
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY

విజయనగరం

16

ఆదివారం 7 జనవరి 2018

శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 29.0 ၊ కనిష్ఠం 15.0





విజయనగరంలో మైదానాన్ని సిద్ధం చేస్తున్న దృశ్యం

నేడు 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'

ముగ్గుల పోటీలు

- వేదికలు : విజయనగరం రింగు రోడ్డు పరిధి పువ్వాడ పాఠశాల సమీపం మున్సిపల్ గ్రౌండ్
- పార్వతీపురంలో జూనియర్ కళాశాల క్రీడా మైదానం
- ఉదయం 10 గంటలకు ప్రారంభం



(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/పార్వతీపురం టౌన్

ముగ్గుల పోటీలకు సమయం ఆసన్నమైంది. ముత్యాల ముగ్గులతో ముందే సంక్రాంతి శోభ కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. రంగవల్లులతో స్వాగతం పలికేందుకు మహిళలు సిద్ధమయ్యారు. సంక్రాంతి సందర్భంగా "ఆంధ్రజ్యోతి-ఏబీఎన్' నిర్వహిస్తున్న టాటా జెమినీ టీ ముత్యాలముగ్గుల పోటీలు.. (టేస్ట్ పార్టనర్ గోల్డ్ డ్రాప్, ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్, హెల్త్ పార్టనర్ అమృతబిందు సహకారంతో) ఆదివారం విజయనగరం, పార్వతీపురంలో - మిగతా 14లో



స్వామివారి పల్లకీ మోస్తున్న మంత్రి సుజయ్, బేబీనాయన తదితరులు

వైభవంగా వేణుగోపాలుని పూలంగి సేవ

- స్వామివారి పల్లకీ మోసిన మంత్రి సుజయ్, సోదరుడు బేబీనాయన
- 6.50 టన్నుల పూల వినియోగం
- భారీగా తరలివచ్చిన భక్తజనం
- నేడు పుష్పయాగం

మధ్య పేజీల్లో

ఆదిభట్లకు
నీరాజనం

- సంగీత దర్శకుడు కోటికి సన్మానం
- హరిదాసు చిత్రపటంతో నగర సంకీర్తన



మ్యూజిక్ డైరెక్టర్ కోటిని సన్మానిస్తున్న దృశ్యం

16లో



దారుణంగా తయారైన తాటిపూడి కాటేజీకి వెళ్లే రహదారి

- ముందుకు సాగని ఎస్‌డీపీ పనులు
- రూ.150 కోట్లతో 1,617 పనులు మంజూరు
- ప్రారంభం కాని 676 పనులు
- చొరవ చూపని ఉన్నతాధికారులు



తాటిపూడి వద్ద కాటేజీని పరిశీలిస్తున్న కలెక్టరు వివక్ యాదవ్ (ఫైల్)

అభివృద్ధిలో లేదు
'ప్రత్యేక'ం

(కలెక్టరేట్)

తాటిపూడి రిజర్వాయర్ అవల ఉన్న గిరి వినాయక కొండకు పక్కా రహదారి కోసం ఎస్‌డీపీ నిధులు మంజూరు చేశారు. నెలలు గడిచినా పనులు ప్రారంభించలేదు. కాటేజీకి వెళ్లే రహదారిని బాగు చేస్తే ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తారని ఉద్దేశంతో నిధులు మంజూరు చేశారు. ఇక్కడకు కలెక్టరు వివేక్ యాదవ్ వచ్చి పనులకు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. అయినా మొదలే కాలేదు.

2015-16 సంవత్సరానికి సంబంధించి వేపాడ మండలం బక్కునాయుడు పేట నుంచి కేజీబీవీ స్కూల్‌కు అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేయడానికి కోటి రూపాయలు మంజూరు చేశారు. టెండరు కూడా పిలిచారు. నేటికీ పనులు మొదలు పెట్టలేదు. గంట్యాడ, బొండపల్లి, భోగాపురం కేజీబీవీ పాఠశాలలకు కూడా అప్రోచ్ రోడ్ల పనులు ప్రారంభించలేదు.

జిల్లా వ్యాప్తంగా ఎస్‌డీపీ(ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ) నిధులతో చేపట్టాల్సిన పనులు చాలా చోట్ల మొదలే కాలేదు. ప్రారంభమైన చోట వివిధ కారణాలతో ఆగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఈ పథకం కింద జిల్లాకు నిధులు ఇస్తోంది. నిధులొచ్చి - మిగతా 14లో

సంక్షిప్తం..



ధనుర్విద్యా శిక్షణ ప్రారంభం

విజయనగరం రూరల్, జనవరి 6 : ప్రాచీన విద్య అయిన ధనుర్విద్యతో యువత ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ రుద్రాక్ష అత్రి అన్నారు. మండలం సారిక పంచాయితీ పరిధిలోని రామనారాయణంలో ఎన్‌సీఎస్ ట్రస్ట్ సభ్యుడు నారాయణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధనుర్విద్య శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ధనుర్విద్య శిక్షకుడు డి.త్రినాథ్ గాంధీ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



ఆర్‌డీవో ముందు వేడుకుంటున్న బంగారయ్య

బాబూ.. పింఛన్ ఇప్పించరూ!

శృంగవరపుకోట రూరల్, జనవరి 6: మండలంలో కొత్తూరులో శనివారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమా నికి వచ్చిన ఆర్డీవో మురళీ ముందు ఆ గ్రామానికి చెందిన 70ఏళ్ల వృద్ధుడు తొత్తడి బంగారయ్య పింఛను ఇప్పించరూ అంటూ వేడుకున్నాడు. ఏడాది కాలంగా పింఛను ఇప్పించాలని కోరుతున్నా ఎవరూ కనికరించలేదన్నారు. ఈయన స్థితి చూసిన ఆర్డీవో స్పందిస్తూ పింఛను మంజూరు చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.



మాట్లాడుతున్న ఆనంద్‌కుమార్

ఇళ్ల పునర్నిర్మాణానికి కోర్టు గ్రీన్ సిగ్నల్

నెల్లిమర్ల, జనవరి 6 : నగర పంచాయతీలోని తామస్‌పేట అగ్ని ప్రమాద బాధితులు ఇళ్లు పునర్నిర్మించుకునేందుకు హైకోర్టు అనుమతిచ్చిందని ఎయిమ్ విద్యా సంస్థల అధినేత కడగల ఆనంద్‌కుమార్ తెలిపారు. శనివారం తామస్‌పేటలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కాలిపోయిన ఇళ్ల స్థానంలో బాధితులు ఇంటి నిర్మాణపనులు చేపడుతుండగా.. కొన్ని అవాంతరాలు వచ్చాయని, దీనిపై కోర్టును ఆశ్రయిచంగా ఇళ్లు నిర్మించుకునేం దుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వులను రెవెన్యూ అధికారులకు అందజేస్తామని ఆయన తెలిపారు. టీడీపీ నాయకులు ఆల్తి శ్రీనివాసరావు, రెడ్డి వేణు పాల్గొన్నారు.

భవితకు భరోసా..
ఉద్యాన విద్య



కళాశాల ప్రాంగణంలో పంటను పరిశీలన చేస్తున్న విద్యార్థులు

- ● ప్రభుత్వ కొలువులకు చక్కని వేదిక
- ● ప్రైవేట్, వ్యాపార రంగాల్లో స్థిరపడేందుకు అవకాశం
- ● ఆసక్తి చూపుతున్న విద్యార్థులు

రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఉద్యాన విద్యపై యువత ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఈ కోర్సు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడంతో విద్యార్థు లు మక్కువ కనబరుస్తున్నారు. వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటున్నారు. గతంలో ఇంజినీరింగ్, ఎంసీఏ, మెడిషన్ కోర్సులకు అధిక ప్రాధాన్యమిచ్చే విద్యార్థు లు.. నేడు ఉద్యాన కోర్సులపై మొగ్గు చూపు తున్నారు. ఇంటర్, డిప్లొమో తర్వాత నాలుగేళ్ల ఉద్యాన బీఎస్సీకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

గరుగుబిల్లి: యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 8 ఉద్యానవన కళాశాలలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి జిల్లాలోని గురుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన కళాశాల. ఈ కళాశాల విశాఖపట్నంలోని ఆంధ్రా యూవనిర్సటీ పరిధిలో నడుస్తోంది. ఉద్యాన విద్యలో అవస రమైన మెలకువలు, బోధనకు సరిపడే సదుపాయాలు కల్పన కు సుమారు 110 ఎకరాల విస్తీర్ణం ఈ కళాశాలకు కేటాయించా రు. ఇందులో సుమారు 7 ఎకరాల్లో బోధనకు అవసరమైన భవనాలు, వసతి గృహాలకు కేటాయించారు. ఇక్కడ మొదటి ఏడాదిలో 52 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. రెండో ఏడాదిలో కూడా సుమారు 52 మంది విద్యార్థులు చదువుతున్నారు.



విద్యార్థులు తయారు చేసిన డ్రోన్

బోధన తీరు ఇలా...

ఉద్యాన విద్యలో బీఎస్సీ ఆనర్స్, హార్టీకల్చర్‌లకు సంబంధించి 4 ఏళ్ల కోర్సు ఉంటుంది. మూడేళ్ల పాటు కళాశాలలోనే బోధన ఉం టుంది. చివరి ఏడాది మొదటి సెమిస్టర్‌లో రైతు లకు చెందిన పంట పొలా ల పరిశీలన, మరో 5నెల లు గ్రామాల్లో పరిశీలన ఉంటుంది. రెండో సెమిస్టర్‌లో విద్యార్థులను గ్రూపులుగా విభజించి, వారితో చర్చలు నిర్వహి స్తారు. అయితే మొదటి సెమిస్టర్‌లోని చివరి 6 నెలలే అత్యంత కీలకం. వ్యవసాయ క్షేత్రాల్లో పలు అంశాలపై ప్రయోగాలతో పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విద్యార్థులు హరిత గృహం, నర్సరీ, ఉత్పత్తులు, పరిశోధనలు వంటి నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే ఉపాధికి ఆస్కారం ఉంటుంది. అంటుకట్టు, పోలీహౌస్, కూరగాయలు, వర్మీకంపోస్టులు, నేలలు, పరాన్న జీవులు పెంపకం, సేంద్రియ ఎరువులు, తదితర వాటిపై ప్రాజెక్టు వివరాలు తయారు చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగ అవకాశాలు ఇలా..

ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఉద్యాన అధికారులుగా, బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్లు గా, జాతీయ ఉద్యానవన బోర్డులో ఉన్నతాధి కారుల కొలువులు పొందేందుకు అర్హులు. అలాగే నూతన వంగడాలు పరిశోధనకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలుగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు స్వయం ఉపాధి పొందేం దుకు సొంతంగా యూనిట్లు స్థాపించుకోవచ్చు. అయితే ఈ కోర్సుకు ఉద్యోగం కంటే వ్యాపారపరంగా అత్యంత ప్రాముఖ్యత నెలకొంది.

సరికొత్త ఆలోచనలకు తెరలేపిన 'అగ్రిటెక్'

ఉద్యానవిద్య చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలకు నాంది పలికింది అగ్రిటెక్ సదస్సు. ఆధునిక, సాంకేతిక పద్ధతులను రైతులకు అందించేందుకు ఇటీవల విశాఖలో ప్రపంచ స్థాయి అగ్రిటెక్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో దేశ, విదేశాల్లో అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, పరిశోధనలు, ఆధునిక సాంకేతిక పద్ధతులను అవగాహన చేసుకున్నారు. సదస్సులో తెలుసుకున్న మేరకు అవగాహన పెరిగింది.



విశాఖలోని అగ్రిటెక్ సదస్సులో ప్రదర్శించిన పరికరాలు

ఉద్యాన విద్యతో ఉద్యోగావకాశాలు..



ఉద్యాన విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేసే అవకాశం ఉద్యానవనంలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్నత కొలువులు పొందవచ్చు. ఈ కోర్సుకు అత్యంత ప్రాధాన్యత ఉండటంతో విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఆధునిక, సాంకేతిక పద్ధతులు అర్థమయ్యేలా బోధన చేస్తున్నాం.

- డాక్టర్ బి.ప్రసన్నకుమార్, అసోసియేట్ డీన్, డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన కళాశాల, ఉల్లిభద్ర

ఇంజినీరింగ్ కంటే ఉద్యాన కోర్సు మెరుగు



ప్రస్తుత కాలంలో ఇంజినీరింగ్ కంటే ఉద్యాన కోర్సు మెరుగ్గా ఉంది. తగిన ప్రతిభ కనబరిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్నత కొలువులు పొందవచ్చు. ఆధునిక పద్ధతులతో రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.

- ఎన్.సంధ్య, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం, నల్గొండ

ఉద్యాన కోర్సులతో ఉపాధి అధికం



ఉద్యాన కోర్సులతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. వ్యాపార రంగంతో పాటు ప్రభుత్వ కొలువులు పొందవచ్చు. గతంలో మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులకు అధిక తాకిడి ఉండేది. ప్రస్తుతం ఉద్యాన కోర్సులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

- బి.దయాకర్, మొదటి సంవత్సరం, నల్గొండ

భవితకు మార్గం చూపుతుంది



ఉద్యాన కోర్సుల్లో మంచి ప్రావీణ్యం పొందితే భవిష్యత్తుకు మార్గం సుగమమవుతుంది. ఉద్యాన కోర్సులో సిలబస్ పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అధిక అవకాశాలు ఉన్నాయి. ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసేందుకు, రైతులకు అందు బాటులో ఉంటూ మెరుగైన సేవలందించేకు దృష్టి సారిస్తా.

- జె.అనిత, మొదటి సంవత్సరం, వరంగల్

ఆకట్టుకున్న తోలుబొమ్మలాట

విజయనగరం (ఆంధ్రజ్యోతి), జనవరి 6 : జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా స్థానిక భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కోట సెంటర్‌లో శనివారం నిర్వహించిన తోలుబొమ్మలాట ప్రజలను ఆకట్టుకుంది. తూర్పు గోదావరి జిల్లా వనపర్తి గ్రామానికి చెందిన సత్యనారాయణ బృందం, వనపర్తి నాగేశ్వరరావు నేతృత్వంలో రామాయణంలోని మైరావణ వధ ఘట్టాన్ని కళ్లుకుకట్టినట్టు ప్రదర్శించారు. పౌరాణిక బాణీలను ఇతిహాసానికి జోడించి హార్మోనియం, మృదంగం, సహకారంతో గాయకులు పాడుతూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. తెర వెనుక కళాకారులు పాటులు, పద్యాలు ఆలపిస్తుంటే.. తెరముందు బొమ్మలాట ప్రేక్షకులను అలరించింది. తొలుత పట్టణాల్లోని మౌలిక సదుపాయాల కల్పనపై, జన్మభూమి ప్రాధాన్యతపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహరాజా ప్రభుత్వ సంగీత నృత్యకళాశాల అధ్యక్షురాలు బురిడి అనురాధ, కల్చరల్ కో-ఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు, రాజలక్ష్మి, నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, సిబ్బంది ఉన్నారు.







తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్న దృశ్యాలు

సంక్షిప్తం

పిచ్చికుక్క స్వైర విహారం


గాయపడిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి

విజయనగరం రూరల్, జనవరి 6: జిల్లా కేంద్రంలోని కోకిలమెట్ట, లక్ష్మీపురం, కణపాకల్లో శనివారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసి నలుగురిని గాయపరిచింది. పాఠశాల విద్యార్థి, విశ్రాంత రైల్వే ఉద్యోగి ఏఎన్‌రావు, కూరగాయల వ్యాపారి, మహిళ గాయపడిన వారిలో ఉన్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన రైల్వే ఉద్యోగిని స్థానికులు స్పందించి ఎంఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. 29,30 వార్డుల్లో స్థానికులు ఫోన్‌లో చేసిన ఫిర్యాదుపై మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించారు. ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి పిచ్చికుక్కను బంధించారు.

జనం చస్తున్నా సమస్య పరిష్కరించరా..?

- నిలదీసిన మంగళపాలెం గ్రామస్థులు
- తాగునీటి సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటా: లోక్‌సత్తా నేత

కొత్తవలస రూరల్, జనవరి 6: మండలంలోని మంగళపాలెం లో తాగునీటి సమస్యతో చస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరా అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం గ్రామంలో ఎంపీడీవో నారాయణరావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటు న్న తాగునీటి సమస్యను పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఎంపీపీ స్వ గ్రామంలో ఈ దుస్థితి నెలకొందంటే సిగ్గుచేటంటూ ఎద్దేవా చేశారు. గ్రామంలో బావుల్లో సున్నం, ఉప్పునీరు వస్తోందన్నారు. దీంతో రెండుకిలోమీటర్ల దూరం రైల్వేగేటు దాటివెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.



మాట్లాడుతున్న ఏఎంసీ ఛైర్మన్ నర్సింగవర్మ, ఆగ్రహం వ్యక్తంచేస్తున్న లోక్‌సత్తాపార్టీ కన్వీనర్ శ్రీను

కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుంటా...

గత జన్మభూమి సభలో తాగునీటి సమస్యపై అధికారులు హమీలు ఇచ్చారు. తర్వాత కనీసం పట్టించుకున్న పాపాన పోలేదంటూ లోక్‌సత్తా పార్టీ మండల కన్వీనర్ ఐతంశెట్టి శ్రీనివాసరావు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రస్తుతం లభిస్తున్న నీటిని తాగి బోన్ కేన్సర్‌తో ఇద్దరు మృత్యువాత పడ్డారని అధికారులకు వివరించారు. రెండు పంచాయతీల్లో వివాదంతో గ్రామాభివృద్ధి కుంటుపడిందని వాపోయారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించకుంటే సభలోనే కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఉద్వేగంతో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ప్రత్యేకాధికారి, డీఈవో జి.నాగమణి సర్దిచెప్పారు. సమస్య తీవ్రతను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. నోడల్ అధికారి భార్గవ్‌కు గ్రామస్థులంతా కలిసి వినతిపత్రం అందజేశారు. తొలుత జడ్పీటీసీ రమణమ్మ, ఇన్‌చార్జి ఎంపీపీ రాజన్న సంక్షేమ సంక్షేమ పథకాలను వివరించారు. సర్పంచ్ కోరుబిల్లి భూలక్ష్మి, జగ్గారావు, టీడీపీ నేతలు కోళ్ల శ్రీను, పి.వి.రత్నాజీ, నక్కరాజు చినరాము, డీటీ అప్పలనాయుడు, అధికారులు పాల్గొన్నారు.

ఇళ్లను ఎమ్మెల్యే ఆపమనడం సమంజసమా?

బొండపల్లి, జనవరి 6: జన్మభూమి గ్రామ సభలో అధికార పార్టీకి చెందిన స్థానిక వైస్ ఎంపీపీ బొడ్డు రాము విపక్షపాత్ర పోషించిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని వెదురువాడ , జె.గుమడాం , ఎం. కొత్తపాలెంల్లో జన్మభూమి గ్రామసభలు జరిగాయి. కొత్తపాలెంలో జరిగిన గ్రామసభలో హౌసింగ్ ఏఈ సి.హెచ్.వెంకటరావు మాట్లాడుతుండగా, వైస్‌ఎంపీపీ రాము జోక్యం చేసుకుంటూ కొత్తపాలెంనకు 2017 -18 ఇళ్లు మంజూరయినా ఎమ్మెల్యే ఆపమనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు కొత్తపాలెంలోని టీడీపీ సానుభూతి పరులు ఓట్లు వేయలేదా అని నిలదీశారు. ఇంతలో గజపతినగరం ఏఎంసీ ఛైర్మన్ బి. నర్సింహవర్మ జోక్యం చేసుకుని జన్మభూమి సభను వ్యక్తిగతంగా వాడుకోవద్దని వైస్ ఎంపీపీకి సూచించారు.ఈ సభకు మీరెందుకు వచ్చారని ఏఎంసీ ఛైర్మన్ వైస్ ఎంపీపీ రాము ప్రశ్నించారు. జన్మభూమి అధికార కార్యక్రమమని, ఏఎంసీ ఛైర్మన్‌గా పాల్గొనే హక్కు తనకుందని ఆయన ఘాటుగా బదులిచ్చాడు. కొద్ది సేప ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామ సభలో మండల ప్రత్యేకాధికారి కె.బి.టి. సుందరి , తహసీల్దార్ డి.బాపిరాజు , ఎంపీడీవో ఎం.ప్రకాశరావు, ఈవోపీఆర్‌డీ వి.రవికుమార్, ఇరిగేషన్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏ ఈ లు జగన్నాథం, అప్పలనాయుడు, నవీన్, ఎంఈవో సింహాచలం, ఐసీడీఎస్ పర్యవేక్షకులు మేరివనితా, గాయత్రిదేవి, సర్పంచ్‌లు ఎం.నారాయణ మూర్తిరాజు, దాసరి బంగారునాయుడు పాల్గొన్నారు.

కొటికిపెంటలో బహిష్కరణ

పాచిపెంట, జనవరి 6: మండలంలోని కొటికిపెంటలో శనివారం జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్థులు బహిష్కరించారు. గత నాలుగు విడతలుగా జరిగిన సభల్లో తెలిపిన సమస్యలు పరిష్కారానికి నోచుకోనప్పుడు మళ్లీ సభలెందుకంటూ గ్రామస్థులంతా బహిష్కరించారు. అర్హులకు పించన్‌లు, రేషన్‌కార్డులు మంజూరు చేయలేదంటూ వైసీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి సలాది అప్పలనాయుడు, నాయకులు ఇజ్జాడ అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్థులు జన్మభూమికి హాజరు కాలేదు. పాఠశాల నుంచి విద్యార్థులు గ్రామ సభకు వస్తుండగా వారిని కూడా అడ్డుకున్నారు. సమస్యలు తెలిపితే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు చెప్పినా వారి మాటలు బేఖాతరు చేశారు. 12 గంటల తరువాత కొంతమందితో సభ ను అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించారు. 91 మందికి ఉపకార వే తనాలు, 53 మంది రైతులకు రూ. 12 లక్షల రుణమాఫీ పత్రాలు పంపిణీ చేశారు.


గ్రామ సభ వద్దంటున్న కొటికిపెంట గ్రామస్థులు

అత్యాచారయత్నం దారుణం

- లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ


ఎస్పీకి వినతి పత్రం అందజేస్తున్న మురళీమోహన్ తదితరులు

దాసన్నపేట, జనవరి 6: బొండపల్లి మండలం గొట్లాం ఎస్సీ కాలనీలో మూగ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి గొట్లాంలో కొలుసు పైడిరాజు మూగయువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకోవడంతో ఆమె తండ్రిపై కత్తితో దుండగుడు దాడిచేసిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని భీశెట్టి బాబ్జీ పరామర్శించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అత్యాచారయత్నానికి లోనైన యువతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాస్తామని చెప్పారు.

మోదవలసలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి

డెంకాడ మండలం మోదవలసలో ఇరువర్గాల కొట్లాటపై పోలీసు యంత్రాంగం స్పందించి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలుతీసుకోవాలని భీశెట్టి బాబ్జీ అన్నారు. కొట్లాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. పతివాడ చంద్రరావు, ఎర్నిబాబు, టి. రాజారావు, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

దళితుల పై దాడులను అరికట్టాలి

దాసన్నపేట, జనవరి 6: జిల్లాలో దళితులపై జరుగుతు న్న దాడులను అరికట్టాలని దళిత చైతన్యసేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సోము మురళీమోహన్ కోరారు. శనివారం జిల్లా ఎస్పీ పాలరాజును కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బొండపల్లి మండలం గొట్లాంలో దళితవాడలో మూగయువతిపై అత్యాచార యత్నానికి పాల్పడటం దారుణమన్నారు. తండ్రిపై దాడి చేయడం అన్యాయమన్నారు. ఇటువంటి సంఘటనలు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డెంకాడ మండలం మోదవలసలో జన్మభూమిలో దళితులు అర్జీలు రాస్తుండగా కొంత మంది వచ్చి దాడి చేశారని అన్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్పీని కలిసి వారిలో ఎస్. రమణ, కె.సురేష్‌కుమార్, జి.గురుమూర్తి పాల్గొన్నారు.





ఖాళీగా ఉన్న ఏటీఎం

ఏనీ టైం నో మనీ..

పార్వతీపురం టౌన్, జనవరి 6 : పట్టణంలోని అన్ని బ్యాంకు ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారుల ఇబ్బందులు చెప్పనలవి కానివి. సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ఏటీఎంలు ఖాళీగా ఉండడంతో ఖాతాదారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారులు ఈ మధ్య కాలంలో ఏటీఎం లావాదేవీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పండుగల సమయాల్లోనే ఏటీఎంల సర్వర్లు మొరాయించడంపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంక్షిప్తం


సొమ్ము అందిస్తున్న శ్రీదేవి

బీమా సాయం అందజేత

పార్వతీపురం టౌన్, జనవరి 6 : బెలగాం 19వ వార్డు వైకేఎం కాలనీలో శుక్రవారం మృతి చెందిన బండి బ్రహ్మం (52) భార్య అన్నపూర్ణకు దహన సంస్కారాల కింద ప్రభుత్వ సాయం రూ.5 వేలు చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ బీమా అసంఘటిత రంగాల్లో కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంచిపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.


రహదారి ప్రారంభిస్తున్న దృశ్యం

రహదారి నిర్మాణమే లక్ష్యం

జమదాల (పార్వతీపురం), జనవరి 6: రహదారుల నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీటీసీ గొట్టాపు గౌరీశ్వరి అన్నారు. జమదాల నుంచి శివాలయానికి సీసీ రహదారిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి జ్యోతి, ఎంపీటీసీ ముడడ్ల కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు పాల్గొన్నారు.


గోడ పత్రికలు విడుదల చేస్తున్న సాంబమూర్తి

సీపీఎం మహాసభలను విజయవంతం చేయండి

కొమరాడ, జనవరి 6: సీపీఎం జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని పార్టీ కన్వీనర్ కె.సాంబమూర్తి అన్నారు. శనివారం కూనేరు సంతలో గోడ పత్రికలతో ప్రచారం నిర్వహించారు. పార్వతీపురంలో ఈ మహాసభలు 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు చెప్పారు. గిరిజనుల పక్షాన పోరాటం చేసిన సీపీఎం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఈ సభలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నట్టు తెలిపారు.

సమ సమాజ నిర్మాణమే లక్ష్యం

జన్మభూమి సభల్లో వక్తలు

పార్వతీపురం టౌన్, జనవరి 6 : సమ సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి అన్నారు. శనివారం పట్టణంలోని 7వ వార్డులో జన్మభూమి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలను వివరించారు. మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రూపొందించినట్టు చెప్పారు. పేద, బలహీన, బడుగు వర్గాల అభ్యున్నత్తి ప్రభుత్వం సహకారాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్‌నారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోలా వెంకటరావు, ఆ వార్డు కౌన్సిలర్ కె.వెంకటరావు, కౌన్సిలర్లు బార్నాల సీతారాం, పాల్గొన్నారు.



జన్మభూమి సభలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్ శ్రీదేవి

రాష్ట్రాభివృద్ధే లక్ష్యం

పార్వతీపురం, జనవరి 6: రాష్ట్రాభివృద్ధే లక్ష్యమని ఎంపీపీ హరిప్రియ ద్రాట్రాజ్ అన్నారు. కవిటిభద్ర, ములగ, గంగాపురం గ్రామాల్లో ఎంపీడీవో కె.కృష్ణారావు, తహసీల్దార్ రవీ ఆధ్వర్యంలో జన్మభూమి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అర్హులందరికీ పథకాలను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచ్‌లు యాండ్రాపు తిరుపతి, రెడ్డి సింహాచలమమ్మ, తాన్న రమాదేవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మడక కృష్ణవేణి, టీడీపీ నాయకులు తాన్న తిరుపతినాయుడు, బొంగు విఠల్, భీమవరపు కృష్ణమూర్తి, గొట్టాపు వెంకట నాయుడు, గొంగాడ రామ్మూర్తి, మడక విశ్వనాథం తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు రుణమాఫీ పత్రాలను అందించారు.

టెట్ శిక్షణకు నేడు ప్రవేశ పరీక్ష

పార్వతీపురం, జనవరి 6: ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆదివారం గిరిజన విద్యాశాఖ శిక్షకు ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఐటీడీఏ ద్వారా శిక్షణ అందించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు డీడీ వి.నారాయణుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టిక్కెట్లను ఉదయం 10 గంటల నుంచి తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు రాసుకోడానికి అట్టలు తీసుకురావాలని డీడీ సూచించారు.

పండుగ ముందు ఇళ్లు కూల్చొద్దు

సాయిరాంకాలనీ వాసుల ఆవేదన

పార్వతీపురం టౌన్, జనవరి 6 : పండగ ముందు ఇళ్లు కూల్చి నడిరోడ్డుపైకి నెట్టవద్దని సాయిరాం కాలనీ వాసులు అధికారులకు మొరపెట్టుకున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలతో 25 సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. న్యాయం చేయాలని శనివారం రైల్వేఅధికారులు, తహసీల్దార్ రఫీకి 5వ వార్డు సాయిరాం కాలనీ నివాసితులు వేడుకున్నారు. మూడో రైల్వేలైన్ నిర్మాణం సందర్భంగా టౌన్ రైల్వేస్టేషన్‌కు అనుకొని రైల్వే స్థలాన్ని ఆక్రమించిన సాయిరాం కాలనీలోని ఆరుగురు ఇళ్లను రైల్వేశాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ శాఖ సిబ్బంది తొలగించడానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఆ వార్డు కౌన్సిలర్ వెంకటరావు, సీపీఎం నాయకులు శ్రీరామ్మూర్తి, రైల్వేబోర్డు సభ్యులు డి.శ్రీనివాసరావు, సీఐటీయూ నాయకులు జీవీ రమణ రైల్వే అధికారులను వేడుకున్నారు. ఇంతలో ఆర్‌పీఎఫ్ సీఐ తిరుపతిరావు, సిబ్బంది రంగ ప్రవేశం చేసి ఇళ్లను తొలగించాల్సిందేనని అనడంతో అక్కడ చేరినవారంతా బాధితులకు న్యాయం చేయాలని వాగ్వాదానికి దిగారు. వారికి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించి ఇళ్లను కూల్చాలని అక్కడి వారంతా అధికారులను కోరారు. ఇంతలో తహసీల్దార్ రఫీ రాగానే నివాసితులు న్యాయం చేయాలని వేడుకున్నారు. వారం, పది రోజుల్లోగా స్థలాలు కేటాయించే వరకు వారి ఇళ్లను కూల్చరాదని రైల్వే అధికారులను తహసీల్దార్ కోరారు. దీనికి రైల్వే అధికారులంగీకరించడంతో ఇళ్ల తొలగింపు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీనితో నివాసితులకు కొంత ఉపశమనం కలిగింది.


స్థలం కేటాయిస్తామని చెబుతున్న తహసీల్దార్ రఫీ

సేవల్లో 'సారిపల్లి'కి సరిలేరు

పార్వతీపురం టౌన్, జనవరి 6: పారిశ్రామికవేత్త దాలి మృత్యుంజయరావు స్థాపించిన సరస్వతి డీఎంఆర్ సారిపల్లి ట్రస్టు స్వచ్ఛంద, చారిటబుల్ ట్రస్టులకు సేవల్లో ఆదర్శమని చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి అన్నారు. శనివారం కొత్తవలసలో కొత్తపోలమ్మ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సారిపల్లి ట్రస్టు ఆర్థిక సహాయంతో నిర్మించిన అదనపు గదులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మృత్యుంజయరావు ఏర్పాటు చేసిన ట్రస్టు సమాజ సేవలో ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన షటిల్ బ్యాడ్మింటన్, రింగ్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా మైదానాలను ట్రస్టు వ్యవస్థాపకుడు మృత్యుంజయరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నట్టు చెప్పారు. అందుకే రూ.30 లక్షలు ఖర్చు చేసి శిథిలావస్థలో ఉన్న కళాశాలకు మరమ్మతులు చేశామన్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కొత్తవలస శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బి.జయప్రకాష్‌నారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోలా వెంకటరావు, కౌన్సిలర్లు సీతారాం, కె.వెంకటరావు, సీహెచ్ వెంకటరావు, పాల్గొన్నారు.


మున్సిపల్ పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సభ్యులు

ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలి

అర్తాం గదబవలస (కొమరాడ), జనవరి 6 : ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించాలని ఎంపీడీవో బి.రామారావు అన్నారు. శనివారం అర్తాం గదబవలస గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణం పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని టీడీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు దేవకోటి వెంకటనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీటీ ఆవాల సూర్యనారాయణ, సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు.


మొక్కలను నాటుతున్న ఎంపీడీవో

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

పార్వతీపురం టౌన్, జనవరి 6: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ ఎస్ఐ ఎం.రాజేష్ వాహనచోదకులకు హెచ్చరించారు. శనివారం స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద పరిమితికి మించి ప్రయాణికులను, శిరస్త్రాణం లేని ద్విచక్ర వాహనచోదకులకు జరిమానాలు విధించి, కౌన్సిలింగ్ నిర్వహించారు. పరిమితికి మించి ఆటోల్లో, జీపుల్లో ప్రయాణికులను ఎక్కిస్తే ఏదైనా ప్రమాదానికి గురైతే కొన్ని కుటుంబాలు అనాధలవుతాయని డ్రైవర్లు గుర్తుంచుకోవాలన్నారు. వాహనచోదకులు అతి వేగంతో మృతులకు కారణమవుతున్నారన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ సత్యం నాయుడు పాల్గొన్నారు.


ఆటో డ్రైవర్‌కు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ రాజేష్

సంక్రాంతి సరుకులు సద్వినియోగం చేసుకోండి

చెముడుగూడ (గుమ్మలక్ష్మీపురం), జనవరి 6: సంక్రాంతికి ప్రభుత్వం అందిస్తున్న సరుకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెముడుగూడ సర్పంచ్ మండంగి గౌరీ అన్నారు. శనివారం తాటికల డీఆర్ డిపోలో లబ్ధిదారులకు సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ సన్యాసిరావు, గ్రామ పెద్దలు రామారావు పాల్గొన్నారు.


గిరిజనులకు సరుకులను అందజేస్తున్న సర్పంచ్ గౌరి

గ్యాస్ సమాచారం

పార్వతీపురం పెంటపాటి కామరాజు గ్యాస్ ఏజెన్సీ పరిధిలో శనివారం వరకు బుక్ చేసుకున్న కొమరాడ మండలం, పార్వతీపురం మండలం, పట్టణ వినియోగదారులకు సోమవారం గ్యాస్ సరఫరా అవుతుంది. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేయదలచినవారు 9666023456 నెంబర్‌కు ఫోన్ చేయాలి. ఫిర్యాదులు, సలహాలకు గ్యాస్ ల్యాండ్ లైన్ 08963-221425, 221345 నెంబర్లను సంప్రదించాలి.

సినిమా గైడ్

వెంకటేశ్వర కళామందిర్	ఎంసీఏ
పద్మశ్రీ	2 కంట్రీస్
సౌందర్య	అద్భుంచర్

ఉచిత నేత్ర వైద్య శిబిరం

సీతానగరం: స్థానిక పంచాయతీ కార్యాలయ భవనం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 117 మంది రోగులను తనిఖీ చేసినట్టు సర్పంచ్ బి. కృష్ణవేణి తెలిపారు. శనివారం పెదభోగిల పంచాయతీ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. 38 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు టి. వెంకటప్పలనాయుడు, ప్రసాద్‌పాత్రుడు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


శిబిరం ప్రారంభిస్తున్న దృశ్యం



సమాజంలో రోజూ ఎన్నో సమస్యలు కనిపిస్తున్నా వాటిని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదా? మీ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అను కుంటున్నారా? అయితే ఆ సమస్యను ఫొటో తీసి, అది ఏ ప్రాంతానిదో వివరిస్తూ ఈ నెంబర్ 9492022469 కు వాట్సాప్ ద్వారా పంపించండి. సమస్య తీవ్రతను బట్టి మీ పేరు, ఊరు వివ రాలతో 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురిస్తాం.

స్వాభిమాన ఆంధ్రప్రదేశ్‌పై సర్వే

చాకరాపల్లి(బలిజిపేట, జనవరి 6): ప్రజల ఆహారపు అలవాట్లు, పరిసరాల పరిరక్షణ, మరుగుదొడ్ల నిర్మాణం, ఉపయోగంతో పాటు అనేక అంశాలపై శనివారం బలిజిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్-2 యూనిట్ వాలంటీర్లు స్వాభిమాన ఆంధ్రప్రదేశ్‌పై సర్వే నిర్వహించారు. చాకరాపల్లిలో ఎన్‌ఎస్‌ఎస్ పీవో పి.ప్రకాశం ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి 20 అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రజలకు వివరించారు. గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీవోతో పాటు తెలుగు లెక్చరర్ ఎం.అరుణ, విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు.


చాకరాపల్లిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వాలంటీర్లు

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఎమ్మెల్యే చిరంజీవులు


వంతరాం గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిరంజీవులు

వంతరాం(బలిజిపేట, జనవరి 6): గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమయ్యే దిశగా జన్మభూమి గ్రామసభలను నిర్వహిస్తున్నట్టు పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. శనివారం వంతరాంలో సర్పంచ్ బెవర హేమలత అధ్యక్షతన జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వాదనలు, ఆందోళనకు తావు లేకుండా సహకరించాలన్నారు. మండలానికి మంజూరైన కెజీబీవీ పాఠశాలను వంతరాంలో నిర్మించేందుకు శుక్రవారం సీఎం బొబ్బిలిలో శంకుస్థాపన చేశారని ఎమ్మెల్యే తెలిపారు. భవన నిర్మాణానికి రూ. 68.75 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. చినవంతరాం గ్రామస్థులు రహదారి లేక అవస్థలు పడుతున్నట్టు ఎమ్మె ల్యే ముందు వాపోయారు. రహదారి లేకపో వడంతో కష్టకాలంలో సకాలంలో బయటకు వెళ్లలేక పోతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ చినవంతరాం రహ దారి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. ఈ సమావేశంలో నియోజకవర్గం ప్రత్యేకాధికారి సాంబశివరావు, ఎంపీపీ పెంకి పార్వతి, జడ్పీటీసీ రాధ, మాజీ మండల అధ్యక్షుడు శంబాన సత్యంనాయుడు, ఎంపీడీవో కె.ఎస్తేర్ రాణి, హెచ్‌డీటీ రమేష్‌బాబు పాల్గొన్నారు.

దశలవారీగా సమస్యల పరిష్కారం

పనుకుపేట (సీతానగరం): జన్మభూమిలో ప్రజలు తెలిపిన సమస్యలు దశలవారీగా పరిష్కరించనున్నట్టు పరిశీలకుడు కె. సాంబశివరాలవు తెలిపారు. శనివారం పనుకుపేటలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి సమస్యలు నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అప్పలరాజు, ఈవోపీఆర్డీ పార్థసారథి, ఎంఈవో సూరిదేముడు, మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటప్పలనాయుడు, సర్పంచ్ స్వామినాయుడు, పెదంకలాం పీహెచ్‌సీ వైద్యాధికారి మల్లికార్జునరావు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జన్మభూమిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో పార్వతీశం తెలిపారు. శనివారం కోటసీతారామపురం, దయానిధిపురం, రంగంపేట గ్రామాల్లో జన్మభూమి సభలు నిర్వహించారు. తాగునీరు, కాలువలు, పింఛన్లు, రేషన్ కార్డులకు లబ్ధిదారులు వినతుల అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి ఉమామహేశ్వరనాయుడు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.


పనుకుపేటలో సరుకులు అందజేస్తున్న పరిశీలకుడు సాంబశివరావు

బాల్య వివాహాలు నిర్మూలిద్దాం

పదమాయవలస(బలిజిపేట, జనవరి 6): గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ జగన్నాథరావు పిలుపునిచ్చారు. శనివారం పదమాయవలసలో బలిజిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్-1 యూనిట్ సేవా శిబిరంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్ల లోపు చిన్నారుల చదువును నిలిపివేసి వివాహాలు చేస్తున్నారని దీని వలన అనేక ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. బడిఈడు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. విద్యార్థులు గ్రామాల్లోని తల్లిదండ్రులను చైతన్యపరిచి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేసేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని కాలువల్లోని పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు తొలగించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామాఫీసర్ పీవీ గోపికృష్ణ పాల్గొన్నారు.



శిబిరంలో మాట్లాడుతున్న జగన్నాథరావు, కాలువల్లో చెత్తను తొలగిస్తున్న విద్యార్థులు

భక్తులతో కిటకిటలాడిన తోటపల్లి

తోటపల్లి (గరుగుబిల్లి), జనవరి 6: తోటపల్లి శ్రీవేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. ధనరుర్మాసం శనివారం కావడంతో పరిసర ప్రాంతాల నుంచి అధికంగా భక్తులు తరలివచ్చారు. ముందుగా ఆలయ అర్చకులు ఉభయ దేవాల యాల్లో సుప్రభాత సేవ, మంగళా శాసనాలు, బాలబోగం, విశేష హోమాలతో పాటు గోదాదేవి, లక్ష్మీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వ దర్శనం కల్పించారు. దర్శనం తదుపరి భక్తులకు ఉచిత ప్రసాదాలను ఆలయ ఈవో ప్రకాశరావు అందించారు. భక్తులకు ఎటువంటి అసౌ కర్యం కలగకుండా సిబ్బంది, ధర్మకర్తలు ప్రత్యేక చర్యలు చేపట్టారు.


స్వామివారిని దర్శించుకొనేందుకు బారులుదీరిన భక్తులు

సంక్షిప్తం


గోడపత్రికను ఆవిష్కరిస్తున్న దృశ్యం

కురుపాం అసెంబ్లీ సీటుపై బీజేపీ కన్ను

కురుపాం రూరల్, జనవరి 6: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటును సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే, నిమ్మక జయరాజు తెలిపారు. జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కురుపాం అసెంబ్లీ స్థానంపై అధిష్టానం ఎక్కువ గురిపెట్టిందన్నారు. మిత్రపక్షంగా గాని, స్వతంత్రంగా గాని పోటీ చేస్తామని జయరాజు తెలిపారు. బీజేపీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లా స్థాయి నాయకులు పెద్దింటి జగన్మోహనరావు, నిమ్మక జయరాజు, పాకలపాటి మురళీ, సత్యమూర్తి, భారతి, శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో శనివారం పార్టీ గోడపత్రిక ఆవిష్కరించారు.

రహదారికి నిధులు మంజూరు

బలిజిపేట, జనవరి 4: స్థానిక నాలుగు రహదారుల కూడలి నుంచి చిలకలపల్లి జీఎంఎల్‌ఎఫ్ గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్ వరకు రహదారి నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరైనట్టు ఆర్‌అండ్‌బీ ఏఇ ఐవీఎస్ జగన్నాథరావు తెలిపారు. రహదారి విస్తరణలో భాగంగా కొల్లివలస నుంచి చిలకలపల్లి వరకు పనులు చేస్తున్నట్టు చెప్పారు. నిధులు చాలకపోవడంతో చిలకలపల్లి వరకు రహదారి విస్తరణ పనులు నిలిచిపోతున్నాయని ఉన్నతాధికారులకు నివేదించడంతో అదనంగా రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నిధు లతో రహదారి విస్తరణతో పాటు బీటీ రహదారి కూడా చేపట్టనున్నట్టు తెలిపారు.

అనాథాశ్రమానికి సరుకుల వితరణ

లచ్చయ్యపేట (సీతానగరం): లచ్చయ్యపేట ఎయిమ్ ఫర్ సేవా ఛాత్రాలయ అనాథ పిల్లలకు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు కుటుంబీకులు శనివారం నెల రోజులకు సరిపడ ఆహార సరకులు అందజేశారు. జయప్రకాష్ చెల్లి ఉషారాణి, తమ్ముడు వెంకటేష్ ఛాత్రాలయం నిర్వహకుడు వెంకటరమణకు వీటిని అందజేశారు.


సరకులు అందజేస్తున్న ఉషారాణి

ఎస్‌బీఐలో నగదు నిల్

- ఖాతాదారుల్లో మొదలైన ఆందోళన
- పండగ ఖర్చులకు ఇబ్బందులు

చీపురుపల్లి, జనవరి 5: పట్టణంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో నగదు నిల్వలు నిండుకున్నాయి. డబ్బు కోసం బ్యాంకులకు వెళ్లే వారికి నిరాశే మిగులుతోంది. కౌంటర్‌లో అడిగితే డబ్బులు లేవని ఎవరైనా జమ చేస్తే సర్దుబాటు చేస్తామని


డబ్బుల కోసం నిరీక్షిస్తున్న ఖాతాదారులు

చెబుతున్నారు. డబ్బులు జమ చేయడానికి వస్తున్న వారికి ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. డిపాజిట్ చేస్తే తమ పరిస్థితి అంతేనని అనుకుంటున్నారు. ఖాతాదారులు డబ్బుల కోసం బ్యాంకులోనే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, మహిళల పరిస్థితి మరీ దారుణం. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు తిరిగి గ్రామానికి ఖాళీగా వెళ్లలేక బ్యాంకులోనే పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకులో కౌంటర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉద్యోగులు కూడా ఖాళీగా ఉంటున్నారు. సంక్రాంతి పండగ ముందున్న నేపథ్యంలో డబ్బులు చేతిలో లేక పండగ ఎలా గట్టెక్కుతుందో అని ఖాతాదారులు ఆందోళన పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యాపారస్థులు కూడా బ్యాంకులో డిపాజిట్లు చేయడానికి భయపడుతున్నారని, అందుకే బ్యాంకులో నిల్వలు ఉండడం లేదని పలువురు అంటున్నారు. ఏటీఎం కేంద్రాలు అయితే అసలు పూర్తిగా పనిచేయడం లేదు. ఖాతాల్లో డబ్బులు ఉంచుకుని తమకు ఏంటీ ఈ పరిస్థితని ఖాతాదారులు వాపోతున్నారు.



ఎస్‌బీఐ స్థానిక శాఖలో ఖాళీగా దర్శనమిస్తున్న కౌంటర్లు

సర్దుబాటు చేస్తున్నాం..

దీనిపై బ్యాంకు మేనేజర్ సురేష్‌ని వివరణ కోరగా బ్యాంకుల్లో నగదు లేకపోవడం మాట వాస్తవమేనని అన్నారు. నెల మొదటి వారంలో ఇటువంటి పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఎవరైనా డిపాజిట్ చేస్తే సర్దుబాటు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టామన్నారు.

'మిరాకిల్' బస్సులు అడ్డగింపు

- కళాశాలలో జూనియర్స్, సీనియర్స్ మధ్య తగాదా
- చర్యలు తీసుకోని యాజమాన్యం
- ఆందోళనకు దిగిన జూనియర్స్, తల్లిదండ్రులు

భోగాపురం, జనవరి 6: మండలంలోని ముంజేరు సమీప మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలలో కొన్ని రోజులుగా జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య జరుగుతున్న గొడవలపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. అయితే జూనియర్ విద్యార్థిపై దౌర్జన్యం చేసిన వ్యక్తులపై కళాశాల యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో శనివారం కొంతమంది


బస్సులను అడ్డుకున్నవారిని చెదరగొడుతున్న పోలీసులు

విద్యార్థులు, తల్లిదండ్రులు మిరాకిల్ బస్సులను కళాశాలకు వెళ్లనీయకుండా స్థానిక ముక్కాం జంక్షన్ వద్ద అడ్డగించారు. దీంతో స్థానిక నాయకులు కొమ్మూరు సుభాషణ రావు, ఆళ్ల విశ్వేశ్వరరావు తదితరులు ముక్కాం జంక్షన్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐలు తారకేశ్వర రావు, మహేష్‌లు సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బస్సులను విడిచి పెట్టేలా చర్యలు చేపట్టారు. మిరాకిల్ కళాశాల ప్రిన్సిపాల్, దౌర్జన్యానికి పాల్పడిన సీనియర్స్ ఇక్కడకు రావాలని జూనియర్ విద్యార్థులు పట్టుబట్టారు. అధ్యాపకులు కూడా సీనియర్లకు వత్తాసు పలుకుతున్నారన్నారు. అనంతరం అందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి సమస్యపై మాట్లాడారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై కళాశాల తరపు నుంచి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ అంగీకరించినట్టు ఎస్ మహేష్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

పుశువుల శాల దగ్ధం

- రెండు పాడిఆవులు మృతి

శృంగవరపు కోట, జనవరి 6: మండలంలోని సంత గైరమ్మపేటలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పశువులపాకతోపాటు రెండు ఆవులు కాలి బూడిదయ్యాయి. గ్రామానికి చెందిన


మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

జాన అప్పలస్వామి రోజూలానే శనివారం మధ్యాహ్నం పాకలో చూడితో ఉన్న రెండు ఆవులను కట్టి ఇంటికి వెళ్లాడు. మరో రెండు రోజుల్లో ఈనితే తనకు ఆర్థికంగా కష్టాలనుంచి బయటపడవచ్చని ఆశించాడు. ప్రమాదవశాత్తు పాకకు నిప్పు అంటుకుని నిమిషాల వ్యవధిలో పాకతోపాటు రెండు ఆవులు ఆగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే ఎస్.కోట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. సమాచారం తెలుసుకున్న ఎంపీపీ రెడ్డి వెంకన్న, టీడీపీ మండల ఆధ్యక్షుడు జీఎస్ నాయుడు, సర్పంచ్ గోగాడ సత్యవతి, పోతనాపల్లి ఆర్‌పీఎఫ్ ఉద్యోగి కూనిరెడ్డి వెంకటరావు బాధితుడిని పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం సాయమందేలా చూస్తామని అన్నారు. పోతనాపల్లి గ్రామపెద్ద కూనిరెడ్డి వెంకటరావు తన వంతుగా రూ.5వేలు సాయంగా అందించారు. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు.

సంక్షిప్తం


ప్రమాదానికి కారణమైన లారీ

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

బొండపల్లి, జనవరి6: మండలంలోని అంబటివలస పంచాయతీ రోళ్లవాక జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొండపల్లి గ్రామానికి చెందిన గెద్ద సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. గెద్ద సత్యనారాయణ మోటారువాహనంపై బొండపల్లి నుంచి విజయనగరం వెళ్తుండగా గజపతినగరం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణ, వెనుక కూర్చున్న మరో వ్యక్తి రోడ్డుకు దూరంగా పడిపోయారు. ద్విచక్రవాహనం లారీ కింద పడి నుజ్జయింది. అయితే ఈ ప్రమాదంలో సత్యనారాయణకు కుడి కాలు విరిగిపోయింది. మరో వ్యక్తికి కూడా గాయాలు అయినట్టు సమాచారం. తీవ్రగాయాలైన సత్యనారాయణను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించారు.


పెన్షన్ సాధన సమితి సమావేశం

సీపీఎస్ రద్దుకు ఉద్యమం

సాలూరు/ సాలూరు రూరల్ జనవరి 6: సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం) ఉద్యోగులు సైతం ఉద్యమించాలని జేఏసీ సాలూరు చైర్మన్ కలిపిండి సంగమేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి సాలూరులో పెన్షన్ సాధన సమితి, ఓపీఎస్ ఉద్యోగులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగికి పెన్షన్ భిక్ష కాదని హక్కు అన్నారు. ప్రస్తుతం సీపీఎస్‌లో రాష్ట్రంలో 1,87,000 మంది ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం లేదన్నారు.

9న తాలూకాల్లో ధర్నాలు

సీపీఎస్ రద్దుకు ఈ నెల 9న పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాలు జరగనున్నట్టు సంగమేశ్వరరావు తెలిపారు. జేఏసీ కో చైర్మన్ ఇండుపూరి గున్నరాజు, కార్యదర్శి సింహాచలం,వైస్ చైర్మన్లు నాలి చంద్ర శేఖర్, బోడెల విజయకుమార్,మాజీ కో చైర్మన్ పాణిగ్రాహి, పతివాడ వెంకట రావు పాల్గొన్నారు.

రాయగడలో సంచలనం సృష్టించిన దాడులు

రాయగడ, జనవరి 6: రాయగడలో ఓ పార్టీకి చెందిన వ్యక్తులపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడులు సంచలనం సృష్టించాయి. ఈదాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అదనపు ఎస్పీ వై.జగన్నాథరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఫారెస్ట్ కార్యాలయ రహదారి మార్గంలో ఉన్న ఆదిత్య గ్యాస్ ఏజెన్సీ సమీపంలో ఓఇంట్లో సమావేశంలో ఉన్న వ్యక్తులపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. ఇంటి పైకప్పుకు రంధ్రంచేసి వారిపై దాడికి పూనుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కొండబాబు,టి.గౌరి, ఎం.శ్రీనివాసరావు, ఎల్.గౌరిజనార్ధన్‌లకు గాయాలైనట్టు జగన్నాథరావు తెలిపారు. ఆయన నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలంలో భారీగా మోహరించారు. ఘటనాస్థలాన్ని రావుతోపాటు, ఎస్‌డీపీవో రాజ్‌కిషోర్‌దాస్ ఐఐసి రబీంద్రకుమార్‌పాత్రలు పరిశీలించారు. నిందితులకోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


దాడిలో గాయపడిన కొండబాబు, శ్రీను

హిందూ మత అభివృద్ధికి కృషి

- సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భవానీ ప్రసాద్

బొబ్బిలి, జనవరి 6: రాష్ట్రంలో హిందూ మత అభివృద్ధి కోసం సమరసత సేవా ఫౌండేషన్ పనిచేస్తోందని ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భవానీ ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక కళాభారతిలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 22 మండలాల్లో 29 ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లాలోని 29 ఆలయాల నిర్మాణంలో భాగంగా ఇంతవరకు 19 ఆలయ నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 10 వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇంతవరకు నిర్మించిన ఆలయాలు ఫిబ్రవరిలో ప్రతిష్ఠించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర నాయకులు సాయిరాం, జిల్లా కన్వీనర్ నాగభూషణరావు, సహ


మాట్లాడుతున్న భగవాన్‌ప్రసాద్

కన్వీనర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ధర్మప్రచారక్ ముట్నూరు వేణుగోపాల్, పార్వతీపురం డివిజన్ ప్రచారకుడు నరశింగరావు, జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉదయకుమార్, బొబ్బిలి మండల ధర్మప్రచారక్ దూపం వాసు తదితరులు పాలొన్నారు.

భగవన్నామస్మరణతోనే ముక్తి

- గోవిందానంద సరస్వతి స్వామీజీ
- దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

కొత్తవలస రూరల్, జనవరి6: భగవన్నామస్మరణతోనే ముక్తి చేకూరుతుందని కర్నాటకకు చెందిన మధుర ఫీఠ స్వామీజీ గోవిందానంద సరస్వతి బోధించారు. మంగళపాలెంలోని శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితమనే బాటను బంగారుమయం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రీరామ జపం చేయాలన్నారు. ఈసందర్భంగా పలువురు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. 100 మంది వృద్ధులకు బియ్యం, చేతికర్రలు పంపిణీ చేశారు. తొలుత ట్రస్టు ఆవరణలోని అవయవ తయారీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. దివ్యాంగులకు సేవచేస్తున్న ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబును స్వామిజీ అభినందించారు. పలువురు భక్తులకు స్వామీజీ ఆశీర్వచనాలందించారు. కార్యక్రమంలో ట్రస్టు సిబ్బంది పాల్గొన్నారు.


దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అందజేస్తున్న స్వామీజీ

సరైన గణాంకాలతో రాకుంటే ఎలా?

జన్మభూమి సభలో అధికారుల తీరుపై భూగర్భ, గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆగ్రహం

బాడంగి, జనవరి 6 : జన్మభూమికి అధికారులు అరకొర సమాచారంతో రాగా, వారిపై భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన లక్ష్మీపురం, డొంకినవలస గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్మీపురం సభకు పశు సంవర్థక, వ్యవసాయాధికారులైన వెంకటరమణ, గోకులకృష్ణ అరకొర సమాచారంతో రాగా, పూర్తి సమాచారంతో రావాలని వారికి ఆదేశించారు. ఐసీడీఎస్ సీడీపీవో విజయకుమారి ప్రతిరోజూ మూడు పూటలా పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్టు చెప్పగా, కాగితాలు చూసి కాదని, క్షేత్రస్థాయికి వెళ్తే తెలుస్తుందన్నారు. ఉపాధి ఏపీవో అప్పలనాయుడు ఏప్రిల్ తరువాత వేతనాలు కూలీల ఖాతాలో జమ కాలేదని చెప్పగా.. మంత్రి రంగారావు కలుగచేసుకుని వాళ్లు మిమ్మల్ని నిలదీయకుండా ఎలా ఉన్నారని ప్రశ్నించారు. తక్షణమే ఉపాధి కూలీలకు బిల్లులు అందజేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు సీఎం జన్మభూమిని ప్రవేశపెట్టారన్నారు. మరుగుదొడ్లు ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమానికి బొబ్బిలి సీఐ బందోబస్తు నిర్వహించారు.

కార్యక్రమంలో తహసీల్దార్ జనార్ద నరావు, సర్పంచ్ ఆనందరావు, టీడీపీ నాయ కులు జగన్నాధంనాయుడు, తెంటు రవిబాబు, శ్రీధర్, స్వామినాయుడు పాల్గొన్నారు.


జన్మభూమి సభలో మాట్లాడుతున్న మంత్రి సుజయకృష్ణరంగారావు

ఓడీఎఫ్‌కు ప్రజల సహకారం భేష్

కలెక్టర్ వివేక్‌యాదవ్


కొత్తూరు జన్మభూమి సభలో ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే లలితకుమారి

శృంగవరపుకోట రూరల్: ప్రజల సహకారం ఉంటే ఏ పనైనా విజయవంతం చేయవచ్చని.. దీనికి నిదర్శనమే జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. శనివారం కొత్తూరులో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఆయన గ్రామంలో పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాల ను పర్యవేక్షించారు. కొన్ని మరుగుదొడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో వెంకటరమణపేట, కొత్తురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు, లఘునాటికలు చూసి కలెక్టర్ మురిసిపోయారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నాటికి ఓడీ ఎఫ్ జిల్లాగా రూపుదిద్దుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పంచా యతీలో ఎస్‌డబ్ల్యూపీ ప్లాంట్ ఏర్పాటుచేసి తడి, పొడి చెత్త వేరు చేసి సహజ ఎరువులు తయారు చేస్తామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 400 కిలో మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం లక్ష్యం విధించామన్నారు.

ప్రతి నియోజకవర్గంలో త్వరలో మెగా ఫుడ్‌పార్క్

జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మెగా ఫుడ్ పార్క్‌ను ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి వెంకన్న, జడ్పీటీసీ సభ్యురాలు సుకూరు రామలక్ష్మి, ఆర్డీవో మురళీ, డ్వామా పీడీ బి.రాజగోపాల్, మండల ప్రత్యే కాధికారి గణపతిరావు, తహసీల్దార్ అరుణకుమారి, ఎస్.కోట సర్పంచ్ అంబటి లక్ష్మి, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ మురిసిన వేళ

కలెక్టర్ వివేక్‌యాదవ్ శనివారం కొత్తూరులో జరిగిన జన్మభూమి సభలో ఎంతో ఉల్లాసంగా గడిపారు. కొత్తూరు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారి తన ముద్దులొలికే స్వరంతో పాడిన పాట విని కలెక్టర్ మూసి మూసి నవ్వులు ఓ వైపు చిందిస్తూనే మరో వైపు చిన్నారిని తన సెల్ కెమెరాలో బంధించారు. శాసనసభ్యురాలు లలితకుమారి ఈ పాట విని పెద్ద ఎత్తున నవ్వేశారు.

చిన్నారి పాడిన పాట ఇదే

పెద్దకొండ..కొండమీద చెట్టు, చెట్టుకు కొమ్మ లు..కొమ్మకు ఆకులు.. ఆకుల పొదల్లో చిన్న గూడు.. ఆ గూడులో ఒక పిట్ట..పిట్ట నోట్లో ఓ ఉత్తరం.. ఆ ఉత్తరంలో అందరు చదవాలి..అం దరూ ఎదగాలి అని ఉందంటూ తన అంద మైన స్వరంతో నవ్వులు పూయించింది చిన్నారి భార్గవి.


చిన్నారిని తన సెల్ కెమెరాలో బంధిస్తున్న కలెక్టర్

అలరించిన గ్రామీణ క్రీడా పోటీలు

సత్తా చాటిన మహిళలు, విద్యార్థులు

సోంపురం(వేపాడ), జనవరి 6: సోంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో 5వ విడత జన్మభూమి-మాఊరు, పల్లెసిరులు కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. విద్యార్థులతో పాటు 50 మంది మహిళలు కూడా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు. బచ్చీఆట, స్కిపింగ్, రంగోళీ వంటి పోటీలను పీఈటీ వి.రమణ సారథ్యంలో నిర్వహించారు. ఇటువంటి క్రీడా పోటీలను జరిపించి చిన్ననాటి జ్ఞాపకాలను జ్ఞప్తికి తీసుకువచ్చిన ఉపాధ్యాయులు.. పల్లెల్లో ఆహ్లాదాన్ని సంతరించుకునేటట్టు చేయడం ఎంతో ఆనందకరమని గ్రామస్థులు అన్నారు. ఈసందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు హెచ్‌ఎం శంకరరావు, సిబ్బంది బహుమతులు ప్రదానం చేశారు. ఈసందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ జన్మభూమిలో బాగంగా ఆదివారం వేపాడలో 5కె రన్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సోమవారం పాఠశాలలో అ అథ్లెటిక్స్, క్యారమ్ బోర్డు, వాలీబాల్, బిళ్ల కర్ర తదితర పోటీలు నిర్వహిస్తామని హెచ్‌ఎం, పీఈటీ తెలిపారు.



స్కిప్పింగ్, రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న మహిళలు


మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

పేదలను భయపడితే ఊరుకోం

శృంగవరపుకోట, జనవరి 6 : ఎస్.కోట గాయత్రి దేవాలయం వెనక భాగాన ఉన్న చెరువును ఆనుకుని ఏన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలను భయపట్టే పెద్దలకు బుద్ధి చెబుతామని సీపీఎం నేతలు డేగల అప్పలరాజు, గాడి అప్పారావు, మద్దిల రమణ హెచ్చరించారు. శనివారం వారు ఆయా కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కుటుంబాలు 40 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నాయన్నారు. ఇప్పుడు ఈ చెరువును కొనుగోలు చేసుకున్నామని చెబుతున్న కొందరు వీరిని మరుగుదొడ్లు నిర్మించుకోకుండా అడ్డుకుంటున్నారన్నారు. రెవెన్యూ అధికా రులు చెరువును కాపాడాలని కోరారు. అధికారుల సూచన మేరకు మరుగుదొడ్డి నిర్మాణానికి గుంతలు తవ్వగా, సింహాచలం, సత్తిబాబు అడ్డుకున్నారని బాధితుడు రొంగళి కృష్ణ చెప్పారు.

సంక్షిప్తం


మాట్లాడుతున్న పీడీ రాజగోపాల్

14 లక్షల కుటుంబాలకు ఉపాధి పనుల కల్పన

డ్వామా పీడీ రాజగోపాల్

శృంగవరపుకోట రూరల్, జనవరి 6 : జిల్లాలో 14లక్షల కుటుంబాలకు ఉపాధి పనులు కల్పించి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిపామని డ్వామా పీడీ బొడ్డేపల్లి రాజగోపాల్ తెలిపారు. శనివారం ఆయన కొత్తూరులో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో మహిళలకు అధికంగా పనులు కల్పించామన్నారు. జిల్లాలో వేతన దారులకు 9లక్షల50వేలు పనిదినాలు కల్పించామని తెలిపారు. జలసిరిలో భాగంగా 3,400 బోర్లు తీసి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచామన్నారు. జిల్లాలో 57,565 ఫారంపండ్స్ తవ్వించామని చెప్పారు. ఉపాధి హామీలో 39,032 మరుగుదొడ్లు తవ్వించామన్నారు. వాడవాడలా చంద్రన్న బాటలో భాగంగా 878 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 282 పంచాయతీ భవనాలు, 272 అంగన్‌వాడీ భవనాలు, 24633 నాడెప్ పీట్స్, 44 ఎస్‌డబ్ల్యూపీ యూనిట్లు నిర్మిస్తున్నామన్నారు. మెటీరియల్, వేతనాల కోసం రూ, 1596 కోట్లు ఖర్చు చేశామన్నారు. కార్యక్రమంలో ఏపీడీ లక్ష్మణరావు, ఏపీవో బొత్స చినప్పయ్య ఉన్నారు.

ఏయూ దూర విద్య ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

కొత్తవలస, జనవరి 6 : ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య బీఏ, బీకాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వాగ్దేవి విద్యా సంస్థల కరస్పాండెంట్ కోటిన మహేశ్వరరావు తెలిపారు. ఈ ప్రవేశపరీక్షకు 10వతరగతి పాస్ లేదా ఫెయిల్ అయినవారు కూడా అర్హులేనని చెప్పారు. ఈ ప్రవేశ పరీక్ష ఈ నెల 28న జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్షకు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు కొత్తవలసలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని గానీ లేదా 9581276533, 9908391567కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.

ప్రభుత్వ పథకాలపై అవగాహన

శృంగవరపుకోట రూరల్, జనవరి 6 : సంతగైరమ్మపేట, పోతనాపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ సేవా పథకంలో భాగంగా శనివారం వలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీవో కృష్ణ, విమల పాల్గొన్నారు.


పథకాలు తెలియజేస్తున్న వలంటీర్లు

కొఠియా గ్రామాల్లో ఒడిశా ఇళ్లు

- బిజూ పక్కాఘర్ యోజనలో నిర్మాణాలు
- ఏపీ అంగన్‌వాడీ సైతం ఒడిశా ఇంట్లోనే...



బిజూ పక్కాఘర్ యోజన ఇంటిలో నిర్వహిస్తున్న ఏపీ అంగన్‌వాడీ భవనం

(సాలూరు రూరల్)

ఆంధ్ర - ఒడిశా వివాదాస్పద గ్రామాల్లో ఒడిశా మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య వివాదంలో ఉన్న గ్రామాలను కొఠియా గ్రూప్ గ్రామాలుగా వ్యవహరిస్తారు. ఈ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ మంజూరు చేసిన ఇళ్లు నామమాత్రంగానే ఉన్నాయి. ఇంది రమ్మ ఇళ్లు గతంలో పెద్దఎత్తున మంజూరయ్యేవి. కొన్ని గ్రామాల్లో ఒకే ఇంటిపై రెండు, మూడు రుణాలు మంజూరైనట్టు వివిధ సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఏవోబీలో వివాదాస్పద గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని మంజూరు చేశారో, అవి గిరిజనులకు తెలిసో, తెలియదో స్పష్టత లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఎక్కడ నిర్మించారో స్పష్టత లేదు. నేరేళ్లవలస, మూలతాడివలస, దొరలతాడివలస, దూళిభద్ర, ఎగువశెంబి, దిగువ శెంబి, ఎగువ గంజాయిభద్ర, దిగువ గంజాయిభద్ర, ఎగువ కొఠియా, దిగువ కొఠియాల్లో ఒడిశా ఐఏవై, బిజూ పక్కాగర్ యోజన పథకం కింద మంజూరైన 102 ఇళ్లు నిర్మాణాలు జరిగాయి. ఈ పథకంలో ఇంటి నిర్మాణానికి శతశాతం రాయితీతో రుణం మంజూరు చేస్తుంది. గతంలో ఇంటి నిర్మాణానికి ఒడిశా రూ.70 వేలు ఇవ్వగా, ప్రస్తుతం 1.30 లక్షలు అందిస్తోంది. కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలే కన్పిస్తున్నాయి. ఏవోబీలో ఏపీ మంజూరు చేసిన ఇళ్లు అక్కడక్కడ కన్పిస్తాయి. ఏవోబీలో ఒడిశా మంజూరు చేసిన ఇళ్లను రేకులతో నిర్మించుకుంటున్నారు. ఇళ్ల నిర్మానానికి ఒడిశా ప్రభుత్వం అందిస్తున్న డబ్బుల్లో ఎటువంటి పీసీలు తీసుకోకుండా అధికారులు పూర్తిగా అందిస్తున్నారని గిరిజనులు ఆనందంగా చెబుతున్నారు. కాగా ఏవోబీలో మంజూరైన ఏపీ ఇళ్లు అక్కడక్కడ కనిపించినా అవి బిల్లు రాక పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉండడం గమనార్హం. దీంతో ఒడిశా మంజూరు చేసే ఇళ్ల కోసం గిరిజనులు మొగ్గు చూపుతున్నారు. దిగువ గంజా యిభద్ర, ఎగువ గంజాయిభద్ర తదితర కొఠియా గ్రూప్ గ్రామాల్లో బిజూ పక్కాఘర్ యోజన పథకంలో నిర్మితమైన ఇళ్లలోనే ఏపీ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ తరచు జరుగుతున్నాయి. కొఠియా గ్రూప్ గ్రామాల్లో శనివారం పర్యటించిన సాలూరు తహసీల్దార్ జనార్దనరావు, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణంరాజుల బృందం అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు.



బిజూ పక్కాఘర్ యోజనలో దిగువ గంజాయిభద్రలో నిర్మించిన ఇళ్లు

ఆధునాతనంగా.. సాగుతూ..

- నూతన పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగు
- రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
- జిల్లాలో పెరుగుతున్న కూరగాయల పంట విస్తీర్ణం



పందిర్ల విధానంలో కూరగాయల సాగు

(డెంకాడ)

ఉద్యానవన పంటల సాగుపై ఇప్పుడిప్పుడే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆధునిక పద్ధతులను, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారు. కూరగాయల సాగంటే జిల్లాలో ఒకప్పుడు రామభద్రపురం పరిసరాలకే పరిమితమయ్యేది. ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. జిల్లా అంతటా కూరగాయల సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. మూడు, నాలుగు ఎకరాలు ఉండే రైతులు కూడా కనీసం ఎకరా విస్తీర్ణంలో బెండ, బీర, ఆనప, చిక్కుడు, కేబేజీ తదితర పంటలను సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో రైతుల కు రుణాలు అందించడంతోపా రాయితీలపై వ్యవసాయ పరికరాలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాయి.

రాయితీలు ఇలా...


తీగ జాతి కూరగాయలు పండించే రైతుల కు శాశ్వత పందిర్ల నిర్మా ణానికి ఎకరాకు లక్ష రూపాయలు వరకు రాయితీలు, వర్మీ కంపోస్టు యూనిట్స్ నిర్మాణం, టెల్లీస్ విధానంలో టమోటాను పండించేందుకు ఎకరాకు రాయితీపై రుణాలు అందిస్తుంది. 50శాతం రాయితీపై కూరగాయల విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అలాగే మామిడి, జీడి పంటల సాగుపై కూడా ఎప్పటికప్పుడు రైతులకు సూచన లందిస్తూ అధిక దిగుబడులు సాధించేలా కృషి చేస్తుంది. ఈ పంటల సాగుకు కూడా రాయితీపై రుణాలు అందిస్తుంది.



మల్చింగ్ విధానంలో కూరగాయల సాగు

సేంద్రియ సాగునకు ప్రోత్సాహం

కూరగాయలో రైతులు రసాయనిక పురుగుమందులు అధిక మోతాదులో వినియోగించడం వల్ల పంట దిగుబడి తగ్గిపోవడంతోపాటు నాణ్యత లోపం, వాతావరణం, నేల కలుషితం అవుతున్నాయి. దీని నుంచి రైతులను బటయటకు తెచ్చేందుకు ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయన్ని ప్రోత్సహిస్తుంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రాయితీపై సేంద్రియ ఎరువులు తయారు చేసుకునేలా రుణాలు అందిస్తుంది. వీటివల్ల అధిక దిగుబడులు సాధించడమే కాకుండా మనుషుల ఆరోగ్యంతోపాటు పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది.



సేంద్రియ పద్ధతిలో సస్యరక్షణ

గ్రీన్‌హౌస్‌ల నిర్మాణం

వాతావరణ పరిస్థితులను నియంత్రించి సాగుచేసేందుకు హరిత గృహాలు (గ్రీన్‌హౌస్‌లు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏడాది పొడువునా పూలు, కూరగాయల పంటలు పండిస్తూ మూడు, నాలుగు రెట్లు అధిక దిగుబడి సాధించేందుకు ఇవి ఎంతో దోహదపడుతున్నాయి. నారు తయారీ నుంచి పంట పండేవరకూ ఈ గ్రీన్‌హౌస్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా చీడపీడల నుంచి పంటను పూర్తిస్థాయిలో రక్షించుకుంటున్నారు. నారు పెంపకానికి, అంట్ల తయారీకి, టిష్యూ కల్చర్ మొక్కల్ని దృఢ పరచడానికి గ్రీన్‌హౌస్‌లు అనుకూలిస్తున్నాయి. వీటి నిర్మాణాలకు ప్రభుత్వం 50-70 శాతం వరకు రాయితీ అందిస్తుంది.



డెంకాడ గ్రీన్‌హౌస్‌లో కూరగాయలసాగును పరిశీలిస్తున్న ఉద్యాన శాఖాధికారిణి

చలి చింత లేకుండా..

- మార్కెట్‌లో ట్రెండ్‌కు తగ్గట్టుగా వస్త్రాలు
- నూలు దుస్తులతో ఉపశమనం
- శీతల గాలుల్లో చిన్నారులకు మరింత భద్రత





శీతల గాలులూ పలకరిస్తు న్నాయి. వీటి నుంచి శరీరానికి రక్షణ కల్పించాలంటే వేడి వేడి కాఫీలు, టీలు తాగడమే కాదు.. శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సరైన దుస్తులూ ధరించాలి. అందుకు మార్కెట్లో ఇప్పటికే దుప్పట్లు, రగ్గులు, మంకీ క్యాప్‌లు, మాస్కులు ఇలా వివిధ రంగుల్లో ఉన్ని, ఊలు దుస్తులు అందుబాటులోకి వచ్చేశాయి. అవి ఏమిటో చూద్దాం..

(శృంగవరపుకోట)

మహిళలకు, వృద్ధులకు అనుకూలమైన బటన్, జిబ్, బనియన్ టైప్ రకాలకు మార్కెట్‌లో కొదవ లేదు. చెవులను కప్పేసేలా మంకీ క్యాప్‌లు, ఆఫ్ టోపీలు, ఉలెన్ క్లాత్‌లు, చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు సాక్సులు లభ్యమవుతున్నాయి. అయితే యువత మాత్రం ఈ వాతావారణంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ట్రెండీగా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు దగ్గరగా ఉండేలా ఊలు, సింథటిక్ దుస్తులు ఎంపిక చేసుకుంటున్నారు. ఇక యువతులు విత్‌క్యాప్ లాంగ్ వింటర్ వేర్, స్కార్ఫ్‌తో కూడిన ఊలు దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక యువతకు ప్రింటెడ్, స్టైలిష్, జాకెట్ కోట్, కార్డ్రే, స్వెటర్ జాకెట్స్, స్లీవ్‌లెస్ స్వెటర్స్ ఎంపిక వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ కాలంలో పసుపు, కాషాయం, ఎరుపు, గులాబి వంటి కాంతివంతమైన వర్ణాలు కంటికి ఇంపుగా ఉంటాయి. ఇక వాటిపై ఇష్టం లేనివారు రంగు తక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటున్నారు.

● క్రాప్ టాప్‌లు ఊలు లేదా లేస్‌తో అల్లినవి వేసుకుంటే కొత్తగాను, సౌకర్యంగాను ఉంటుంది. ఆంగ్ల వి ఆకారంలో మెడవచ్చేలా లేస్ నిటెడ్, టీషర్ట్ జీన్స్ మీదకు చక్కగా నప్పుతుంది.

● కుర్తీలు అన్ని కాలాల్లోను సదుపాయంగానే ఉంటాయి. ఈకాలంలో కలీ, ప్రిన్సిస్‌కట్, ఏలైన్ లేయర్డ్ తరహా కుర్తీల్ని ఎంచుకుంటే బాగుంటాయి. వీటిపై త్రెడ్ వర్క్ లేదా లేసు డిజైన్ వుండేలా వర్క్ చేయించుకుంటే చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటాయి.

● ఈ కాలంలో షాల్స్, స్కార్ఫ్‌ల వాడకం కూడ ఎక్కువే. వాటిల్లో ఇప్పుడు కుచ్చుల స్కార్ఫ్‌లు ట్రెండ్‌లో ఉన్నాయి. వాటిని ఎంచుకుంటే జీన్స్, పలాజో, లెగ్గింగ్.. ఇలా దేనిమిదకైన నప్పుతాయి. ఎరుపు, నలుపు రంగుల్లో స్కార్ఫ్‌లను అందుబాటులో ఉంచుకుంటే ఆ లుక్కే వేరు.

● కుర్తీలకు జతగా షిఫాన్, పట్టు జార్జెట్ వంటి రకాల్లో దుస్తులు అదనపు అందాన్ని తెచ్చిపెడతాయి. ఈ కాలంలో వాటికి బదులు వెల్వేట్ దుపట్టాలను ఎంచుకోండి. వీటి మీద ఎంబ్రాయిడరీ, సీక్వెన్లతో ఆప్లిక్ వర్కు చేయించుకుంటే మరింతగా బాగుంటాయి. అనార్కలీ దుస్తుల మీదకు కశ్మీరీ అద్దాల దుపట్టా బాగుంటుంది. హ్యాండ్ ప్రింటెడ్ కాటన్‌తో కుర్తీల జీన్స్ మీదకు చక్కని ఎంపిక, కలంకారీ, పటోలా ప్రింట్లు కుర్తీలపై చేయించుకోవచ్చు.

ఉన్ని దుస్తులు ఇలా ఉతకాలి..

సాధారణంగా చలికాలంలో ఉన్ని దుస్తులను ఎక్కువగా ధరిస్తుంటారు. మఫ్లర్, స్వెటర్, గ్లౌజులు, సాక్సులు ఇలా ఎన్నో ఉన్ని వస్తువులను ఈ కాలంలో రోజు ఉపయోగిస్తుంటారు. మరి వాటిని ఉతికేటప్పుడు మామూలు దుస్తుల్లా కాకుండ కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

● ఉన్ని దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోను వాషింగ్ మిషన్‌లో వేయకూడదు. ఈ దుస్తులకు తగినట్లుగా బ్రస్‌ను ఎంచుకోవాలి. ప్రతి రోజు ధరించే స్వెటర్‌లను మాత్రం రోజు ఉతకడం ఎంతో ఆరోగ్యకరం.

● ఉన్ని దుస్తులపై మరకలు పడితే వాటికి డ్రైక్లీనింగ్ చేయించాలి. మరి అంత పెద్ద మరకకాదు అనుకుంటే చేతులతో ఉతకాలి. ఆది నాణ్యమైన సబ్బునే ఉపయోగించాలి.

● ఈ దుస్తులను ఉతికిన తరువాత తీగలపై ఆరేయకూడదు. అలా చేసే అవి సాగిపోయి ఆకారం మారే అవకాశం వుంది. వీలైనంత వరకు వాటిని గోడలపైన, టేబులుపైన ఆరేయడం మంచిది. వాటికి వేడి కూడ ఎక్కువగా తగలకుండా చూడాలి.

నూలు దుస్తులు వాడాలి..



ప్రస్తుతం చలి ఎక్కువగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఈ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఇంట్లో వున్న చలి పెడుతుంది. ఇక ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో బయటకు వచ్చేటప్పుడు తప్పకుండ నూలుతో తయారు చేసిన దుస్తులను వాడాలి. మంకీ కేప్ కప్పుకోవాలి. కళ్లు మాత్రమే కనిపించాలి. చిన్న పిల్లలకు చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు సాక్స్‌లు వంటివి తొడగాలి. పెద్దలు తలపాగా చెవులు, ముక్కు కవర్ చేసుకునేలా ధరించాలి.

డాక్టర్ ఎస్వీ సత్యశేఖర్, సివిల్ సర్జన్ స్పెషలిస్టు శృంగవరపుకోట

పిల్లల దుస్తుల్లో జాగ్రత్తలు తప్పని సరి..

చలి కాలంలో పిల్లల దుస్తుల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. చిన్నారుల కాళ్లు చల్లబడకుండ చూడాల్సిన అవసరం ఉంది. వారి సున్నితమైన చర్మానికి మెత్తని సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవాలి. ఈ దుస్తులు వీలైనంత వరకు లైట్ కలర్‌లో ఉంటే మంచిది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అధికంగా బేబీని ముంచేత్త కూడదు. బటన్లు లేని తేలికగా తీసి వేయగల జెర్సీలు వేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. పొడుగు చేతుల షర్టులను వేస్తే సౌలభ్యంగా ఉంటుంది. చలిగాలి ఎక్కువగా ఉన్నా, మంచుపడుతున్నా చెవులో దూది పెట్టాలి. తలకు వెచ్చదనం కలిగేలా ఉన్ని టోపి ధరించాలి. పూర్తి ఉన్ని దుస్తులు వేయకూడదు. శరీరానికి ఏదైన వింటర్ క్రీమ్ రాసి రాయండి. చలిగా ఉన్నప్పుడు బేబికి రగ్గులు, దుప్పట్లు వంటివి అధికంగా కప్పవద్దు. కాళ్లకు సాక్స్, పైజమా తొడగాలి. చేతులకు కూడ చిన్న సైజు గ్లౌజ్‌లు వేయవచ్చు. అవసరమనుకుంటే మెత్తని కుషన్లు, బొమ్మలు, ఉన్ని దుప్పటి లాంటివి వెచ్చగా ఉండేందుకు పక్కన పెట్టాలి.

వైభవంగా వేణుగోపాలుని పూలంగి సేవ

- స్వామివారి పల్లకీ మోసిన మంత్రి సుజయ్, సోదరుడు బేబీ నాయన
- భారీగా తరలివచ్చిన భక్తజనం

బొబ్బిలి, జనవరి 6 : చారిత్రాత్మక బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి వివిధ రకాల పూలతో పూలంగి సేవ నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త, రాష్ట్ర గనుల శాఖామంత్రి సుజయ్ కృష్ణరంగారావు, ఆయన సోదరుడు మున్సిపల్ మాజీచైర్మన్ బేబీనాయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి పల్లకిని సుజయ్, బేబీనాయన, గోవిందమాలదారులు మోశారు. రుక్మిణి, సత్యభామ, సమేత వేణుగోపాలస్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. స్వామివారి బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ఆలయ ప్రాంగణాన్ని పూలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించకుని పూలంగిసేవను తిలకించారు. అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు బేబీనాయన మాట్లాడుతూ గతంలో తమ పూర్వీకులు ప్రజల సహకారంతో ఇలాంటి ఉత్సవాలు ఘనంగా జరిపించేవారని తర్వాత ఈ ఉత్సవాలు నిర్వహించలేదన్నారు. కొన్నేళ్లుగా తాము ముందుకు వచ్చి ధనుర్మాసంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారికి పూల అలంకరణకు బెంగళూరు, కడియం, చెన్నై, ముంబాయి తదితర ప్రాంతాల నుంచి వివిధ రకాల పూలను తెప్పించారు. 200 మంది భక్తులు పూలదండలను కుట్టగా 25 మంది స్వామి సేవకులు ఆలయానికి అలంకరణ చేశారు. సుమారు రూ.10 లక్షలతో 6.50 టన్నుల పూలను తెప్పించి పూలంగి సేవకు వినియోగించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఏ ఒక్కరికి ప్రత్యేక దర్శనాలు లేవన్నారు.



స్వామికి పూజలు చేస్తున్న దృశ్యం

దర్శించుకున్న చైర్‌పర్సన్ దంపతులు


వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన పూలంగిసేవలో మున్సిపల్ చైర్‌పర్సన్ తూముల అచ్యుతవల్లి, భాస్కరరావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అచ్యుతవల్లి మాట్లాడుతూ బొబ్బిలి రాజవంశీయుల ఇలవేల్పు అయిన వేణుగోపాలస్వామికి ఏటా ఘనంగా పూలంగి సేవ నిర్వహించడం అభినందనీయమన్నారు.

నేడు స్వామికి పుష్పయాగం

వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం పుష్పయాగం నిర్వహించనున్నట్టు మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీనాయన తెలిపారు. ఈ యాగంలో భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 18 రకాల పువ్వులతో 108 బుట్టల పువ్వులతో స్వామివారికి యాగం నిర్వహించనున్నట్టు బేబీనాయన తెలిపారు.




పూలతో అలంకరించిన వేణుగోపాల స్వామి ఆలయం



దేవతామూర్తులకు పూల అలంకరణ



బేబీనాయనతో గోవిందనామ మాలధారులు



స్వామి ఉత్సవ మూర్తులు

సంక్షిప్తం

కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు జిల్లాకు రాక నేడు

విజయనగరం(ఆంధ్రజ్యోతి) జనవరి6: కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజు ఆదివారం జిల్లాకు రానున్నారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు జిల్లా కేంద్రంలోని తన నివాసానికి చేరుకోనున్నారు. అధికారులు, ప్రజలను కలుస్తారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. 8న సోమవారం ఉదయం 10 గంటలకు గరివిడి మండలం వెదుళ్ళవలసలో జరిగే జన్మభూమి గ్రామసభలో పాల్గొననున్నారు. 9నమధ్యాహ్నం 4.30 గంటలకు విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ వెళ్లారు.



మాట్లాడుతున్న రావి శ్రీధర్

నేడు జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

పురిటిపెంట (గజపతినగరం రూరల్) జనవరి6: రావి గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం (7న) జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ రావి శ్రీధర్ తెలిపారు. ఈమేరకు శనివారం తన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడారు. ఈపోటీలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈపోటీలను ఎమ్మెల్యే కె. ఎ.నాయుడు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రథమ స్థానం పొందిన జట్టుకు రూ.8వేలు, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన జట్లకు వరుసగా రూ.6వేలు, రూ.4వేలు నగదు బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ పోటీల ఆర్గనైజర్ ఆల్తి తాత బాబు, జి. అప్పలనాయుడు పాల్గొన్నారు.

కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం(ఆంధ్రజ్యోతి) జనవరి 6: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో కంప్యూటర్ సహాయకుడిగా పనిచేసేందుకు అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జి గిరిధర్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులని వివరించారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లో నైపుణ్య పరీక్ష ఉంటుందన్నారు. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. విజయనగరం పట్టణంలో నివసించే వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. తుది ఎంపిక కోసం అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో రూడిన బయోడేటాను జనవరి 30 తేదీలోగా జిల్లా జడ్జి విజయనగరం వారి కార్యాలయంలో అందజే యాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17,500 వేతనం చెల్లించడం జరుగుతుందని ఆయన వివరించారు.

భద్రతా ప్రమాణాలతోనే ప్రమాదాల తగ్గుముఖం

- డీటీసీ శ్రీకృష్ణవేణి
- జేఎన్‌టీయూలో 'రహదారి భద్రత-మానవుని జీవనశైలి'పై అవగాహన సదస్సు

విజయనగరం రూరల్, జనవరి 6 : వాహనదారులు రహదారి భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఉప రవాణాశాఖ అధికారి భువనగిరి శ్రీకృష్ణవేణి అన్నారు. ఈమేరకు శనివారం జేఎన్‌టీయూలో రహదారి భద్రత-మానవుని జీవనశైలి అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పద్దెనిమిదేళ్లు నిండిన యువత తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సూచించారు. వాహనాలను నడిపేటప్పుడు నిర్దేశిత వేగంతో, నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు. ప్రస్తుత విద్యావిధానంలో పోటీతత్వం పెరగడంతో ఒత్తిడి అధికమవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ ఒత్తిడిని అధిగమించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు రవిరవర్మ మాట్లాడుతూ ... మానవ జీవనశైలిలో శారీరక, మానసిక రుగ్మతలను ముందుగానే గుర్తించి జీవనాన్ని కొనసాగించాలన్నారు. అనారోగ్యం పాలైతే ఆందోళన చెందడం కన్నా.. అనారోగ్యం పాలవకుండా మంచి ఆహారపు అలవాట్లు పాటించాలని హితవు పలికారు. సంప్రదాయ ఔషధ విధానంతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.



ప్రమాదాల నివారణకు ప్రమాణం చేయిస్తున్న డీటీసీ శ్రీకృష్ణవేణి

సందడిగా పూర్వ విద్యార్థుల సదస్సు

జేఎన్‌టీయూ కళాశాలలో శనివారం ఐదో పూర్వ విద్యార్థుల సదస్సు శనివారం సందడిగా జరిగింది. ఈ సదస్సుకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ స్వామినాయుడు అధ్యక్షత వహించారు. ఈసదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వవిద్యార్థులు నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి ప్రెసిడెంట్‌గా ఆచార్య జి. స్వామినాయుడు, కార్యదర్శి టీఎస్ఎన్ మూర్తి, టి.లక్ష్మణ్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన సౌకర్యాలకు కృషి

- స్కూల్ ఎడ్యుకేషన్ ఏడీ భార్గవ్



దెందేరులో మాట్లాడుతున్న భార్గవ్

కొత్తవలస రూరల్, జనవరి 6: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ వి.ఎస్.భార్గవ్ అన్నారు. ఈమేరకు శనివారం దెందేరు లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. కాలానుగుణంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటికప్పుడు సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు వివరించారు. డిజిటల్ బోధన, కంప్యూటర్ విద్యనందిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో డ్రాపౌట్స్ నివారించే దిశగా ఆనందలహరి కార్యక్రమం ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హైస్కూల్స్‌లో బయోమెట్రిక్ హాజరు 90శాతం మేర విజయవంతమయ్యిందన్నారు. కిచెన్‌గార్డెన్స్ పెంచేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. పాఠశాలల్లో అదనపు భవనాలు, మరుగుదొడ్ల నిర్వహణ, ప్రహరీ నిర్మాణాలకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో డీఈవో జి.నాగమణి, ఎంఈవో శ్రీదేవి, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు ఉన్నారు. అనంతరం దెందేరు జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో నాగమణి సందర్శించారు.

శతశాతం అక్షరాస్యతే లక్ష్యం

- చిట్టి గురువులు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి
- గ్రామ, మండల కోఆర్డినేటర్లకు జీతాలు పంపిణీ
- జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సుగుణాకరరావు

కలెక్టరేట్, జనవరి 6: శతశాతం అక్షరాస్యత జిల్లాగా తయారుచేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని జిల్లా వయోజన విద్యా శాఖ ఉప సంచాలకుడు కె.సుగుణాకరరావు అన్నారు. ఈమేరకు శనివారం తన కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సూచనలతో కలెక్టరు వివేక్ యాదవ్ ఆదేశాల మేరకు గ్రామ, మండల కోఆర్డినేటర్లతో చిట్టిగురువులు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి అందరికీ అక్షరాలు నేర్పుతామన్నారు. జిల్లాలో 27,938 మంది చిట్టి గురువులు 55,819 మందికి అక్షరాలు నేర్పుతున్నారని వివరించారు. ఆరునెలలు పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కోఆర్డినేటర్లు ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రసుత్తం అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని ఇంకా ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు.... సాక్షర భారత్ కార్యక్రమంలో భాగంగా ఎంతమంది అక్షరాస్యులుగా తయారు చేశారనే దానిపై సర్వే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారినీ అక్షరాస్యులుగా మారుప్తామని అన్నారు. ఈమేరకు గ్రామ కోఆర్డినేటర్లుకు రూ.1.68 కోట్లు, మండల కోఆర్డినేటర్లకు రూ.10.20 లక్షలు... గతేడాది సెప్టెంబరువరకూ జీతాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు.



సుగుణాకరరావు

రాగిలో 'శ్రీ'సాగు

- అమలులోకి తీసుకువచ్చిన సబల సంస్థ

కొత్తవలస, జనవరి 6: ఇంతవరకు వరి పంటను శ్రీవరి విధానంలో సాగుచేస్తున్న రైతులకు రాగి పంటను సైతం 'శ్రీ' తరహాలో పండించే పద్ధతికి సబల సంస్థ శ్రీకారం చుట్టింది. దీనికి శ్రీరాగి అని నామకరణం చేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించేందుకు వీలుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చిరుధాన్యాల సాగులో కూలీల సంఖ్యను తగ్గించి అధిక దిగుబడులను సాధించి రైతులకు ఆదాయాన్ని సమకూర్చడం కోసం సంస్థ పాటుపడుతోంది. ఈ చిరుధాన్యాలలో 'శ్రీ'సాగు అమలు చేయించే చర్యలు చేపడుతోంది. తొలుత రాగి పంటలో శ్రీరాగి పద్ధతి ద్వారా పండించి తర్వాత మిగిలిన చిరుధాన్యాల పంటలకు ఈ పద్ధతి అమలుకు యత్నిస్తున్నట్టు సబల సంస్థ కార్యదర్శి కె.సరస్వతి తెలిపారు. ఎకరా భూమిలో ముగ్గురు కూలీలతో రెండు గంటలలో మార్కింగ్ చేసుకోవచ్చునన్నారు. అలాగే రెండుగంటలలోనే ఐదుగురు కూలీలతో నాట్లు వేసుకునే వీలుందన్నారు. ఈ పద్ధతి ద్వారా మొదటి దశలో మండలంలోని సుమారు 50 ఎకరాలలో చీడివలస, గొల్లలపాలెం, చీపురవలస, గనిశెట్టిపాలెం, దెందేరు, వీరభద్రపురం, తుమ్మికాపల్లి గ్రామాల్లో రైతులు ఈ విధానంలో సాగు మొదలుపెట్టారు.

నాలుగుశాతం
ధాన్యమివ్వండి!

జేసీ లఠ్కర్‌ను కోరిన రైస్ మిల్లర్లు

కలెక్టరేట్, జనవరి 6: ఒక శాతం బ్యాంకు గ్యారంటీకు నాలుగు శాతం ధాన్యం ఇవ్వాలని రైస్ మిల్లర్లు శనివారం జేసీ లఠ్కర్‌ను కోరారు. ఈమేరకు శనివారం రైస్ మిల్లర్లు జేసీని కలిశారు. తొలుత ఆయనకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం తమ సమస్యను వివరించారు. కార్యక్రమంలో మిల్లర్లు సంఘం అధ్యక్షులు శివ, మిల్లర్లు యడ్ల రమణ మూర్తి, కొండపల్లి కొండలరావు ఉన్నారు.



జేసీకు శుభాకాంక్షలు చెబుతున్న మిల్లర్లు

నేడు ఐదు కి.మీ. పరుగు

- అందరూ ఆహ్వానితులే.. కలెక్టర్ వివేక్ యాదవ్
- అయోధ్య మైదానంలో ఉ.6.30లకు ప్రారంభం

విజయనగరం (ఆంధ్రజ్యోతి) జనవరి6: జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో భాగంగా 7న ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రకటనలో తెలిపారు. పరుగులో అందకరరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో ఉదయం 6.30 గంటలకు కార్యక్రమం పారంభమవుతుందన్నారు. జిల్లా మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఈ పరుగులో పాల్గొంటారని తెలిపారు. జిల్లాకేంద్రంలోని అయోధ్యమైదానం నుంచి పరుగు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కోట మూడు లాంతర్ల కూడలి గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం, ఎన్‌సీఎస్, రైల్వేస్టేషన్, మయూరి, బాలాజీ కూడళ్ల మీదుగా అయోధ్య మైదానానికి ఉదయం 7.30 గంటలకు చేరుకుంటుందన్నారు. అనంతరం అదేచోట స్నేహపూర్వక కబడ్డీ పోటీ జరుగుతుందన్నారు. విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో అందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

విషయాధారిత వాదాన్ని ప్రతిపాదించినవారు?

ఎస్‌జిటి సోషల్ మెథడ్స్

నమూనా ప్రశ్నలు

1. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపయోగించాల్సిన పద్ధతులు, సాధనాలు, విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ అది విద్యార్థుల్లో ఎలా నిర్దిష్ట లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడతాయో సూచించే పథకమే పాఠ్యపథకం...అని నిర్వచించింది?

1) ఎల్.బి.స్టాండ్ 2) బోసింగ్

3) బైనింగ్ అండ్ బైనింగ్ 4) స్టీవెన్‌సన్

సమాధానం: 2

వివరణ: ఒక పీరియడ్‌లో బోధించాలని నిర్ణయించిన దాన్ని పీరియడ్ పథకం లేదా పాఠ్య పథకమని అంటారు. ఇది ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించాల్సిన విధానాన్ని తెలిపే ప్రక్రియ. ఇది ఉపాధ్యాయుని కార్యక్రమాలు, పాఠ్యాంశంపై ఉన్న అవగాహన తదితర అంశాలను తెలియజేస్తుంది. ఆవశ్యకత, లక్షణాలు తదితరాల ఆధారంగా పీరియడ్ పథకం లేదా పాఠ్యపథకానికి విద్యారంగ నిపుణులు వివిధ రకాలుగా నిర్వచించారు.

2. 'భారతదేశం-నదీ వ్యవస్థ'కు సంబంధించి బోధనలో భాగంగా ఉపాధ్యాయుడు... విద్యార్థులతో భారతదేశ మ్యాప్‌లో నదులను గుర్తించడాన్ని అభ్యసింపజేస్తున్నాడు. ఇది పీరియడ్ ప్రణాళికలోని ఎన్నో బోధన సోపానం?

1) 1 2) 2 3) 3 4) 4

సమాధానం: 4

వివరణ: సాంఘికశాస్త్ర బోధనకు సంబంధించి పీరియడ్ ప్రణాళికలో నాలుగు బోధన సోపానాలు న్నాయి. అవి...1.ఉపోద్ఘాతం(పలకరింపు, మైండ్ మ్యాపింగ్/పునశ్చరణ ప్రశ్నలు;పాఠ్యాంశ ప్రకటన); 2.పాఠ్యాంశాన్ని చదివి తెలియని పదాలు, భావనలను గుర్తించడం(గుర్తించడం, అవగాహన కలిగించడం, భావనల అవగాహన-చర్చ); 3.భావనల అవగాహన-చర్చ(మాట్లాడించడం, ప్రశ్నించడం, భావనలపై అవగాహన ప్రశ్నలు); 4.నైపుణ్యాల అభ్యసన(సమాచార నైపుణ్యాలు, పట నైపుణ్యాలు). దీనివల్ల పిల్లల్లో సమాచార నైపుణ్యాలపై సేకరణ, నమోదు, విశ్లేషణ, నిర్ధారణకు రావడం తదితర లక్షణాలు పెంపొందుతాయి.

3. మానవులను సామాజిక సమూహాలుగా ఐక్యపరిచే పవిత్ర విశ్వాసాలు, ఆచారాల వ్యవస్థే మతం...అని అన్నది?

1) డర్క్‌హోమ్ 2) జోసెఫ్ డి.నోవక్

3) పటేల్ కమిటీ 4) జాన్‌డ్యూయీ

సమాధానం: 1

వివరణ: శారీరక లక్షణాలు, తెలివితేటలు, వారసత్వ ప్రభావాలు తదితర అంశాలను భౌతికాంశాలుగా; మతం, కులం, సంస్కృతి, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాలు తదితర అంశాలను సాంఘిక అంశాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం సమాజ వికాసంలో సాంఘికాంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో పాఠ్యప్రణాళిక, విద్యా లక్ష్యాలు, బోధన పద్ధతులు తదితరాలను సాంఘికాంశాలు శాసిస్తున్నాయి. ప్రస్తుతం సాంఘికశాస్త్ర అవగాహనకు వివిధ అంశాలు తోడ్పడుతున్నాయి. అవి...మతం, కులం, సామాజిక వర్గం, విజ్ఞానశాస్త్రం, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. వీటిలో మతానికి డర్క్‌హోమ్ ఆలోచనాత్మక నిర్వచనం ఇచ్చాడు.

4. 'పిల్లలకు నిజాయితీని అలవరచడం విద్యాభ్యాసంలో తొలిమెట్టు' అని చెప్పినవారు?

1) జాన్ విష్ఫెళిలిన్ 2) సెకండరీ విద్యా కమిషన్

3) జాన్‌రస్కిన్ 4) జేమ్స్ హెమ్మింగ్స్

సమాధానం: 3

వివరణ: సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి సముపార్జించుకున్న విజ్ఞానం, విశ్వాసం, కళ, నీతిసూత్రాలు, న్యాయం, ఆచారాలు, ఇతర సామర్థ్యాలు, అలవాట్లను మొత్తంగా కలిపి సంస్కృతిగా చెప్పొచ్చు. సాంఘికశాస్త్ర అవగాహనలో వివిధ సాంస్కృతిక అంశాలు, పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే పిల్లలకు నిజాయితీని అలవరచడం విద్యాభ్యాసంలో తొలిమెట్టు అని ప్రముఖ బ్రిటీష్ సామాజికవేత్త జాన్ రస్కిన్(1819-1900) పేర్కొన్నాడు.

5. సామూహిక కృత్యమైన 'క్విజ్' ద్వారా సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించే అంశాలు?

1) విషయ పరిపుష్టి 2) పఠనాసక్తి

3) నైపుణ్యాభివృద్ధి 4) పైవన్నీ

సమాధానం: 4

వివరణ: సాంఘికశాస్త్రాలకు సమాజమే ఒక ప్రయోగశాల కాబట్టి పిల్లలు సమాజంలోని కుటుంబం, సామాజిక సంస్థలు, పాఠశాల ఉపాధ్యాయుడు, సమ వయస్కు బృందాలు, సహ విద్యార్థులు తదితరాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అయితే ఆ విధంగా నేర్చుకునేందుకు ఉపాధ్యాయుడు అనువైన వాతావరణాన్ని ఏర్పరచాలి. క్విజ్; ఆల్బమ్/స్క్రాప్‌బుక్ తయారీ; స్టాంపులు, నాణేల సేకరణ; సాంఘికశాస్త్ర మేళాల నిర్వహణ; సామాజిక సేవా కార్యక్రమాలు; సాంఘికశాస్త్ర క్లబ్బులు తదితరాలను నిర్వహించాలి. ఈ కార్యక్రమాల నిర్వహణలో ఉపాధ్యాయుడు బోధకుడి పాత్ర నుంచి సహకారి, సహ అభ్యాసకుడి పాత్రను పోషించాల్సి ఉంటుంది. సామూహిక కృత్యాల్లో క్విజ్ కీలకమైనది. దీనివల్ల విద్యార్థుల్లో విషయ పరిపుష్టి, పఠనాసక్తి, నైపుణ్యాభివృద్ధితో పాటు బృందాల మధ్య పోటీతత్వం పెంపొందించవచ్చు. విద్యార్థుల్లో దాగియున్న అంతర్గత శక్తి సామర్థ్యాలు వెలికితీయొచ్చు. అదే విధంగా అభ్యసనలో యాంత్రికతను దూరం చేయొచ్చు.

6. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ప్రచురితమైన ఓ చిత్రాన్ని విద్యార్థులకు చూపిస్తూ...దానిపై ప్రశ్నలు అడిగాడు. విషయాధారిత ఉపగమంలో ఈ ప్రశ్నలు ఏ రకానికి సంబంధించినవి?

1) అనుమతి ప్రశ్నలు 2) వ్యాఖ్యాన ప్రశ్నలు

3) బదిలీ ప్రశ్నలు 4) పరికల్పన గురించి ప్రశ్నలు

సమాధానం: 1

వివరణ: విచారణాధారిత ఉపగమంలో ఉపాధ్యాయుడు కేవలం సౌకర్యకర్తగా ఉంటూ, విద్యార్థిలో రేకెత్తిన భావ సంచయనాన్ని, క్రమబద్ధ క్షేత్ర నియమాలతో అనుసంధానం తదితరాల ద్వారా సక్రమ అభ్యసన జరిగేందుకు కృషిచేస్తాడు. ప్రశ్నలు సొంత పరిశోధనకు గుండెకాయలాంటివి. ప్రశ్నలు సంప్రదాయ తరగతిలో ఒక భాగం. ప్రశ్నాపద్ధతులు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుదలకు ఉపయోగకరంగా ఉండాలి. విషయాధారిత ఉపగమంలో నాలుగు రకాల ప్రశ్నలను పేర్కొన్నారు. అవి... 1. అనుమతి ప్రశ్నలు; 2. వ్యాఖ్యాన ప్రశ్నలు; 3. బదిలీ ప్రశ్నలు; 4. పరికల్పన గురించి ప్రశ్నలు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అనుమతి ప్రశ్నలుంటాయి. ఈ రకం ప్రశ్నల ద్వారా విద్యార్థులు తక్షణమే జ్ఞానార్జన చేస్తారు.

7. ఎరిక్సన్ మనోవైజ్ఞానిక భావాలపై ఆధారపడిన సాంఘిక జట్టుపనిలోని విధానం?

1) నివారణ పద్ధతి(Remidial Model)

2. అన్యోన్య లేదా మధ్యవర్తిత్వ పద్ధతి(Reciprocal or Mediatory Model)

3. అభివృద్ధి పద్ధతి(Development Model)

4. సాంఘిక లక్ష్య పద్ధతి(Social Goal Model)

సమాధానం: 3

వివరణ: వ్యక్తి సొంతంగా నిర్వహించిన సామాజిక పనికంటే సామూహికంగా లేదా జట్టుగా చేసిన పని ఫలితం ఎక్కువగా ఉంటుంది. జట్టుపని వల్ల నైపుణ్యాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. సాంఘిక జట్టుపనిలో నాలుగు విధానాలున్నాయి. అవి.. 1) నివారణ పద్ధతి 2) అన్యోన్య లేదా మధ్యవర్తిత్వ పద్ధతి 3) అభివృద్ధి పద్ధతి 4) సాంఘిక లక్ష్య పద్ధతి. ఎరిక్సన్ మనోవైజ్ఞానిక భావాలపై అభివృద్ధి పద్ధతి ఆధారపడి ఉంటుంది. ఇది బృంద వైశిష్ట్యాలు, సంఘర్షణ సూత్రంపై నిర్దిష్టత కలిగి ఉంటుంది. బృందాలు పూర్తి స్వేచ్ఛ కలిగి, ఏకచ్ఛత్రాధిపత్యం కలిగి ఉంటాయి. బృందాల్లోనివారు ఆయా సంఘాల్లోని భావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. లక్ష్యాల సాధనకు అభివృద్ధి పథంలో పయనిస్తారు.

8. భారతదేశ జీవ నదులు అనే పాఠ్యాంశ బోధనలో భాగంగా ఉపాధ్యాయుడు ఓ వీడియో ఆధారంగా బోధిస్తున్నాడు. ఇది సాంఘిక శాస్త్ర బోధనావనరుల్లో ఏ రకమైన వనరు?

1) భౌతిక వనరు 2) లిఖిత/అలిఖిత వనరు

3) ద్వితీయ వనరు 4) ఏదీకాదు

సమాధానం: 2

వివరణ: సాంఘికశాస్త్ర బోధన వనరులను ప్రధానంగా రెండు రకాలు విభజించొచ్చు. అవి... 1. ప్రాథమిక వనరులు(Primary Sources), 2. ద్వితీయ వనరులు(Secondary Sources). ప్రాథమిక వనరుల్లో భౌతిక వనరులు, లిఖిత/అలిఖిత వనరులు ఉంటాయి. కట్టడాలు, దేవాలయాలు, మ్యూజియాలు, కళాకృతులు, పాత్రలు తదితరాలు భౌతిక వనరుల కిందకు వస్తాయి. డైరీలు, ఉపన్యాసాలు, మౌఖిక చరిత్రలు, ఆడియో, వీడియో రికార్డింగ్, జనాభా రికార్డులు, చాయాచిత్రాలు, పోస్టర్లు తదితరాలను లిఖిత/అలిఖిత వనరులుగా చెప్పొచ్చు.

9. భారతదేశాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు మెగస్తనీస్ కాగా, మనదేశాన్ని సందర్శించిన తొలి చైనా యాత్రికుడు ఎవరు?

1) ఫాహియాన్ 2) హుయాన్‌త్సాంగ్

3) అల్‌బరూని 4) మార్కోపోలో

సమాధానం: 1

వివరణ: బౌద్ధమత గ్రంథాల్లో నిక్షిప్తమైయున్న భారతీయ సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు, వాస్తవ నిరూపణల కోసం ఫాహియాన్ క్రీ.శ.399లో గుప్తుల కాలంలో దేశంలో పర్యటించాడు. భారత్‌లోని తన అనుభవాలను, భారతీయ తత్వశాస్త్ర గొప్పతనాన్ని తన 'ప్రయాణ దర్శిని'లో రాశాడు. రెండో చంద్రగుప్త మౌర్యుని కాలంలో న్యాయం, ప్రజలపై రాజుల బాధ్యతలు తదితర అంశాలను క్షుణ్నంగా వివరించాడు. ఫాహియాన్ 'ప్రయాణ దర్శిని'ని బౌద్ధమత ఇతిహాసంగా కూడా చెప్పొచ్చు.

10. రాష్ట్రంలో 2012-17 మధ్యకాలంలో పప్పుధాన్యాల ఉత్పత్తి గురించి బోధించేందుకు ఉపాధ్యాయుడికి అనువుగా ఉండే గ్రాఫ్‌లు?

1) లైన్ గ్రాఫ్‌లు 2) బార్ గ్రాఫ్‌లు

3) సర్కిల్ గ్రాఫ్‌లు 4) చిత్రాల గ్రాఫ్‌లు

సమాధానం: 2

వివరణ: గణాంక పట్టికల వివరాలను విద్యార్థులకు వివరించడానికి గీతలు లేదా చుక్కల ద్వారా చూపే రేఖాచిత్రాలను గ్రాఫులంటారు. గ్రాఫుల్లో లైన్ గ్రాఫ్‌లు, బార్ గ్రాఫ్‌లు, సర్కిల్ గ్రాఫ్‌లు, చిత్రాల గ్రాఫ్‌లు, ప్లానల్ గ్రాఫ్‌లు ఉంటాయి. నిలువుగా లేదా అడ్డంగా పొడవైన స్తంభంలాంటి గీతల ద్వారా ఒక అంశంలో క్రమానుగత అభివృద్ధి లేదా మార్పులను బార్‌గ్రాఫ్‌ల ద్వారా చూపించవచ్చు.

11. విషయాధారిత వాదాన్ని ప్రతిపాదించినవారు?

1) రోజర్ శాంక్, అతని శిష్యబృందం

2) జాన్‌డ్యూయీ, అగస్టన్

3) యశ్‌పాల్ కమిటీ

4) సెకండరీ విద్యా కమిషన్

సమాధానం: 1

వివరణ: గత సమస్యల సాధన అనుభవం ద్వారా కొత్త సమస్యలను సాధించడం విషయాధారిత వాదం. ఇది కేవలం కంప్యూటర్ ఆధారిత సమస్యల సాధనకే కాకుండా, నిత్యజీవితంలో మనిషికి ఎదురయ్యే అన్ని రకాల సాధనకు ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా గతంలో పొందిన అనుభవాల ఆధారంగా విషయాధారిత వాదం కొత్త సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వాదాన్ని 1980లో రోజర్‌శాంక్, ఆయన శిష్యబృందం ప్రతిపాదించారు.

- అశోకరాణి పద్మమూరి, ప్రభుత్వ ఉపాధ్యాయిని.

అలోవేరా డ్రింక్



సామాజిక, ఆర్థిక అభివృద్ధితో ప్రజల అలవాట్లు, ప్రాధాన్యాలు మారడం సహజం. ఆరోగ్యంపై శ్రద్ధ ఫలితంగా శుచికరమైన ఆహారం, పానీయాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందువల్లనే మనందరం కలబందగా పిలిచే 'అలోవేరా' ఆరోగ్య, సౌందర్య పరిరక్షణ, ఇతర ఉత్పత్తులకు డిమాండ్ క్రమేణా పెరుగుతోంది. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటే అవసరమైతే అధిక ధరలు చెల్లించి అయినా ఉపయోగించడానికి నేటి వినియోగదారులు వెనుకాడటం లేదు.

కలబంద ప్రయోజనాలు

శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది, రోగనిరోధకశక్తిని వృద్ధి పరుస్తుంది. ఆల్కనైజింగ్ ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థ వృద్ధి చెందుతుంది. అజీర్తి సమస్యను నివారిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. వడదెబ్బ, కాలిన గాయాలు పొడిచర్మం వల్ల సమస్యలను నివారిస్తుంది. నోటి సంబంధ వ్యాధులను నివారిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. పోషక విలువలను పెంచుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. శరీర వృద్ధికి తోడ్పడుతుంది. అవసరమైన విటమిన్లను శరీరానికి అందిస్తుంది. క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. కాలేయాన్ని సమర్థంగా పనిచేయిస్తుంది.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో అలోవేరా డ్రింక్‌ను ప్రతిరోజూ తీసుకుని ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు.

స్వయం ఉపాధి

రెడీ టు డ్రింక్ / సర్వ్ జ్యూస్

సింథటిక్ శీతల పానీయాల్లో అధికశాతం పెస్టిసైడ్స్ ఉంటున్నాయని, అవి ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయని అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఆధారాలతో సహ నిరూపిస్తున్నాయి. దాంతో ప్రజల్లోనూ వాటిపై వ్యతిరేకత వస్తున్నది. అందువల్ల నాణ్యమైన ముడి పదార్థాలతో రుచికరమైన రెడీ టు డ్రింక్ / సర్వ్ కలబంద పానీయం మంచి ప్రత్యామ్నాయ శీతల పానీయం అవుతోంది.

తయారీ విధానం

నాణ్యమైన అలోవేరా జ్యూస్‌ను సేకరించాలి. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి దానిని రెడీ టు సర్వ్ అలోవేరా జ్యూస్‌గా తయారు చేయవచ్చు. ప్యూర్ కలబంద జ్యూస్‌తోపాటు మామిడి, స్ట్రాబెర్రీ, లీచీ, దానిమ్మ, ఇతర పండ్ల ఫ్లేవర్స్‌ను కూడా చేర్చవచ్చు. సహజ ఆహార రంగులు, ప్రిజర్వేటివ్స్‌లతో రుచికరమైన, ఆరోగ్యకరమైన అలోవేరా జ్యూస్ తయారుచేయవచ్చు. ఒకసారి తాగడానికి వీలుగా 250 మి.లీ. పరిమాణంలో బాటిలింగ్ చేయడంతోపాటు, ఇంట్లో ఫ్రిజ్‌లో ఉంచుకొని తాగడానికి వీలుగా ఒక లీటరు బాటిల్స్ కూడా ప్యాకింగ్ చేసి మార్కెట్‌కు పంపవచ్చు.

అవసరమైన యంత్రపరికరాలు

సుగర్ సిరప్ తయారీ యంత్రం, మిక్సింగ్ ట్యాంక్, పాశ్చరైజర్, బాటిలింగ్ యంత్రం, వర్కింగ్ టేబుల్స్, ఎస్ఎస్ పాత్రలు మొదలైనవి.

ముడి పదార్థాలు

ఫుడ్ గ్రేడ్, ఆర్గానిక్ అలోవేరా జ్యూస్ (ఫైబర్ లేకుండా, పల్ప్‌పై బర్ కూడిన), నేచురల్ ఫ్రూట్ ఫ్లేవర్స్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, బాటిల్స్, లేబుల్స్, కార్టూన్ బాక్సులు మొదలైనవి.

మార్కెట్ అవకాశాలు

నాణ్యమైన పద్ధతిలో తయారుచేసిన కలబంద జ్యూస్‌కు వినియోగదారుల ఆదరణ ఉంటుంది. పాన్‌షాపులు, కిరాణా, సూపర్ మార్కెట్స్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం అవసరం. ఆన్‌లైన్ విధానంలో కూడా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాణ్యమైన నూతన ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమ పై ఆసక్తి ఉన్న యువతకు రెడీ టు డ్రింక్ / సర్వ్ అలోవేరా జ్యూస్ పరిశ్రమ మంచి స్వయంఉపాధి అవుతుంది.



మైనంపాటి శ్రీనివాసరావు
బిజినెస్ కన్సల్టెంట్
సెల్: 9866119816

పరిశ్రమ వ్యయం

ఉత్పత్తి సామర్థ్యం: వెయ్యి లీటర్లు / రోజుకు

పరిశ్రమ వ్యయం: రూ.35 లక్షలు

Why was the speaker happy?

UNIT -2 : WIT AND HUMOUR

Reading Comprehension

Read the following passages and answer the questions

1) I am wondering if they'll come at all.
   a) Who is the speaker of these lines ?
   Ans: Mr. Henry slater
   b) Whom does 'they' denote?
   Ans: Elizabeth and Ben Jordan
   c) Why did the speaker doubt about their arrival ?
   Ans: Because Mrs. Slater fought with Elizabeth earlier
2) They'll Stretch, won't they?
   a) Who is the speaker ?
   Ans: Mrs.Slater
   b) Who are these words addressed ?
   Ans: Mr. Slater
   c) What does 'they' denote ?
   Ans: Abel's slippers
3) What are they coming for? They have not been here for ages.
   a) What does 'for ages' mean?
   Ans: for so long
   b) 'They refer to ? '
   Ans: Mr and Mrs Jordan
4) Are you planning to pinch it ?
   a) Who is the speaker ?
   Ans: Victoria
   b)It refers to ________?
   Ans: Abel's bureau
5) I told him to put them on to stretch them; they were that new and hard
   a) Which phrase gives the meaning to wear ?
   Ans: put on
   b) Who is the speaker ?
   Ans: Amelia Slater
   c) Who had to put them on?
   Ans: Mr. Slater
6) Oh, grandpa, I'm so glad your are not dead!
   a) Who said this ?
   Ans: Victoria
   b) Why was the speaker happy?
   Ans: Because her grandpa was not dead
   c) Why was it assumed that grandpa was dead?
   Ans: Because grandpa was not moving
7) It didn't take you long to start dividing my things between you. I'll tell you what I am going to do. Since your mother died, I have lived part of time with you, Amelia, and part with you, Lizzie.
   a) Who shared the things between them?
   Ans: Amelia ad Elizabeth
   b) Why did they share things?
   Ans: Because they thought that their father died
   c) Whose mother died ?
   Ans: The mother of Amelia and Elizabeth
8) 'When I catch him, I'll tie him up under the tree all night.' He muttered to himself.
   a) Who is the speaker ?
   Ans: The potter
   b) Whom did he want to catch ?
   Ans: The donkey
   c) What did he want to do with him?
   Ans: He wanted to tie him up under the tree all night
9) 'Oh, how tall he is !' sighed the potter. 'I shall never be able to climb on his back.'
   a) Who is tall ?
   Ans: The horse
   b) Why did the potter sigh ?
   Ans: Because he found that the horse was tall and he couldn't climb it.
10) "Look how humble he is !" they said to each other
   a) Who does 'they' refer to ?
   Ans: People
   b) Who is humble ?
   Ans: The Potter
   c) Why did they think that he is humble?
   Ans: Because he was coming to the king on foot

SYNONYMS

Vigorous	-	Healthy, Strong, energetic
Plump	-	round, chubby
Vulgar	-	mean, paltry, rude
Precocious	-	Talented, premature
Amazed	-	surprised, wondered
Droop	-	sink, bend
Suppose	-	think
Briskly	-	quickly
Stretch	-	pull, magnify
Startled`	-	surprised, amazed
Stupefied	-	shocked, surprised
Daft	-	crazy, foolish
Shabby	-	poor, miserable

10th English



Pinch	-	steal, remove
Fetch	-	bring
Appeal	-	request, plea
Stout	-	thick, strong
Complacent	-	insensible, apathetic
Solemnly	-	seriously, sincerely
Merry	-	happy, pleasant
Annoy	-	make angry, irritate
Swindling	-	fleecing, cheating
Certain	-	sure
Reluctantly	-	unwillingly
Transfixed	-	shocked, surprised
Chuckling	-	laughing, giggling
Obviously	-	clearly
Gingerly	-	carefully, cautiously
Retreats	-	goes back, backward
Sneaked	-	enter quickly, approach stealthily
Tom foolery	-	silly behavior
Fancy	-	desire
Realize	-	understand
Pause	-	silence, stop

ANTONYMS

Upstairs	x	downstairs
Heavy	x	light
Open	x	close
Reveal	x	conceal
Gay	x	sad, unpleasant
Malicious	x	loving, unmalicious
Vigorous	x	dull, lethargic
Suddenly	x	gradually
Clings	x	separate, unsticking
Dead	x	alive
Crazy	x	realistic, practical
Like	x	dislike
Timidly	x	bravely
Certain	x	uncertain
Valuable	x	cheap inexpensive
Purpose	x	casual
Annoy	x	soothe, comfort
Pick	x	drop
Rises	x	falls
Last	x	first
Silly	x	serious
Reluctantly	x	unwillingly
Handsome	x	ugly
Always	x	never
Complete	x	incomplete
Jolly	x	serious
Worth	x	demerit
Merry	x	unhappy
Thoughtful	x	thoughtless
Honourable	x	dishonourable
Particular	x	general
Well	x	unwell
Appears	x	disappears
Fasten	x	open, detach
Front	x	back
Delicate	x	strong, sturdy
Welcome	x	farewell
Daft	x	balanced
Precocious	x	late, dull

PHRASAL VERBS

1) Call into : invite a person to come to a place. Ex: He called me into the room and beat me
2) Be off : go away. Ex: Be off immediately! Don't show your face
3) Talk over : speak about something Ex: He often talks over his business
4) Break down: stop functioning Ex: The truck broke down in the middle of the road
5) Arrange with : plan to include something Ex: I arranged with the company for better salary
6) Get rid of : to stop / avoid Ex: you should get rid of your bad habits
7) Get off : take off Ex: He got off his shirt and jumped in to the wall
8) Take off : remove Ex: He took off clothes before going to bed
9) Run up : move fast to a place Ex: she ran up to school as it was late
10) Stagger in : walk unsteadily Ex; The drunken man staggered in and fell down
11) Put up with : to tolerate Ex: I can't put up with his rude behavior.
12) Turn over: keep someone under the control of Ex: The president asked the clerk to turn over all the records.
13) Pick up : collect, gather Ex: He picked up the pebbles along the river.



O.Srinivasa Reddy
Sr.faculty
seenu2013@gmail.com

IDIOMS & PHRASES

1) The dear departed : The dead person
   I donated new clothes in memory of 'the dear departed ' in my family.
2) Get one's own way : To convince other people to do what one wants.
   He is so clever that he gets his own way in everything.
3) For ages: for a long time
   She hasn't come her for ages
4) Set foot : Enter
   He urged her to set foot in the business
5) Drive a hard bargain : Work hard to negotiate a deal
   She is such a practical minded person that she drives a hard bargain
6) Get one's eye : Look at
   They get their eye on money
7) Give away : Give without expecting anything in return
   He often gives away old clothes to orphans
8) On purpose : Intentionally / Deliberately
   He didn't come to the party on purpose
9) Nothing short of : Equal to
   Her might is nothing short of a lion's
10) For certain : Surely
   For certain, this book is very useful.

ఫెలోషిప్స్

ఖొరానా ప్రోగ్రాం ఫర్ స్కాలర్స్-2018

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం ఇండో - యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం(ఐయుఎస్ఎస్‌టిఎఫ్), ఫార్వర్డ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఖొరానా ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఫెలోషిప్: ఎంపికైన అభ్యర్థులకు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సమ్మర్ ప్రోగ్రాంలో భాగంగా పరిశోధన అవకాశం కల్పిస్తారు. స్టయిపెండ్‌తో పాటు విమాన చార్జీలు చెల్లిస్తారు.
ప్రోగ్రాం కాలవ్యవధి:
2018 సమ్మర్ ప్రోగ్రాంలో భాగంగా 10 - 12 వారాలు.
అర్హత: బయోటెక్నాలజీ ఒక సబ్జెక్టుగా చదువుతున్న బిటెక్/ఎమ్మెస్సీ/ఎంబిబిఎస్/బిఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులు.
ఎంపిక: ఐయుఎస్ఎస్‌టిఎఫ్ నిబంధనల ప్రకారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2018 జనవరి 31
వెబ్‌సైట్: http://iusstf.org/

నేషనల్ కౌన్సెల్ ఆఫ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్స్

హైదరాబాద్‌లోని నేషనల్ కౌన్సెల్ ఆఫ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్స్ (ఎన్‌సిఆర్ఐ) రూరల్ స్టడీస్‌లో పరిశోధన చేసే అభ్యర్థుల నుంచి ఫెలోషిప్ కోసం దరఖాస్తులు కోరుతోంది.
డాక్టొరల్ ఫెలోషిప్స్ ఇన్ రూరల్ స్టడీస్
కాల వ్యవధి: మూడు సంవత్సరాలు
ఫెలోషిప్: నెలకు రూ.15,000తో పాటు కంటింజెన్సీ గ్రాంటు కింద సంవత్సరానికి రూ.15,000 చెల్లిస్తారు.
విభాగాలు: రూరల్ మేనేజ్‌మెంట్, రూరల్ కమ్యూనికేషన్, రూరల్ టూరిజం, రూరల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, రూరల్ సోషల్‌వర్క్/సోషియాలజీ, రూరల్ ఎడ్యుకేషన్, ఇతర విభాగాలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఏదైనా సంస్థలో పిహెచ్‌డి చేసేందుకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు అర్హులు. పీజీ/నెట్/స్లెట్/ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. ఒక కాపీని ఇమెయిల్ చేయాలి.
చివరి తేదీ: 2018 జనవరి 25
చిరునామా: Member Secretary, NCRI, #5-10-174, Shakar Bhavan, Ground Floor, Basheerbagh, Hyderabad -500004.
ఇమెయిల్: fellowship.ncri@gmail.com
వెబ్‌సైట్: http://www.ncri.in/

మరుగుదొడ్ల పూర్తికి ప్రచార బ్యానర్లు

గరుగుబిల్లి, జనవరి 6: గ్రామాల్లో శత శాతం మరుగుదొడ్ల పూర్తికి ప్రచార బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంక్రాంతి పండుగ సిరి సంపదలు తెస్తాయి, బహిరంగ మల విసర్జన మాని మరుగుదొడ్ల నిర్మాణాలతో ఆరోగ్యం సిద్ధిస్తుందన్న ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో పలువురిలో అవగాహన పెరిగి నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. ఫిబ్రవరి 15లోగా శత శాతం మరుగుదొడ్లు పూర్తి చేయించడానికి అధికారులు ప్రత్యేక ఉత్సాహం కనపరుస్తున్నారు.


మండల కేంద్రంలో బ్యానరు

జన్మభూమి సభలు రసాభాస

- సభల్లో సమస్యలపై పట్టు
- అధికారుల హామీలతో కొలిక్కి

● కొండచిలకాం, ఉదయపురంలో బహిష్కరణ ● డంగభద్రలో నిలదీత


కొండచిలకాంలో అధికారులను నిలదీస్తున్న బలరాం


ఉదయపురంలో గ్రామసభను బహిష్కరించిన గ్రామస్థులు


తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగిన సీపీఎం నాయకులు సీతారాం

జియ్యమ్మవలస, జనవరి 6: మండలంలో శనివారం జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. కొండచిలకాంలో ఎంపీడీవో ఎస్‌డీ శ్యామ్‌సుందర్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు కడ్రక బలరాం సమస్యలపై నిలదీసి గంట సేపు జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గత జన్మభూమి కార్యక్రమాల్లో లేవనెత్తిన సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం చేయకుండా మళ్లీ ఈ జన్మభూమికి ఎందుకు వచ్చారని అధికారులను పనిలదీశారు. తాగునీరు, రహదారి సౌకర్యం, ఇళ్లు తీరని సమస్యలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎంపీడీవో కలుగజేసుకుని సమస్యలు పరిష్కారం చేయడం నా బాధ్యతని అంగీకరించడంతో జన్మభూమి కార్యక్రమం మొదలయ్యింది.

ఇదిలాఉండగా తహసీల్దార్ కేవీఎస్ భాస్కరరావు ఆధ్వర్యంలో డంగభద్రలో సీపీఎం నాయకులు కె.సీతారాం సమస్యలపై నిలదీశారు. గత జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన వినతులు పరిష్కారం చూపలేదని మండిపడ్డారు. ఇక్కడ తహసీల్దార్ భాస్కరరావు పూర్తిగాపరిశీలించి న్యాయం చూస్తానన్నారు. పీటీ మండ పంచాయతీలో ఎంపీపీ దత్తి కామేశ్వరి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలు అమలు తీరు వివరించి, గిరిజన లబ్ధిదారులకు పథకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉదయపురంలో బహిష్కరణ

కురుపాం రూరల్, జనవరి 6 : ఉదయపురంలో జన్మభూమి గ్రామసభను బహిష్కరించారు. తహసీల్దార్ సూర్యకళ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించాల్సిన జన్మభూమి సభను జరగనివ్వలేదు. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇప్పటికే ఎస్టీలుగా ఉన్న వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం 2 వివిధ ఎస్టీ తెగలకు చెందిన మొత్తం జనాభా 23 లక్షలుగా ఉందని, కేవలం బోయ, వాల్మీకి కులాల జనాభా 35 లక్షలు ఉందని వివిధ గిరిజన సంఘాల నాయకులు నినదించారు. ప్రభుత్వం నిర్ణయం ఉపసంహచించుకోకపోతే ఎక్కడా జన్మభూమి గ్రామసభలు జరగనివ్వమని గిరిజన సంఘం నాయకులు ఊలక సంగమేసు తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ సూర్యకళకు వినతిపత్రం అందించారు.

సాగునీరందించండి చాలు

గొట్టివలస (గరుగుబిల్లి), జనవరి 6 : గొట్టివలస గ్రామ పరిధిలో జంఝావతి కాలువ నుంచి రైతులకు సాగునీరందేలా చర్యలు చేపట్టాలని శనివారం జన్మభూమిలో పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. గ్రామంలో ఎంపీడీవో జి.పార్వతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు మాట్లాడారు. సభలో రైతులు నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు ఫోన్‌లో సమస్యను తెలియపర్చారు. 15 రోజుల్లో కాలువ పనులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఉగాదిలోగా అర్హులైన వారికి పెన్షన్లు, పక్కా గృహాలు మంజూరు చేస్తారన్నారు. అనంతరం సంక్రాంతి సరుకులు, రుణమాఫీ, పాస్ పుస్తకాలు, ఉపకార వేతనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బి.కన్నమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ద్వారపురెడ్డి ధనుంజయరావు, మాజీ ఎంపీపీ మర్రాపు పురుషోత్తంనాయుడు, పి.పూర్ణచంద్రరావు, ఎ.మధుసూదనరావు, బి.నారాయణ స్వామి, మండల నోడల్ అధికారి బి.పాండురంగ పాల్గొన్నారు.

అర్హులందరికీ పథకాలు

గంగరేగువలస (కొమరాడ), జనవరి 6: గ్రామాల్లో అర్హులందరికీ పథకాలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు ప్రత్యేకాధికారి కె.సాంబశివరావు అన్నారు. శనివారం గంగరేగువలస జన్మభూమిని ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు ఆన్‌లైన్ చేస్తారన్నారు. ఐటీడీఏ పీవో డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మహిలలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వెలుగు పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కోటిపాం గ్రామసభలో పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని రైతుకూలీ సంఘం నాయకులు శ్రీనునాయుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మొదటి జన్మభూముల్లో ఇచ్చినవాటికే దిక్కులేదని, ఇప్పుడు మళ్లీ సమస్య చెప్పమనడం దండగని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు ఎన్.మధుసూదనరావు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న విజయరామరాజు


రేషన్‌కార్డులు అందిస్తున్న సాంబశివరావు, పీవో లక్ష్మీశ

పింఛన్లకు తప్పని నిరీక్షణ

పెద్దూరు (గరుగుబిల్లి), జనవరి 6 : మండలంలో పింఛన్లు పొందేందుకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వం అందించే పింఛన్‌పై ఆధారపడిన వృద్ధులు ఎప్పుడు అందుతుందా అన్న ఆశతో ఉంటారు. అయితే బ్యాంకుల నిర్లక్ష్యంతో వీరికి సకాలంలో పింఛన్లు అందని పరిస్థితి ఏర్పడింది. మండలంలో 6450 మందికి గాను ప్రతి నెల సుమారు రూ. 70 లక్షలు బ్యాంకులు నగదును సమకూర్చాల్సి ఉంటుంది. అయితే ప్రతి నెల మొత్తాలు అందించే సరికి ఆలస్యం కావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో 5వ తేదీలోపు పింఛన్లు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు నిబంధన పెట్టడంతో పంపిణీ చేసిన సిబ్బంది సమస్యలతో తలలు పట్టుకుంటున్నారు. మరికొంత మంది గ్రామకార్యదర్శులకు మొత్తాలు అందినా సకాలంలో పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పెట్టూరులో ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో అధికంగా పింఛనుదారులు నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పింఛన్‌దారులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


పెద్దూరులో పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వృద్ధులు

సంక్షిప్తం


ముగ్గులను పరిశీలిస్తున్న ఎంపీడీవో,

క్రమ శిక్షణతో మెలగండి

గొట్టివలస (గరుగుబిల్లి), జనవరి 6: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు క్రమ శిక్షణతో మెలగాలని ఎంపీడీవో జి.పార్వతి అన్నారు. శనివారం జన్మభూమిని పురస్కరించుకుని విద్యార్థినులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రతతో పాటు ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రతిభ కనపర్చిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, ఆర్ఐ పి.శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శి కె.గౌరీశ్వరి, వీఆర్‌వో వెంకటరావు, సీఆర్‌పీ బోను రామకృష్ణ ఉన్నారు.


పథకాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

దాతల సహకారంతో మినీ రక్షిత పథకం

తోటపల్లి (గరుగుబిల్లి), జనవరి 6: తోటపల్లిలో దాతలు సహకారంతో మినీ రక్షిత పథకాన్ని జట్టు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ డి.పారినాయుడు శనివారం ప్రారంభించారు. గ్రామంలోని పాతవీధిలో తాగునీటి సమస్య వేధిస్తుండటంతో పారినాయుడు దృష్టికి తీసుకురావడంతో పదోన్నతిపై రాయ్‌పూర్ వెళ్లిన నాబార్డు ఏజీఎం ఇ.శ్రీనివాస్ స్పందించి రూ. 47 వేలు అందించారు. ఈ నిధులతో పాటు విరాళాలు సేకరించి తాగునీటి సమస్యను తీర్చారు. తాగునీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేకపోయినా దాతలు ముందుకు వచ్చిన నిధులు సమకూర్చడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డొల్లు సన్యాసమ్మ, బి.సత్యనారాయణ, ఎం.తవిటమ్మ, పి.నారాయణమ్మ, సూరమ్మ పాల్గొన్నారు.

కొనసాగుతున్న షూటింగ్

పార్వతీపురం, జనవరి 6 : నర్సిపురంలో సకల కళా వల్లభుడు చిత్రానికి సంబంధించి షూటింగ్ కొనసాగుతుంది. శనివారం హీరో కనిష్కరెడ్డి, జీవా, గుండు మురళీతో పాటు సహాయ హీరోయిన్లతో చిత్ర సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో సందడే సందడిగా ఉంది. సోమవారం బాబూ మోహన్ వస్తున్నట్టు డైరెక్టర్ శివ చెప్పారు.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 1, 7

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): కృషి రంగంలో లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): చిన్నారులు, ప్రియతముల అంశాలపై దృష్టి పెడతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పెట్టుబడుల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది.

మిథునరాశి: (మే21-జూన్21): రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఇంటికి సంబంధించి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. మరమ్మతులకు, సమీక్షలకు అనుకూలం.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): సంభాషణలు, మెయిల్స్ ఉల్లాసం కలిగిస్తాయి. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రయాణాలు, సమావేశాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రియతములకు సంబంధించి ముఖ్య సమాచారం అందుకుంటారు.

సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. వినోదాల కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక అంశాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్తువుల కొనుగోలులో నాణ్యత గమనించాలి.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నిదానం అవసరం.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): వేడుకల్లో పాల్గొంటారు. సినీరాజకీయ రంగాల వారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెడతారు. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): స్నేహానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. పెట్టబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): అదనపు ఆదాయం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దలు, పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): సమావేశాలు, ప్రయాణాలకు అనుకూలం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనుల ప్రారంభం విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలి.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): విరామ కాలక్షేపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. చందాలు, విరాళాలకు ఖర్చు చేస్తారు.

మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో నిదానం అవసరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అంచనాలు మించుతాయి.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

మొదటిపేజీ తరువాయి

నేడు 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'ముగ్గుల పోటీలు

జరుగనున్నాయి. విజయనగరంలో రింగ్ రోడ్డు పరిధి పువ్వాడ పాఠశాల ఆవరణలోని ఎడ్యుకేషనల్ సొసైటీ మున్సిపల్ గ్రౌండ్‌లోనూ, పార్వతీపురంలో జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పోటీలను ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే మైదానాలు సిద్ధం చేశారు.

కొన్నేళ్లుగా 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' ఏటా సంక్రాంతికి ముందు రాష్ట్ర స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని రెండు కేంద్రాల్లో చేపడుతున్న ఈ పోటీల్లో ప్రతి కేంద్రంలోనూ ముగ్గురు విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈసారి ప్రథమ బహుమతిగా రూ.5వేల నగదు, ద్వితీయ బహుమతిగా రూ.3వేలు, తృతీయ బహుమతిగా రూ.2వేలు అందజేస్తారు. జిల్లాల వారీగా ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఫైనల్ ముగ్గుల పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఇందులో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.30 వేలు, రెండో బహుమతి రూ.10వేలు, 3వ బహుమతి రూ.5వేలు అందించనున్నారు. విజయనగరంలో జరిగే ముగ్గుల పోటీలకు ఏటీకె ఆధ్యాత్మిక సేవా సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా, పార్వతీపురంలో జరిగే ము గ్గుల పోటీలకు వెంకటేశ్వర జూట్ పేలస్ స్పాన్సర్‌గా వ్య వహరిస్తోంది. పోటీల్లో మహిళలు మాత్రమే పాల్గొనాలి. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ముగ్గు వేయడానికి అవసరమైన ముగ్గు, రంగులు, పువ్వులు, సామగ్రిని పాల్గొనే వారే తెచ్చుకోవాలి. చుక్కల ముగ్గులే వేయాలి. ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలో చెప్పగలగాలి. ముగ్గు వేయడానికి గరిష్ఠ సమయం రెండు గంటలు. న్యాయ నిర్ణేతలుగా ఎమ్మెల్యే మీసాల గీత, జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీలత, లోకల్ స్పాన్సర్ ఖలీల్ బాబు, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు అచ్చిరెడ్డి వ్యవహరించనున్నారు.



పార్వతీపురంలో సిద్ధం చేస్తున్న మైదానం

అభివృద్ధిలో లేదు 'ప్రత్యేక'ం

ఎన్నాళ్లయినా పనుల్లో పురోగతి లేదు. వేగవంతం చేయాలని కలెక్టరు వివేక్‌యాదవ్ ఆయా శాఖ అధికారులతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షలు పెట్టినా కదలిక ఉండడం లేదు. 2014 -15 సంవత్సరం నుంచి వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ (ఎస్‌డీపీ)కింద మూడేళ్లలో రూ.150 కోట్లు మంజూరు చేసింది. వాటిని అభివృద్ధి పనుల కోసం కేటాయించుకోవచ్చు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, చిత్తూరు. కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు ఎస్‌డీపీ నిధులును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో రూ .150 కోట్లకు 1617 పనులు మంజూరు చేశారు. ఏడాదికి 50 కోట్లు చొప్పున మూడు సంవత్సరాలకు రూ. 150 కోట్లు విడుదల చేసింది. మంజూరు చేసిన రూ.150 కోట్లలో రూ.100 కోట్ల పనులు పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే జిల్లాలోని కొన్ని శాఖలకు కేటాయించిన పనులు మంచి పురోగతిలో ఉండగా, మరి కొన్ని శాఖలకు మంజూరు చేసిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. మంజూరు చేసిన పనుల్లో 461 పూర్తి చేయగా, 480 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇంకా 676 పనులు ప్రారంభించాల్సి ఉంది. నిధులు కేటాయించిన ఏడు జిల్లాల్లో పనుల్లో పూర్తి చేయడంలో విజయనగరం జిల్లా వెనుకబడి ఉంది. 49 శాతంగా నమోదైంది. ప్రధానంగా జిల్లా పర్యాటక శాఖకు 12 పనులు మంజూరు చేయగా ఒక పని మాత్రం ప్రగతిలో ఉంది. మిగిలిన 11 పనులు ప్రారంభించాల్సి ఉంది. గ్రామీణ మంచి నీటి విభాగానికి 465 పనులు కేటాయించగా 243 పనులు పూర్తి చేశారు. 63 పనులు ప్రగతిలో ఉన్నాయి. 159 పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఈఈ పీఆర్ విజయనగరం డివిజన్‌కు 421 పనులు కేటాయించగా ఆరు పనులు పూర్తి చేశారు. 91 ప్రగతిలో ఉన్నాయి. 324 పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈఈ పీఆర్ పార్వతీపురం డివిజన్‌కు 199 పనులు మంజూరు చేయగా 20 మాత్రమే పూర్తి చేశారు. 161 ప్రగతిలో ఉండగా, 18 ఇంకా ప్రారంభం కాలేదు. ఈ విధంగా పలు ఇతర శాఖల పనులు కూడా మందకొడిగానే సాగుతున్నాయి. కాగా మంజూరు చేసిన పనులును పూర్తి చేసి యూసీ(యూటిలైజేషన్ సర్టిఫికెట్)లను ప్రభుత్వానికి అందజేస్తేనే తరువాత సంవత్సరానికి నిధులు మంజూరు చేస్తారు. అయితే చేపట్టిన ఖర్చుల కంటే యూసీలు ఎక్కువగా ప్రభుత్వానికి చూపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మంజూరు చేసిన పనులును 18 నెలల్లో పూర్తి చేయాలని నిబంధలు చెబుతున్నాయి. ఆ వేగం పనుల్లో లేదు.

కొన్ని పనులు ఇంకా ప్రారంభించాలి



ఎస్‌డీపీ కింద మంజూరు చేసిన పనుల్లో చాలా వరకూ ప్రారంభించాల్సి ఉంది. వీటిపై దృష్టి పెట్టాం. రహదారి, మంచి నీటి కోసం కేటాయించిన పనులు పూర్తి చేశాం. పెద్ద పెద్ద పనులు ఇంకా మొదలు పెట్టాల్సి ఉంది. ఎస్‌డీపీ నిధుల నుంచి మంజూరు చేసిన పనులన్నీ తక్షణమే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- వివేక్ యాదవ్, కలెక్టర్

ఉత్సాహంగా మాస్టర్ అథ్లెటిక్స్

- ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ చాంయన్‌షిప్
- నేటితో ముగియనున్న 37వ ఏపీ రాష్ట్రస్థాయి పోటీలు

శ్రీకాకుళం సిటీ, జనవరి 6: శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల క్రీడామైదానం వేదికగా సాగుతున్న రాష్ట్రస్థాయి 37వ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు శనివారం పోటీలు అద్యంతం ఉత్కంఠగా కొనసాగాయి. శనివారం దాదాపు అన్ని వయస్సుల విభాగాల్లో మేజర్ ఈవెంట్లు పూర్తయ్యాయి. మిగిలిపోయిన ఈవెంట్లను ఆదివారం ఉదయం పూర్తిచేస్తారు. రిలే పరుగుపందెంతో మూడురోజుల స్టేట్‌మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు ముగియనున్నాయి.

● ఛాంపియన్‌షిప్‌లో రేసులో గుంటూరు, శ్రీకాకుళం

తొలిరోజుకు ధీటుగా రెండోరోజు పలు జిల్లాల అథ్లెట్లు తళుక్కున మెరిసారు. 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90 వయోవిభాగాల్లో అథ్లెటిక్స్ ఈవెంట్లు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. వ్యక్తిగత ప్రతిభతో కూడినవికావడంతో ముఖ్యంగా 35 నుంచి 60 ఏళ్ల మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. పరుగుపందాలు, జంప్‌లు, త్రో విభాగాల్లో గంటూరు, కృష్ణ, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల మాస్టర్లు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. పోల్‌వాల్ట్‌లో సిక్కోలు మాస్టర్లు సత్తాచాటుతున్నారు. ఇక 70ఏళ్లనుంచి పోటీల్లో వృద్ద అథ్లెట్లు చెమటోడ్చుతున్నారు. పరుగ్పూపందాల్లో, జంప్స్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. పురుషులకు ధీటుగా మహిళా అథ్లెట్లు సైతం విజయదుందుబి మోగిస్తున్నారు. మొత్తంమీద ఛాంపియన్‌షిప్ టైటిల్ రేస్‌లో గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల నడుమ తీవ్రమైన పోటీ నెలకొంది. ఆఖరిరోజు ఏ జిల్లా క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధిస్తారో ఆ జిల్లాకు ఛాంపియన్‌షిప్ వరించనుంది.



పరుగులో పోటీపడుతున్న వృద్ధ క్రీడాకారులు

● పతకాల అందజేతలో నిర్వాహకులు బిజీ

ఇదిలా ఉండగా ఇప్పటికే జరిగిన కొన్ని ఈవెంట్లలో విజేతలుగా నిలిచి మొదటి మూడుస్థానాలు కైవసం చేసుకున్న మాస్టర్లకు ఎప్పటికప్పుడు పతకాలతో పాటు బంగారు, రజత, కాంస్య పతకాలను, ప్రశంసాపృత్రాలను అందజేస్తున్నారు. హెచ్‌పీసీఎల్ ఈడీ ప్రసాద్‌శర్మ, వె ఫౌండేషన్ సీఈవో గంటా స్వామి పతకాలు అందజేసారు. రెండోరోజు పోటీల్లో డీఎస్‌డీవో శ్రీనివాసకుమార్, రాష్ట్ర మాస్టర్స్ అథ్లెట్ల సంఘం అధ్యక్షుడు ఎండీ ఖాసింఖాన్, ప్రధానకార్యదర్శి రాంప్రసాద్, జిల్లాసంఘ అధ్యక్షుడు చల్లా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పాలకొండ అప్పారావు, బొడ్డేపల్లి నారాయణరావు, చల్లా జగదీష్, రజియ, ఎం.వాసుదేవాచారి. అప్పిరెడ్డి, రమణ, అథ్లెటిక్స్ కోచ్ శ్రీధరరావు తదితరులు పాల్గొన్నారు.

18న బొబ్బిలి, సీతానగరం ఎంపీపీ ఎన్నిక

- కలెక్టరు వివేక్ యాదవ్

కలెక్టరేట్: జిల్లాలో ఖాళీ అయిన బొబ్బిలి, సీతానగరం మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవుల ఎన్నిక ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు కలెక్టరు వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ పదవుల భర్తీకోసం ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తేదీలను వెల్లడించినట్లు తెలిపారు.

12న నోటిఫికేషన్ జారీ చేస్తారని, 18న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంపీపీ రాజీనామ కారణంగా సీతానగరరం, మండలాధ్యక్షుని మృతి కారణంగా బొబ్బిలి మండలాల్లో ఎంపీపీ అధ్యక్ష పదవులు ఖాళీ అయ్యాయన్నారు.

చికెన్ ధరలు

	బాయిలర్	వెన్‌కాబ్
రిటైల్‌ధర	98	87
స్కిన్	166	143
స్కిన్‌లెస్	176	168



మోటార్ సైకిల్ సూపర్‌మెన్!

సర్కస్ ఫీట్లను నేల మీద చేసే వారిని చూస్తున్నా.. అమ్మో అనిపిస్తుంది! అవే సర్కస్ ఫీట్లను 20 నుంచి 40 అడుగుల ఎత్తులో ఆకాశంలో బైక్‌తో చేస్తే! ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు ఆకాశంలో కలిసిపోతాయి.

బోల్డ్‌డాగ్స్ ఎఫ్‌ఎంఎక్స్.. బ్రిటిష్ ఫ్రీస్టైల్ మోటో క్రాస్ స్టంట్ టీమ్ ఇది. వీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి బైక్‌లతో రకరకాల సాహసాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు.. ఒక దాని తరువాత మరొకటిగా ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతున్నారు.

ఇటీవల బ్రిటన్‌లోని సీబీబీసీ ఛానెల్లో అఫీషియల్లీ అమేజింగ్ అనే టీవీ షో ప్రసారమైంది. ఆ షో కోసం నిర్వహించిన ఫ్రీస్టైల్ బైక్ రైడర్ పోటీల్లో బ్రిటన్ నుంచి అనేక జట్లు పాల్గొన్నాయి. బోల్డ్‌డాగ్స్ టీమ్ కూడా పాల్గొని విజేతగా నిలిచింది. బైక్‌లతో ఆ జట్టు గాల్లో ఎగురుతూ చేసిన విన్యాసాలతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బైక్‌తో కలిసి గాల్లో బంతిలా గింగిరాలు కొడుతున్న స్టంట్‌మాన్‌లను చూసి ప్రేక్షకులు విస్తుపోయారు. కొన్ని క్షణాలపాటు బైక్‌హ్యాండిల్‌ను వదలి రెండుచేతులతో సీటును పట్టుకోని గాల్లో వేలాడటం, మళ్లీ హ్యాండిల్‌ను పట్టుకోవటం, 40 అడుగుల ఎత్తులో ఆకాశంలో దూసుకెళుతున్న బైక్‌మీద పాదాలతో నిలబడటం, బైక్‌ను పూర్తిగా వదిలి గాల్లో ఎగిరి మళ్లీ పట్టుకోవటం, బైక్‌తో సహా గాల్లో సున్నా ఆకారంలో గుండ్రంగా తిరగటం, జట్టు మొత్తం వరుసగా ఒకరి తరువాత మరొకరు గాల్లోకి



ఎగురుతూ విన్యాసాలు చేయటం లాంటి రకరకాల సాహసాలకు కొదవే లేదు.

అయితే ఈ సాహసాలు చేయటంలో అంతులేని రిస్క్ దాగి ఉంది. అయినా అవేవి పట్టనట్టు బ్రిటన్‌కు చెందిన బోల్డ్‌డాగ్స్ ఎఫ్‌ఎంఎక్స్ టీమ్‌సభ్యులు అలా అలా...గాల్లో తేలిపోయారు. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లో దీపాలే. అయితే వీరంతా సుశిక్షితులు. ఈ కళలో బాగా తర్ఫీదు పొందారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాహసాలు చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు చేతులు, కాళ్లు విరిగాయి. అయినా వారు దీన్ని మానలేదు. సాహసమే జీవితం అంటున్నారు.



పజిల్ పూరించండి

		9	
	7	2	
5	7	6	
4	6	?	8

జనరల్ నాలెడ్జ్

అద్వైత సిద్ధాంత కర్త ఎవరు?

పద్యం

విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత పండితుండు కాడు
కొలని హంసలకడం గొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం: కొలనులో హంసల నడుమ కొంగ ఉన్నా, దాని జాతి భేదం గుర్తింపబడినట్లే, విద్యావంతుల మధ్య అవివేకి ఉన్నా వానికి వివేకం కలుగదు.

పొడుపు కథ



అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
వంటినిండా గాయాలు
కడుపునిండా రాగాలు

పదాలు కనుక్కోండి



sun
boat
heart
snail
puppy
carrot

l	c	b	s	u	n
h	a	o	m	l	y
e	r	a	u	i	p
a	r	t	i	a	p
r	o	l	j	n	u
t	t	i	t	s	p

జవాబులు

జనరల్ నాలెడ్జ్ : ఆదిశంకరాచార్యులు
పొడుపు కథ : పిల్లనగ్రోవి
పజిల్ పూరించండి : 0
(ఎలాగంటే 9 x 8 =72, 72 x 8 = 576,
576 x 8 = 4608)
జంబ్లింగ్ వర్డ్స్
1. STATUS
2. STORIES
3. ACTIVE
4. SHORTLY
5. REPORT

తేట తెలుగు

దోషము = పొరపాటు
మాసము = నెల
భంగము = ఆటంకం




నోరు తిరుగుతోందా?



FUZZY WUZZY WAS A BEAR
FUZZY WUZZY HAD NO HAIR
SO, FUZZY WUZZY
WASN'T REALLY FUZZY,
WAS HE?

బొమ్మ గీయండి




జంబ్లింగ్ వర్డ్స్

1. TASTSU ....
2. TSOIERS ....
3. TIACVE ....
4. SOHTLRY ....
5. PORRET ....

ఆణిముత్యం

ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో, పెత్తనం కాదు.

దారి కనుక్కోండి



'జన్మభూమి' ముగింపును

పండగలా నిర్వహించండి

» జేసీ లర్కర్ » ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు



సమావేశంలో మాట్లాడుతున్న జేసీ లర్కర్

కలెక్టరేట్, జనవరి 6: ఐదో విడత జన్మభూమి కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈనెల 11న జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో పండగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జేసీ లర్కర్ చెప్పారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలు, సంస్థల ద్వారా లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జన్మభూమిలో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీసీ, ఎస్సీ, కాపు కార్పొరేషన్‌లతో పాటు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 258 యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఏజేసీ లర్కర్, డీఆర్‌వో రాజకుమార్, సీపీవో విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్‌రాజ్‌కుమార్, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, ఆర్‌డీవో మురళి తదితరులు పాల్గొన్నారు.



కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గీత

ఆదిభట్లకు నీరాజనం

విజయనగరం బాబామెట్ట, జనవరి 6: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు వర్ధంతి శనివారం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భాగవతారులు, నారాయణదాసు అభిమానులు ఘన నీరాజనం అందించారు. హరిదాసు చిత్రపటంతో నగర సంకీర్తన చేసి, పలువురు హరికథా బాగవతారులు నారాయణదాసు విరచీతాల కథాగానం చేశారు. అలాగే సంగీత దర్శకుడు కోటిని సత్కరించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీవీ నర్సింహరాజు, గంటి మురళీ, సాహితీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.



సందడి చేసిన

గీతామాధురి

● ఉర్రూతలూగిన యువత

విజయనగరం (ఆంధ్రజ్యోతి), జనవరి 6: విజయనగరం పట్టణంలో రాజీవ్‌గాంధీ స్పోర్ట్సు స్టేడియంలో శనివారం రాత్రి నిర్వహించిన ఓ ప్రైవేటు మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో సినీ నేపథ్య గాయిని, గాయకుడు గీతా మాధురి, అనుదీప్ దేవ్ హాజరై, సందడి చేశారు. యువతను ఉర్రూతలూగించారు. గీతా మాధురి ఆలపించిన నేను పక్కా లోకల్, ఇట్టాగే రెచ్చి పోనా పాటలకు యువకులు చిందులు వేశారు.

గీతాలపన చేస్తున్న గీతామాధురి, హాజరైన పట్టణవాసులు



శార్వాణిలో ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం క్రైం, జనవరి6 : జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కంటోన్మెంట్‌లో నిర్వహిస్తున్న శార్వాణి పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడి పోస్టుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎస్పీ పాలరాజు ప్రకటనలో తెలిపారు. ఇందుకుగానూ.. ఈనెల 10న మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పీజీ ఉత్తీర్ణత సాధించి.. ఆంగ్లం పరిజ్ఞానం తప్పనిసరి అని సూచించారు. ఆంగ్లంలో ఏడో తరగతి పాఠాలు బోధించగలిగే నైపుణ్యం ఉండాలన్నారు.

36 వార్డుల్లో 'జన్మభూమి' పూర్తి

- 8న నాలుగు వార్డులతో ముగింపు
- ఇప్పటివరకూ 4,026 దరఖాస్తుల స్వీకరణ
- పింఛన్లు, ఇళ్ల కోసమే అధికం



జన్మభూమిలో మున్సిపల్ ఛైర్మన్ రామకృష్ణ, ఎమ్మెల్యే గీత తదితరులు

విజయనగరం టౌన్, జనవరి 6: విజయనగరం పట్టణంలో ఈనెల 2న ప్రారంభమైన జన్మభూమి- మా ఊరు కార్యక్రమం శనివారం నాటికి 36 వార్డుల్లో పూర్తయింది. మరో నాలుగు వార్డుల్లో సోమవారం జరగనుంది. దీంతో పట్టణంలో జన్మభూమి కార్యక్రమం పూర్తి కానుంది. జన్మభూమి కార్యక్రమం తొలిరోజు 2న ధర్మపురి ప్రాంతంలో రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ప్రారంభించారు. ఇప్పటి వరకు పట్టణంలో 36 వార్డుల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. 36 వార్డుల్లో ఏడేనిమిది వార్డుల మినహాయించి, మిగతా వార్డుల్లో జరిగే జన్మభూమికి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. వినతులు కూడా అదేస్థాయిలో అందాయి. ఎప్పటిలాగే జన్మభూమి- మా వూరు కార్యక్రమ ఉద్దేశం అధికారులు వివరించారు. నాలుగు విడతలుగా జరిగిన జన్మభూమిలో ఆయా వార్డులో వచ్చిన సమస్యలు.. ఆయా సమస్యలపై తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత దాదాపు పదివార్డుల్లో జరిగే సభల్లో పాల్గొనగా.... మున్సిపల్ ఛైర్మన్ రామకృష్ణ 29 వార్డుల్లో జరిగిన సభలకు హాజరయ్యారు. కౌన్సిలర్లు తమ ప్రాంతాల్లో సమస్యలను అధికారులకు వివరించారు. ఇక ఎప్పటిలాగే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించింది. వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. హౌసింగ్ పురోగతి, మిల్లు చెల్లింపుల వివరాలను సంబంధిత ఇంజినీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు సభల్లో వివరించారు.

వేలాదిగా వినతులు..

విజయనగరం పట్టణంలో 36 వార్డుల్లో జరిగిన జన్మభూమి సభల్లో మున్సిపల్ అధికారుల లెక్కల ప్రకారం 4,026 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా సామాజిక పెన్షన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగ) పెన్షన్లు కోసం వచ్చాయి. ఆ తర్వాత స్థానం ఇళ్లదే.

'సంక్షేమ ప్రభుత్వానికి సహకరించండి!'

విజయనగరం టౌన్, జనవరి6 : సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని మున్సిపల్ ఛైర్మన్ రామకృష్ణ కోరారు. ఈమేరకు శనివారం పట్టణంలోని 9, 19, 29, 39 వార్డుల్లో జరిగే జన్మభూమి మాఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఆయన 9, 29 వార్డుల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికిగా అమలు చేస్తున్న తీరును గుర్తుచేశారు. మూడున్నరేళ్లలో కోట్లాది రూపాయల మేర పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. బహిరంగ మల విసర్జన లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ పరంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో పాటు, పలు ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంక్షిప్తం

10న 'అంతా రామమయం'

దాసన్నపేట, జనవరి 6: శారదా విద్యా పీఠ్ పాఠశాలలో 10న బుధవారం ఉదయం 10 గంటలకు తెలుగుభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంతా రామమయం కార్యక్రమం నిర్వహించనున్నామని సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయిలో అభినవ లవకుశలుగా పేరు పొందిన హైదరాబాద్‌కు చెందిన కంభంపాటి కృష్ణ ఆదిత్య, శరత్‌బాబు రామకథ గానం చేస్తారని పేర్కొన్నారు.



రంగవల్లులు తిలకిస్తున్న దృశ్యం

దుప్పాడలో ఘనంగా జన్మభూమి సంబరాలు

విజయనగరం రూరల్, జనవరి 6: ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు దుప్పాడ ప్రాథమిక పాఠశాలలో శనివారం జన్మభూమి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు పొట్నూరు భాస్కరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగవల్లులు అందంగా తీర్చిదిద్దారు. అలాగే.. ప్రభుత్వ పథకాలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. పోటీలను తిలకించేందుకు సర్పంచ్ సైలాడ అరుణ, ఎంపీటీసీ సభ్యురాలు కొసర భూలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. బహుమతులు ప్రదానం చేశారు.



బాలకృష్ణమ్మ చిత్రపటం ఎదుట నివాళి

'మార్పు'నకు ఘన నివాళి

విజయనగనరం టౌన్, జనవరి 6: ఎపీటీఎఫ్ నాయకుడు మార్పు బాలకృష్ణమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకుడు డి.ఈశ్వరరావు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బాలకృష్ణమ్మ చేసిన సేవలను కొనియాడారు. అదే విధంగా సంఘం బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. నేటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు బాలకృష్ణమ్మలోని పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీహెచ్‌వీఎస్ఎన్ మూర్తి, ఐ.చినసత్యనారాయణ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

'నరసింగరావు ఆదర్శప్రాయుడు'

విజయనగరం క్రైం, జనవరి 6: ఎంఆర్ న్యాయ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపాల్ బి.ఎల్.నరసింగరావు ఆదర్శప్రా యుడు అని జిల్లా ఎస్పీ పాల రాజు కొనియాడారు. ఈమేరకు శనివారం పట్టణంలోని ప్రైవేట్ హోటల్‌లో నరసింగరావు సంస్మ రణ సభ జరిగింది. కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా ఎస్పీ పాలరా జు హాజరై.. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... జిల్లాలో బాధ్యతలు చేపట్టిన సమయంలో వృద్ధుల కొరకు మంచి కార్యక్రమం ప్రారంభించాలని తాను భావించినప్పుడు నరసింగరావు పేరును కొంతమంది సూచించారని గుర్తుచేశారన్నారు. ఆయన భౌతికంగా లేనప్పటికీ ఆశయాలను, లక్ష్యాలను మనమందరం కొనసాగించడమే ఆయనకిచ్చే ఘన నివాళి అన్నారు. జిల్లా న్యాయ సహాయ కేంద్రం కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీహరి మాట్లాడుతూ... లీగల్ సర్వీసు ఆథారిటీకి నరసింగరావు చేసిన సేవలు విశిష్టమైనవని అన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్ రాజ శిఖామణి మాట్లాడుతూ.. ఉన్నతమైన భావాలు ఆశయాలు కలిగిన వ్యక్తి నరసింగరావు అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎఎస్పీ ఎ.వి.రమణ, వెంకటేశ్వరరావు, గేదెల రామ్మోహన్‌రావు, బేత నాగేశ్వరరావు, బేత సురేష్, బేత హరీష్, కుమార్తె శైలజ, కిరణ్మయి, మాదురి, కళ్యాణశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

హుద్‌హుద్ బాధితులకు ఇళ్లు ఇవ్వండి

దాసన్నపేట, జనవరి 6: పట్టణంలోని 13వవార్డు అశోక్‌నగర్ సమీపంలోని హుద్ హుద్ తుఫాన్ బాధితులకు లంకాపట్నంలో ఇళ్లు ఇవ్వాలని సీపీఎం కార్యదర్శి రెడ్డి శంకర రావు డిమాండ్ చేశారు. బాధితులకు ఇళ్లు ఇ వ్వాలని కోరుతూ.. ఈమేరకు శనివారం తహ సీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా రెడ్డి శంకరరావు మా ట్లాడుతూ.. అశోక్‌నగర్ రోడ్డు పక్కన ఉన్న 111 మంది పేదలు హుద్‌హుద్ తుఫాన్‌కి నష్టపోయారనీ.. మరికొంత మంది రోడ్డు వెడ ల్పులో ఇళ్లు కోల్పోయారన్నారు. వీరికి ఎమ్మెల్యే , మున్సిపల్ ఛైర్మన్‌లు వీరందరికి లంకాపట్నం లో ఇళ్లు ఇస్తామన్నారని గుర్తుచేశారు.. హామీ ఇచ్చిన సదరు ప్రజాప్రతినిధులు ఎలాంటి చ ర్యలు చేపట్టని తీరును ఆక్షేపించారు. ప్రత్యామ్నాయం చూపకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రతినిధులు రమణమ్మ, రామాయమ్మ, లక్ష్మణ రావు, దాసు తదితరులు పాల్గొన్నారు.



సీపీఎం నిరసన ప్రదర్శన

ఘనంగా 'త్యాగరాజ దివ్యస్మరణ '

బాబామెట్ట: జనవరి 6: స్థానిక శంకర మఠంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు త్యాగరాజ స్వామి దివ్యస్మరణ ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈమేరకు శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమం అనంతరం పంచరత్న సేవ గోష్ఠిగానం స్థానిక విద్వాంసులు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రముఖ సంగీత విద్వాంసురాలు డి. అనురాధా దేశాయ్‌తో పాటు పలువురు త్యా గరాయ గీతాలను ఆలపించారు. కార్యక్రమం ఆదివారం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు.

హిందూ సంప్రదాయాల పరిరక్షణకు కృషి



విద్యార్థులకు బహుమతుల ప్రదానం

రింగురోడ్డు, జనవరి 6: హిందూ సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు ముళ్ళపూడి సుభద్రాదేవి పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం ఆ పార్టీ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని అరకాలగట్టు వీధిలో బాలికలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సుభద్రమ్మ మాట్లాడుతూ... సంక్రాంతి సంబంరాలు హిందూ సంప్రదాయంలో అంతర్భాగమని వివరించారు. అనాదిగా వస్తున్న సంక్రాంతి వేడుకలలో హరిదాసులు,గంగిరెద్దుల వారు గ్రామాల్లో సంచరించి పల్లెలను కీర్తిస్తే మహిళలు గొబ్బెమ్మలు అందమైన రంగవల్లుతో పౌష్యలక్ష్మికి స్వాగతం పలుకుతారని గుర్తుచేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎస్. అచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ముద్దాడ మధు, పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా కౌన్సిల్ మెంబర్ పాకా ప్రమీలారాణి 36వ వార్డు కౌన్సిలర్ గాడు అప్పారావు పాల్గొని ప్రసంగించారు. ఈ ముగ్గుల పోటీలో ఎస్.మానస ప్రథమస్థానంలో నిలవగా.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో.... కె.లావణ్య, ఎస్.అలేఖ్య నిలిచారు. కార్యక్రమంలో అరకాల గడ్డవీధి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.అప్పారావు ఉన్నారు.

నెల్లిమర్ల

హోరాహోరీగా కబడ్డీ పోటీలు

భోగాపురం: స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో భోగాపురం హైస్కూల్ బాలుర విన్నర్స్‌గా, ముంజేరు హైస్కూల్‌కు చెందిన బాలుర రన్నర్స్‌గా విజయం సాధించారు. కొత్తచెరుకుపల్లికి చెందిన బాలికలు విన్నర్స్‌గా నిలిచారు.



సంక్షిప్తం

నేడు కుమిలికి మంత్రి

పూసపాటిరేగ: కుమిలి గ్రామంలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆదివారం హాజరు కానున్నారు. ఇక్కడ నూతనంగా నిర్మాణమైన పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ఇక్కడ జరిగే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎంవీజీఆర్‌లో అవగాహన సదస్సు

డెంకాడ, జనవరి6: మండలంలోని చింతలవలస వద్దనున్న ఎంవీజీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కెవిఎల్ రాజు ఆధ్వర్యంలో శనివారం ఐటి ఆధారిత సంస్థల వ్యవస్థాపనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థిని గరుడాడ సాఫ్ట్ సొల్యూషన్ సిఈవో వి.ఉషారమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐటీ ఆధారిత సంస్థల వ్యవస్థాపనపై విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఉమెన్ డెవలప్‌మెంట్ విభాగం శోభారాణి, మహిళా అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.

మోడల్‌స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

భోగాపురం : స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో 2018-2019కు సంబంధించి ఆరో తరగతిలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఏపీ మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్.సంధ్య తెలిపారు. స్థానిక ఆదర్శపాఠశాలలో శనివారం విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీ మోడల్‌స్కూల్లో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే ఏడాది ఆరో తరగతిలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా మన్నారు. పరీక్షలు ఏప్రిల్ 8న ఉదయం 9గంటల నుంచి11 గంటలవకు పరీక్ష నిర్వహించనున్నామన్నారు. దీనికోసం ఓసీ, బీసీ వారు 1.9.2006, 31.8.2008 మధ్య, ఎస్సీ కేటగిరికి చెందినవారు 1.9.2004- 31.8.2008 మధ్య జన్మించి ఉండాలన్నారు. 2016 నుంచి 2018 వరకు ప్రభుత్వం గుర్తింపుపొందిన పాఠ శాలల్లో చదివి ఉండాలన్నారు. 2017- 2018లో ఐదో తరగతి చదువుతూ పైతర గతికి ప్రొమోషన్ పొందే అర్హత ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీకి రూ.50, ఓసీ, బీసీకి రూ.100 పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.

వద్దంటే బ్యాంకు రుణాలు

- జన్మభూమి-మాఊరులో మహిళల గగ్గోలు
- ఎంపీపీకి ఫిర్యాదు

కొల్లాయివలస (పూసపాటిరేగ), జనవరి 6 : తమకు సంబంధంలేకుండా కోనాడలోని ఏపీజీవీబీ బ్యాంకువారు ఖాతాల్లో రుణాలు వేస్తున్నారని, మహిళా సంఘాలు వడ్డీలు చెల్లించలేకపోతున్నాయని కొల్లాయివలస గ్రామంలోని మహిళా సంఘాలవారు ఎంపీపీ మహంతి చిన్నంనాయుడుకు గోడు వినిపించారు. తాము చెల్లిస్తున్న రుణాల మొత్తం వడ్డీలకే సరిపోతోందని మహిళలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రమేయం లేకుండా రుణాలను తమ ఖాతాల్లో వేయొద్దని బ్యాంకు మేనేజరుకు ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోవటంలేదని తెలిపారు. ఈ విషయమై మండలాధ్యక్షుడు స్పందిస్తూ వెలుగు ఏపీఎంతో చర్చించారు. ఆ బ్యాంకు మేనేజరుతో వెంటనే చర్చించి మహిళా సంఘాల ప్రమేయం లేకుండా ఋణాలు చెల్లించరాదని తెలియచెప్పాలన్నారు. గ్రామసభలో స్థానిక సర్పంచ్ పైడి పార్వతీశం మాట్లాడుతూ గ్రామంలో మరికొంతమంది పింఛనుకు అర్హులు ఉన్నారని, వీరికి పింఛన్లు మంజూరుచేయాలని కోరారు. అదే విధంగా తమపంచాయతీ పరిధిలో గృహాలను నిర్మించుకొన్నవారికి గృహాలను మంజూరుచేయాలని కోరారు. మండలంలోని పసుపాం, వెళ్దూరు, తిప్పలవలస గ్రామాలలోకూడా జన్మభూమి నిర్వహించారు. కార్యక్రమంలో జడ్‌పీటీసీ సభ్యులు ఆకిరి ప్రసాదరావు, మండల ప్రత్యేక అధికారి సునీల్‌రాజ్‌కుమార్, ఎంపిడివో నారాయణరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.



కొల్లాయివలసలో బ్యాంకు రుణాల విషయమై మహిళల ఫిర్యాదు

డెంకాడలో..

డెంకాడ : మండలంలోని పెదతాడివాడ గుణుపూరుపేట గ్రామాల్లో నిర్వహించిన ఐదో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లిమర్ల శాసనసభ్యులు పతివాడ నారాయణ స్వామినాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా మహిళలకు ఉద్యోగావకాశాలను కల్పించిన మొట్టమొదటి వ్యక్తి దివంగత నందమూరి తారకరామారావు అని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కంది చంద్రశేఖరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుంటు పడకుండా అభివృద్ధి దిశగా పయనించేందుకు అనేక నూతన విధానాలను ప్రవేశ పెట్టిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటిసి పతివాడ అప్పలనారాయణ, ఎంపిడివో నిర్మలాదేవి, తహశీల్దార్ రామకృష్ణ, విజయనగరం డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు ఆర్ శ్రీనివాస్, సర్పంచ్‌లు ఎంపిటిసిలు ఇతర శాఖాధికారులు ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా సీతారాముల కల్యాణం

భోగాపురం : మండల కేంద్రం భోగాపురం గ్రామం పెద్ద హరిజనవీధి రామాలయంలో శనివారం ఘనంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సీతారాముల కల్యాణ కార్యక్రమం జరిపించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆరివిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో సీతారాముల భక్తులు వెంకటదుర్గ శివరామ భక్త మండలిగా ఏర్పడి ధార్మికమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు వాడవాడలో శ్రీరామ కల్యాణం చేయాలని సంకల్పంతో మొదటి సారిగా హరిజనవాడలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీరామ భక్తులు పాల్గొన్నారు.



సీతారామముల వారికి కల్యాణం చేస్తున్న దృశ్యం

జడ్పీటీసీ కారు అడ్డగింత

పూసపాటిరేగ : వేదా బయోప్యూయల్ పరిశ్రమకు చెందిన కార్మికులు శనివారం జడ్పీటీసీ సభ్యుడు ఆకిరి ప్రసాదరావు కారును అడ్డగించారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఈయన్ని పరిశ్రమ వద్ద యాజమాన్యం తొలగించిన కార్మికులు అడ్డుకున్నారు. తమ విషయం తేల్చేవరకూ పోని చ్చేదిలేదని కారుముందు బైఠాయించారు. దీంతో పరిశ్రమ యాజమాన్యంతో జడ్పీటీసీ చర్చించారు. పోలీసు కేసులో ఉన్నవారితో తరువాత చర్చించి మిగిలినవారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈసమస్య ప్రాంతీయ సమస్య కాకముందే పరిశ్రమ యాజమాన్యం తగు నిర్ణయం వారు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలో తొలగించిన 12మంది ప్రవర్తనశైలి బాగోలేక పోవటంతో వీరిని తొలగించినట్లు యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. ఈవిషయమై పరిశ్రమకు చెందిన మేనేజింగ్ డైరక్టర్‌తో చర్చించాలని జెడ్.పి.టి.సి సభ్యులు కోరారు.



జడ్పీటీసీ కారు ముందు బైఠాయించిన వేదా కార్మికులు

అవంతీలో ఎగ్జిబిషన్ పోటీ

భోగాపురం : మండలం రావాడ సమీప అవంతీ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం హైస్కూల్ విద్యార్థులకు ఎగ్జిబిషన్ పోటీ నిర్వహించారు. ఈపోటీలో 20 హైస్కూల్స్‌కు చెందిన విద్యార్థులు పోటీలో పాల్గొనగా 16 హైస్కూల్స్‌కు చెందిన సుమారు 100 మందికి పైగా విద్యార్థులు నమూనాలను ప్రదర్శించారు. వీటిలో అక్కివరం హైస్కూల్, మోడల్‌స్కూల్, భోగాపురం, రఘుమండ హైస్కూల్స్ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ బహుమతులు గెలుసుకున్నారు. వీరికి నగదు బహుమతులు, మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో భీమిలి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, కళాశాల డైరెక్టర్ చందు సుబ్బారావు, ప్రిన్సిపాల్ బాలమురళీకృష్ణ, అశోక్‌లు న్యాయ అధికారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో కళాశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పశుపోషణలో రెండంకెల అభివృద్ధి

నెల్లిమర్ల , జనవరి 6 : పశుపోషణలో రైతులు రెండంకెల అభివృద్ధిని సాధించవచ్చని పశుసంవర్ధక శాఖ ఏడీ టి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక నగర పంచాయతీ పరిధిలో పలు వార్డుల్లో పశువైద్యశిబిరం జరిగింది. ఈ సందర్భంగా 5వ విడత జన్మభూమిలో పాల్గొన్న ఏడీ శ్రీనివాసరావు మాట్లాడారు. పశుపోషణ ద్వారా రైతులు రెండంకెల అభివృద్ధి సాధించవచ్చన్నారు. ముఖ్యంగా రైతులు పశువైద్యుల సలహాలు సూచనలు పాటించి పాల దిగుబడి, గొర్రెలు, మేకలు పెంపకం దార్లు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.

దళితులకు రక్షణ కల్పించండి

డెంకాడ, జనవరి 6 : మండలంలోని మోదవలస దళితులకు పెత్తందారుల నుంచి రక్షణ కల్పించాలని శనివారం వామపక్షాలు, అఖిల పక్షాల నాయకులు సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు తమ్మినేని సూర్యనారాయణ, పి.కామేశ్వరరావు, సిఐటియు మండల కార్యవర్గ సభ్యులు జగన్మోహన్, మోదవలస గ్రామంలో జరిగిన దళితులపై దాడులను ఖండిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులు తమ సమస్యలు చెప్పుకునే విధంగా లేరని వారిని హింసిస్తూ వారిపై పెత్తందారులు పెత్తనం చెలాయిస్తున్నారని ఈ సంఘటన ద్వారా రుజువైంది. ఈ దాడుల వెనుక అధికార పార్టీ బిజేపి, తెలుగుదేశం పెద్దలు ఉండడం వారికి దళితులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

అర్హులకు అందేలా చూడాలి:ఎమ్మెల్యే

భోగాపురం : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులకు తప్పని సరిగా అందేలా చూడాలని ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు అన్నారు. రావాడలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతుందని వాటిని ప్రజలందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుడివాడ గ్రామంలో తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బంగారాజు తదితరులు పాల్గొన్నారు.

నేడు చాకివలస రహదారిలో 5కేరన్

భోగాపురం: మండల కేంద్రం భోగాపురంలో జన్మభూమి మాఊరు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి 7.30 వరకు చాకివలస రహదారిలో 5కే రన్ నిర్వహిస్తున్నామని ఎంపీడీవో ఎచ్చెర్ల పద్మజ తెలిపారు. దీనికి అందరూ సమయనుకూలంగా హాజరుకావాలన్నారు.

సినిమాలు

నెల్లిమర్ల	
సాయిసుభద్ర :	ఎంసీఏ
శ్రీనివాస :	సారథి
పూసపాటిరేగ	
శ్రీసాయికృష్ణ :	ఒక్కక్షణం
భోగాపురం	
గోపాలకృష్ణ :	ఎంసీఏ

బొబ్బిలి

ట్రాక్టర్ల పంపిణీ

తెర్లాం, జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ ఎన్వీ రామలక్ష్మి రైతులకు సూచించారు. శనివారం వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులకు ట్రాక్టర్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో బొత్స శ్రీనివాసరావు, ఏఈవోలు సీహెచ్ ఇందిర, ఎంపీఈవోలు దివ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.



సంక్షిప్తం



సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి

రోడ్డు పనులకు శంకుస్థాపన

బాడంగి, జనవరి 6: లక్ష్మీపురంలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శనివారం రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, లక్ష్మీపురం గ్రామానికి ప్రధాన రోడ్డు లేక వర్షం కురిసినప్పుడు ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యే వారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూ. 6 లక్షలు మంజూరు చేసిందన్నారు. ముందుగా గ్రామంలో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆనందరావు పాల్గొన్నారు.

పోలేలమ్మ పండుగకు సిద్ధం

బొబ్బిలి రూరల్, జనవరి 6: పక్కిలో ఆదివారం నుంచి నిర్వహించనున్న పెద పోలేలమ్మ పండుగకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు గ్రామ సర్పంచ్ శంబంగి వేణుగోపాలనాయుడు శనివారం తెలిపారు. ఐదు సంవత్సరాలకొకసారి పెదపోలేలమ్మ పండుగ వస్తుందని, మూడు రోజులు గ్రామదేవత పండుగ చేయనున్నట్టు తెలిపారు.

వరిచేను దగ్ధం

జన్నివలస (రామభద్రపురం), జనవరి 6: జన్నివలసలో నూర్పుకు సిద్ధం చేసిన గద్దె సత్యంకు చెందిన వరిపంట శుక్రవారం రాత్రి దగ్ధమైంది. శనివారం ఉదయం వచ్చి చూసేసరికి 8 ట్రాక్టర్ల వరిపంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తహసీల్దార్ రత్నకుమార్, ఎస్ఐ డీడీ నాయుడు తెలిపారు.

భూసార పరీక్షలతో మేలు

బొబ్బిలి రూరల్, జనవరి 6: భూసార పరీక్షలతో పంటకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీఈవో దీపిక తెలిపారు. శనివారం ఆమె జగన్నాథపురంలో భూసార పరీక్షలు నిర్వహించారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంట సాగు చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయన్నారు. పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని కోరారు.



భూసార పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

ఉపాధి బిల్లులు సకాలంలో చెల్లించరా?

పక్కి (బొబ్బిలి రూరల్, జనవరి 6): 2013లో నాటిన మామిడి మొక్కలకు సంబంధించిన ఉపాధి బిల్లులు చెల్లించలేదని ఏపీవో కె.సుశీలను పక్కి గ్రామ సర్పంచ్ శంబంగి వేణుగోపాలనాయుడు, రైతు మరడాన అప్పలనాయుడు తదితరులు నిలదీశారు. ఉపాధి కార్యాలయానికి వచ్చి అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. శనివారం పక్కి గ్రామంతో పాటు రాముడువలస, రంగరాయపురం, జె.రంగరాయపురం గ్రామాల్లో శనివారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల్లో కూలీ రోజుకు రూ.60 నుంచి రూ.70 వరకు వస్తేంటే, మా గ్రామంలో రూ.30 నుంచి రూ.40 వస్తుందని పక్కి గ్రామ ఉపాధి వేతనదారులు ఏపీవోను నిలదీశారు. అనంతరం అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని సర్పంచ్ వేణుగోపాలనాయుడు కోరారు. ఉన్నత పాఠశాలకు ఐదు తరగతి గదులు మంజూరు చేయాలన్నారు. తాగునీటికి ఇబ్బంది ఉండదని తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఉదయభాస్కర్, తహసీల్దార్ సాయికుమార్, ఏవో శ్యాంసుందరరావు, ఏఈవో జోగినాయుడు, ఐసీడీఎస్ సీడీపీవో ఉషారాణి, జేఈ భాస్కరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు అల్లాడ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.





తారాపురం, పక్కి గ్రామాల్లో అధికారులను నీలదీస్తున్న గ్రామస్థులు

తెర్లాం, జనవరి 6: తెర్లాంలో శనివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం వాడివేడిగా సాగింది. సభకు జన్మభూమి రాష్ట్ర పరిశీలకుడు బీవీఏ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎంపీడీవో ఎ.భానుమూర్తి ముఖ్యమంత్రి సందేశాన్ని విన్పించారు. ఈ సందర్భంగా పశు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.రత్నాకర్ విధులకు హాజరుకావడం లేదని పాడి రైతులు కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి పనులు వేగవంతం అయ్యేలా చూడాలని, దేవాదాయ భూములకు గట్లు వేసేందుకు అనుమతులు ఇప్పించాలని మాజీ సర్పంచ్ మరిపి అప్పలనాయుడు కోరారు. ఈ సమయంలో మూకుమ్మడిగా పలు సమస్యలతో ప్రజలు గందరగోళాన్ని సృష్టించారు. అనంతరం గర్భిణీలకు ఐసీడీసీ సూపరువైజర్ బాలామణి సమక్షంలో గర్భిణులకు సీమంతాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో కర్రి కేశవరావు, టీడీపీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటనాయుడు, జడ్పీటీసీ రామలక్ష్మి, తహసీల్దార్ రామస్వామి, ఏపీఎం చిన్నారావు, సీఎస్డీటీ గిరిబాబు, వైద్యాధికారి రెడ్డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొరటాం, రాజయ్యపేట, నందిగాం గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు.

రామభద్రపురం, జనవరి 6: తారాపురంలో శనివారం ఎంపీడీవో బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం స్వల్ప వివాదం చోటుచేసుకుంది. మరుగుదొడ్ల బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని అద్దాల వెంకటరావు, కోరాడ ప్రసాదరావు, సుంకరి రాము, తదితరులు ప్రత్యేకాధికారి కుస్బూ కొఠారి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాస్తా వాగ్వాదం నెలకొంది. అనంతరం ప్రత్యేకాధికారి కలుగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అలాగే మిర్తివలస, పాత, కొత్తరేగ గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు.

ఘనంగా 'తెంటు' వర్ధంతి



బాడంగిలో జయప్రకాష్ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు

బొబ్బిలి, జనవరి 6: బొబ్బిలి కోటలో శనివారం మాజీ ఎమ్మెల్యే తెంటు జయప్రకాశ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, టీడీపీ బొబ్బిలి పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌లు తెంటు చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ, జయప్రకాశ్ యువతకు మార్గదర్శకుడు అని, ఆయన మార్గంలో పయనించాలని కోరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతాడ రవి, లంక వాసుదేవరావు, బొంగు గౌరీశంకర్, తీగల వెంకటేశ్వర రావు, అప్పారావు పాల్గొన్నారు.

బాడంగి: బాడంగిలోని తెంటు బంగ్లాలో తెంటు జయప్రకాష్ విగ్రహానికి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తొలుత బొబ్బిలి నియోజక వర్గం టీడీపీ ఇన్‌చార్జి తెంటు లక్ష్మునాయుడు జయప్రకాష్ సమాధి వద్ద పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సత్యవతమ్మ, డాక్టర్ ఉషా, టీడీపీ తెర్లాం మండలం అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటనాయుడు, నాయకులు తెంటు రవిబాబు, లచ్చుపతుల సత్యం, మాజీ ఎంపీపీలు యామల వెంకటరావు, త్రినాథనాయుడు, ఎంపీపీ ప్రతినిధి జగన్నాథంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

మార్పు వర్ధంతి

బొబ్బిలి రూరల్, జనవరి 6: ఉపాధ్యాయ ఉద్యమ యోధుడు కామ్రేడ్ మార్పు బాలకృష్ణ 5వ వర్ధంతి శనివారం మండల విద్యావనరుల కేంద్రంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి జేసీ రాజు హాజరై, మార్పు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు పీవీ రాజశేఖర్, సీహెచ్‌జే ప్రవీణ్, రామారావు, చంద్రశేఖర్, బలరాంనాయుడు, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనతో ఒరిగేదేమీ లేదు

▸▸ వెంకటచిన్నప్పలనాయుడు

బొబ్బిలి, జనవరి 6: బొబ్బిలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ప్రజానీకానికి నిరాశ కలిగించిందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శంబంగి వెంకటచిన్నప్పలనాయుడు అన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. బొబ్బిలి పట్టణంలో అనేక జూట్ మిల్లులు మూతపడ్డాయని, సమస్యలను వివరించేందుకు వెళ్లిన కార్మికులకు పోలీసులు అదుపులోకి తీసుకోవడం దురదృష్టకరమన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి మూతపడిన పరిశ్రమలపై ఎందుకు శ్రద్ధ వహించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తెర్లి సత్యనారాయణ, కొల్లూరి శ్రీను యడ్ల రమణమూర్తి, జి.లక్ష్మీనాయుడు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.



విలేఖరులతో మాట్లాడుతున్న శంబంగి



సమాజంలో రోజూ ఎన్నో సమస్యలు కనిపిస్తున్నా వాటిని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదా? మీ ప్రాంత సమస్యలను అధికా రుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ఆ సమస్యను ఫొటో తీసి, అది ఏ ప్రాంతానిదో వివరిస్తూ ఈ నెంబర్ 83280 46369కు వాట్సాప్ ద్వారా పం పించండి. సమస్య తీవ్రతను బట్టి మీ పేరు, ఊరు వివరాలతో 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురిస్తాం.

గ్యాస్ సమాచారం

ఈనెల 3న బుక్ చేసుకున్న బొబ్బిలి శ్రీవెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ పరిధిలో బొబ్బిలి రూరల్, బాడంగి, మక్కువ, తెర్లాం, సీతానగరం, రామభద్రపురం, బలిజిపేట మండలాల వినియోగదారులకు, ఈనెల 4న బుక్ చేసుకున్న బొబ్బిలి పట్టణ వినియోగదారులకు ఆదివారం గ్యాస్ సరఫరా చేస్తారు.

బొబ్బిలిలో సినిమాలు

సాయిగణపతి	- ఇస్సీడియస్
శ్రీవాసవి	- ఆమెజాన్
వెంకటకృష్ణ	- ఎంసీఏ
వెంకటేష్	- సారధి
శ్రీలక్ష్మి	- ఉన్నది ఒక్కటే జిందగీ
టీబీఆర్	- జుమాంజీ

సాలూరు

సాలూరు మున్సిపాల్టీ - సాలూరు రూరల్ - మక్కువ - పాచిపెంట

ఆంధ్రజ్యోతి 5

విజయనగరం • ఆదివారం

7 జనవరి 2018

www.andhrajyothy.com

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం



మక్కువ, జనవరి 6: పాడిరైతుల సంక్షేమమే ధ్యేయంగా విశాఖ డెయిరీ పనిచేస్తోందని డెయిరీ సూపర్‌వైజర్ వాసు తెలిపారు. శంబర గ్రామంలో పాడిరైతులు 181 మందికి రూ. 3.95.966లక్షల బోనస్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా పంపిణీ చేశారు. పాడి రైతులు రూ. 3 వేలు చెల్లిస్తే రూ. 30 వేలు రుణం అందిస్తామన్నారు. కార్యక్రమంలో శంబర గ్రూపు లీడర్ తీళ్ల తిరుపతిరావు, కార్యదర్శి చోడవరపు ప్రకాశ్ పాల్గొన్నారు.







భంజ్‌దేవ్‌కు ఫించన్ అందలేదని చెబుతున్న లబ్ధిదారుడు, మాట్లాడుతున్న మాట్లాడుతున్న జన్మభూమి కమిటీ అధ్యక్షుడు సూర్యనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ స్వాతీరాణి

ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతిపైసా ప్రజలకే

▸▸ జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతీరాణి

సాలూరు, జనవరి 6: ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతీరాణి అన్నారు. శనివారం పట్టణంలోని 13వార్డులో నిర్వహించిన జన్మభూమి సభలో ఆమె మాట్లాడారు. జిల్లాకు 20వేల రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు. కొత్త మంజూరు చేస్తున్న పింఛన్లు ఉగాది కానుకగా లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికలు లేవని, ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రవిభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతున్నా వాటిని ప్రజలకు దూరం చేస్తూ సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సు ఉండాలన్నారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. జన్మభూమిలో వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా మారితే వ్యాధులు దూరమౌతాయన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గొర్లె విజయకుమారి మాట్లాడుతూ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లల వివాహాలకు చంద్రన్న పెళ్లికానుకగా 30నుంచి రూ. 50వేల వరకు ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక,, రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయుడు, టీపీఓ అమర్‌నాథ్, కౌన్సిలర్లు జె. రాజులమ్మ, పువ్వలసిరి గోపి, అల్లు అప్పయ్య మ్మ, జన్మభూమి కమిటీ సభ్యుడు గొర్లె మాధవరావు పాల్గొన్నారు.

మక్కువ, జనవరి 6: అర్హులందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌పీ భంజ్‌దేవ్ అన్నారు. శనివారం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్ వెలగాడ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు చం ద్రన్న బీమా కల్పిస్తున్నారు.అనంతరం సంక్రాంతి చంద్రన్న కానుకలు, కొత్త రేషన్‌కార్డులు లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెలగాడ వెంకటలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోరమ, ఐసీడీఎస్ పీవో ఉమాభారతి, తహసీల్దార్ కేవీ రామారావు, శంబర పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ తీళ్ల పోలినాయుడు, ఏఎంసీ డైరెక్టర్ బుడిశెట్టి గౌరీశంకరరావు, టీడీపీ నాయకులు బుచ్చినాయుడు, రమేష్‌నాయుడు, నాగరాజు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఐదేళ్లుగడుస్తున్నా పింఛన్లు ఇవ్వరా?

మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో కొంతసేపు వివాదం నెలకొంది. భంజ్‌దేవ్ ఎదుట ఐదేళ్లగా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు మంజూరుచేయలేదని వృద్ధులు గొండేల గంగమ్మ, గూనాన లచ్చమ్మ, పున్నమ్మ, తుపాకుల గం గమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. భంజ్‌దేవ్ కార్యదర్శిని పిలిచి కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.

దెబ్బగెడ్డ, డి.శిర్లాంలో మండల ప్రత్యేకాధికారి వై.సింహాచలం ఆధ్వర్యంలో జన్మభూమి గ్రామ సభలు నిర్వహించారు. గ్రామంలో స్కూల్ సమస్య సభ దృష్టికి తీసుకువచ్చారు ఎంపీడీవో జి.రామారావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

పార్టీ రహితంగా పథకాలు

పాచిపెంట, జనవరి 6: పార్టీ రహితంగా అర్హులందరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నట్లు జన్మభూమి కమిటీ మండల అధ్యక్షుడు ముఖి సూర్యనారాయణ తెలిపారు. శనివారం గురువునాయుడుపేటలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ఆధార్‌కార్డులో తక్కువ వయస్సు న మోదుతో పింఛన్‌లు మంజూరు కావడంలదేని పలువురు ఫి ర్యాదు చేశారు. అర్హుల జాబితా సిద్ధంచేస్తే కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని మండల ప్రత్యేకాధికారి పీఎన్‌వీ లక్ష్మీనారాయణ తెలిపారు. గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఐటీడీఏ ఏపీడీ కె.సావిత్రి, మండల తహసీల్దార్ ఎంవీకెఎస్ రవి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈదుబిల్లి తిరుపతిరావు, టీడీపీ నాయకులు కొరిపల్లి సురేష్, సర్పంచ్ కె.పోలితల్లి, మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కొళాయి పాయింట్ సరిచేయండి



మోనంగిలో ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు

రెండేళ్లుగా కొళాయి పాయింటు అమర్చకుండా వదిలేశారని దీనిని సరిచేయాలనిగురువునాయుడుపేట గ్రామస్థులు కోరా రు. మండల ప్రత్యేకాధికారి పీఎన్‌వీ లక్ష్మినారాయణ స్పందిస్తూ వెంటనే కొళాయి పాయింట్‌ను పరిశీలించారు. మూడు రోజుల్లో మరమ్మతులు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ దీపక్‌ప్రసాద్‌ను ఆదేశించారు.

సాలూరు రూరల్ జనవరి 6: అందరి సంక్షేమ చూస్తున్న సీఎం చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్పీభంజ్‌దేవ్ అన్నారు. శనివారం తోణాంలో సర్పంచ్ మువ్వల ఆదియ్య అధ్యక్షతన జరిగిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ, విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నారన్నారు. ఇళ్ల బిల్లుల విషయమై సర్పంచ్ ఆదియ్య ప్రస్తావించారు. ఎంపీపీ బోను ఈశ్వర మ్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ త్రినాథరావు, టీడీపీ నేత చోడవరపు గోవిందరావు,రాఘవులు,బలివాడ కనకలింగేశ్వరరావు, తిరుపతిరావు, ఎంపీడీవో వీవీ శివరామప్ప,సువ్వాడ భరత్‌శ్రీనివాస్, మరిపి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మోనంగిలో కొదమ సర్పంచ్ కొమ్ములు ఆధ్వర్యంలో జరిగిన జన్మభూమి సభ లో గిరిశిఖర ప్రాంతాలకు రోడ్లు నిర్మించాలని పలువురు గిరిజనులు డిమాండ్ చేశారు. ఐటీడీఏ ఏఈ శ్యాం రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయన్నారు. అనంతరం సామూహిక సీమంతాలను చేశారు. మాలతీదొర, డీటీ కృష్ణంరాజు, వ్యవసాయ ఏడీ వి.వెంకటయ్య,ఈవోపీఆర్డీ సాల్మన్‌రాజు, మాధవరావు పాల్గొన్నారు.

సంక్షిప్తం

సామూహిక సీమంతాలు



సీమంతాలు చేస్తున్న జడ్పీ, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు

సాలూరు, జనవరి 6: స్థానిక శ్యామలాంబ గుడి ఆవరణలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయకుమారి గర్భిణులను ఆశీర్వదించారు. ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవం జరిపించుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లీబిడ్డల విశ్రాంతి గది, తల్లీ బిడ్డల ఎక్స్‌ప్రెస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కౌన్సిలర్లు, ఐసీడీఎస్ అధికారుల, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

పాడిరైతుకు భరోసా



బోనస్ అందిస్తున్న దృశ్యం

సాలూరు రూరల్: పాడిరైతులకు విశాఖ డెయిరీ సంక్షేమ పథకాలతో భరోసా కల్పిస్తోందని శివరాంపురం పాల సొసైటీ అధ్యక్షుడు రామ్మి సూర్యనా రా యణ అన్నారు. శనివారం ఆయన పాడి రైతులకు బోనస్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 218 మంది రైతులకు రూ. 5.87,380 లక్షలు సంక్రాంతి బోనస్ పంపిణీ చేస్తున్నామన్నారు. శివరాంపురంలో అత్యధికంగా హరి భాస్కరరావుకు రూ.17 బోనస్ వచ్చిందన్నారు. సూపర్‌వైజర్ రవి, కార్యదర్శి సీహెచ్ తిరుపతిరావు పాల్గొన్నారు.

జడ్పీ చైర్‌పర్సన్ ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖీ

సాలూరు, జనవరి 6: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని శనివారం జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతీరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వం వైద్య సేవలన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అనిఅడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనులు రోజూ చేస్తున్నారా? వైద్యులు సకాలంలో వస్తున్నారా లేదా అంశాలను తెలుసుకున్నారు. వైద్యం సక్రమంగానే అం దుతోందని రోగులు చెప్పటంతో ఆమె సంతృప్తి చెందారు. అ నంతరం ఆస్పత్రిలో రోగులకు ఉచితంగా అందిస్తున్న మధ్యా హ్న భోజన పథకాన్ని ఆమె పరిశీలించారు. ఉచిత భోజనాలు అందిస్తున్న దాతలు లారీ ఓనర్ల సంఘ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు గొర్లె మాధవరావు, అక్యాన అప్పారావులను ఆమె అభినందించారు. ఈ పథకానికి ప్రజల సహకరించాలన్నారు. శు భకార్యాల సమయంలో రోగులకు భోజనం పెట్టాలని కోరుతూ పలువురు ఆర్థిక సాయం అందిస్తున్నారని నిర్వాహకులు స్వాతిరాణికి తెలిపారు.



ఉచిత భోజన పథకంలో పాల్గొని రోగులకు అన్నం వడ్డిస్తున్న దృశ్యం

శ్యామలాంబకు పూజలు

జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అక్యాన అప్పారావు ఆమెకు సాదరంగా అహ్వానించి, అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గొర్లె విజయకుమారి, పట్టణ తెలుగుయువత అధ్యక్షుడు గులిపిల్లి తరుణ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వాలీబాల్ టోర్నీ విజేత మడతనవలస







కొత్తవలస గిరిజన విద్యార్థినుల నృత్య ప్రదర్శన, ఆడుతున్న క్రీడాకారులు, పోటీలను ప్రారంభిస్తున్న సీఐ సంజీవరావు

సాలూరు రూరల్: మావుడిలో సాలూరు రూరల్ ఎస్‌ఐ బి, గణేష్, సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం మెగా వాలీబాల్ పోటీలను సీఐ సంజీవరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన పోటీల్లో మడతనవలస జట్టు విజేతగా నిలిచింది. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ, క్రీడలతో మానసికోల్లాసం, ఏకాగ్రత సాధ్యమవుతోందన్నారు. సామాజిక సేవకు యువత ముందుకు రావాలన్నారు. సాలూరు లయన్స్ క్లబ్ ప్రతినిధులు సీబీ శేఖర్, సిగిరెడ్డి అ ప్పారావు, రాపాక నాగసాయి పాల్గొన్నారు.

అలరించిన నృత్యాలు

ఈ వాలీబాల్ టోర్నీ సందర్భంగా కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థునులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఈ టోర్నీలో సాలూరు, మక్కువ మండలాలకు చెందిన 94 వాలీబాల్ జట్లు పాల్గొన్నాయి. విజేతగా మడతనవలస జట్టు నిలవగా, రన్నర్‌గా మక్కువ మండలం ఫైశిల, తృతీయ స్థానంలో దుగ్గేరు జట్లు నిలిచాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. మావుడి సర్పంచ్ పీడిక సుదర్శనదొర తదితరులు పాల్గొన్నారు.

చంద్రన్న బీమా పరిహారం అందజేత

మెరకముడిదాం: ఇటీవల ఎం.రాయివలసలో పిన్నింటి సత్యం మృతి చెందడంతో శనివారం ఆయన కుటుంబానికి చంద్రన్న బీమా పరిహారం జడ్పీటీసీ పి.సింహాచలం అందజేశారు. ముందుగా తక్షణ సాయంగా రూ.5 వేలు అందజేయగా, మిగిలిన రూ.1.95 లక్షలు అం దించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమణమూర్తి, ఏపీఎం నారాయణరావు, ఈవోఆర్డీ గోపాలకృష్ణ, జన్మభూమి సభ్యుడు పిన్నింటి న్యాసినాయుడు పాల్గొన్నారు.



నగదు అందజేస్తున్న నాయకులు

అభివృద్ధే చంద్రబాబు లక్ష్యం

» ఈనెల నుంచి రేషన్ లబ్దిదారులకు కందిపప్పు » వృద్ధులకు పెద్ద కొడుకుగా.. : ఎమ్మెల్యే మృణాళిని





చీపురుపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మృణాళిని, కొండగండ్రేడు సభకు హాజరైన గ్రామస్థులు, అధికారులు

చీపురుపల్లి, జనవరి 6: సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కిమిడి మృణాళిని అన్నారు. శనివారం చీపురుపల్లి సర్పంచ్ మీసాల సరోజిని ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మృణాళిని మాట్లాడుతూ, వృద్ధులకు రూ.1000 పింఛను అందించి, వారికి చంద్రబాబు పెద్ద కొడుకులా ఉన్నారని కొనియాడారు. పట్టణంలోని భూగర్భ డ్రైనేజీకి రూ.2.5 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నామని, ఈనెల నుంచి కందిపప్పు కూడా పేదలకు అందిస్తామని చెప్పారు. 1958 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా, ఇందులో 1641 పూర్తికాగా, 241 వివిధ దశలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి ఆశోక్ ఎంపీ నిధులు రూ.4 లక్షలతో మొత్తం 1290 ఎల్ఈడీ బల్బులు మంజూరే చేశారని అన్నారు. నియోజకవర్గంలో రూ.9 కోట్లతో 34 తాగునీటి ట్యాంకులు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు చంద్రన్న బీమా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి సుబ్బారావు, ఎంపీపీ రౌతు కాంతమ్మ, జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, ఆర్ఈసీఎస్ దన్నాన రామచంద్రుడు, టీడీపీ సీనియర్ నాయకుడు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

● పేదరికంలేని సమాజమే ధ్యేయం

గుర్ల, జనవరి 6: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని జడ్పీటీసీ తిరుమలరాజు పద్మిని అన్నారు. శనివారం కొండగండ్రేడు, పల్లిగండ్రేడు, తెట్టంగి, పోలయవలస, గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేదరికంలేని గ్రామాలుగా తీర్చిదిద్దే వరకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తాగు, సాగునీరు పుష్కలంగా అందిస్తున్నట్టు చెప్పారు. అనంతరం పలు సమస్యలు వినతులు అందించారు. కొండగండ్రేడు జడ్పీ ఉన్నత పాఠశాలకు తరగతి గదులు కొరత వేధిస్తుందని, సీసీ రోడ్లు వేయాలని విన్నవించారు. అనంతరం పింఛన్లు, చంద్రన్న కానుకలు అందజేశారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి.ఆదిలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు వెన్నె సన్యాసినాయుడు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు తిరుమలరాజు కిరణ్‌కుమార్, ఎంపీపీ జమ్ము సత్యం, ఎంపీడీవో రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.



చీపురుపల్లి: థింసా నృత్యం చేస్తున్న కేజీబీవీ విద్యార్థినులు

సంక్షిప్తం



చెంబుకు శవయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం

ప్రతి ఇంటా మరుగుదొడ్డి.. ఊరంతా ఆరోగ్యం

మెరకముడిదాం, జనవరి 6: గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మించి, దాన్ని వినియోగిస్తే ఊరంతా ఆరోగ్యాన్ని పొందవచ్చునని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం నరసయ్యపేటలో ఎంఎన్ఆర్, శ్రీహార డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, పాఠశాల విద్యార్థులు కలిసి చెంబుకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామవీధుల్లో ర్యాలీ చేపట్టి, నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీవో విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాజీ జడ్పీటీసీ హరినాయుడు మృతి



సంకుపాలెం (చీపురుపల్లి రూరల్) జనవరి 6: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకారం సంఘం మాజీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ మంత్రి హరినాయుడు (78) శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గతంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థలో హెడ్‌మేన్‌గా పని చేసి, టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు అనుచరుడిగా చాలా కాలం పార్టీకి క్రియాశీలక సేవలు అందించారు. పెదనడిపల్లి పీఏసీఎస్ డైరెక్టర్‌గా, చీపురుపల్లి జడ్పీటీసీగా పనిచేశారు. అనంతరం ఆర్ఈసీఎస్ చైర్మన్‌గా రెండుసార్లు నియమితులయ్యారు. హరినాయుడు మృతి పట్ల పలువురు టీడీపీ, వైసీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

తెట్టంగిలో సంక్రాంతి సంబరాలు

గుర్ల, జనవరి 6: తెట్టంగి జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. హెచ్ఎం మహాలక్ష్మి ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో విద్యార్థులు, మహిళలు సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెన్నె సన్యాసినాయుడు, ఎంఈవో భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.



కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎం, నేతలు

● శంకుస్థాపన - ప్రారంభోత్సవాలు

చీపురుపల్లి, జనవరి 6: పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే కిమిడి మృణాళిని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయంలో రూ.32 లక్షలతో గొడౌన్, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రూ.25 లక్షలతో సెక్షన్ కార్యాలయం నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అలాగే రెడ్డిపేట, ఆకులపేట, విజయరాంపురం గ్రామాల్లో తాగునీటి ట్యాంకులు, జి.అగ్రహారంలో రూ.50 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల ఆత్మగౌరవ నిలయాన్ని ప్రారంభించారు. ఆంజనేయపురంలో 1.24 కోట్ల కెపాసిటీ గల తాగునీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, రావివలస సర్పంచ్ గుషిడి రమణ, ఎంపీటీసీ రేగిడి వాసు తదితరులు పాల్గొన్నారు.

మెరకముడిదాం, జనవరి 6: మండలంలోని రెండు గ్రామాల్లో శనివారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో త్రినాథరావు ఆధ్వర్యంలో భీమవరంలో, తహసీల్దార్ ఎంవీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎం.రాయివలసలో కార్యక్రమం నిర్వహించారు. ఎం.రాయివలస కార్యక్రమానికి జడ్పీటీసీ సింహాచలం ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి మంచి కార్యక్రమం అని, జన్మభూమి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని తెలిపారు.

కేజీబీవీ పీవో ధనలక్ష్మికి సన్మానం

చీపురుపల్లి, జనవరి 6: చీపురుపల్లి కేజీబీవీ ప్రత్యేక అధికారి ఇజ్జురోతు ధనలక్ష్మిని ఉపాధ్యాయ సంఘాలు శనివారం ఘనంగా సన్మానించారు. ధనలక్ష్మికి సావిత్రీ బాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ పీవో అవార్డు అందుకున్న నేపథ్యంలో ఎంఈవో జమ్ము మహాలక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ, బాధ్యతాయుతంగా పని చేస్తే అవార్డులు వస్తాయని, ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషి చేసి, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. చీపురుపల్లి కేజీబీవీలో ప్రతి విద్యార్థికీ చక్కటి చదువుతో పాటు ఏదో ఒక రంగంలో మంచి పట్టు ఉందని, అందుకే ధనలక్ష్మికి అవార్డు లభించిందని అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ వడ్డాది అప్పారావు, ఉపాధ్యాయులు వలిరెడ్డి రవీంద్రనాయుడు, మీసాల అప్పలనాయుడు, సీఆర్పీలు రామకృష్ణ, వినోద్, కేజీబీవి సిబ్బంది పాల్గొన్నారు.



ధనలక్ష్మిని సన్మానిస్తున్న ఎంఈవో నాయుడు, ఉపాధ్యాయులు

రేపు సీపీఎస్ ధర్నా

చీపురుపల్లి, జనవరి 6: కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీన చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల ఉద్యోగ, ఉపాధ్యాయుల పింఛన్ సాధన సమితి అధ్యక్షుడు మీసాల అప్పలనాయుడు కోరారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పింఛను అనేది ఉద్యోగుల హక్కు అని, పింఛన్లు లేకపోతే పదవీ విరమణ తరువాత ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడతారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు వి.శ్రీనివాసరావు, ఎ.రఘుకుమార్, నవీన్, వసంత, రవీంద్రనాయుడు, బలరాం, రౌతు రాము పాల్గొన్నారు.

సావిత్రిభాయి పూలే జయంతి

గరివిడి, జనవరి 6: గరివిడి కేజీబీవీలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం సావిత్రిభాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ.సత్యశ్రీనివాస్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వో జానకి, ప్రతినిధులు జె.పద్మజ, ఎం.రఘునాథ రాజు, బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చీపురుపల్లిలో సినిమాలు

అనురాగ్	- ఎంసీఏ
అమోగ్	- ఇ ఈ
వంశీ	- ఒక్క క్షణం
విష్ణు	- 2 కంట్రీస్



సమాజంలో రోజూ ఎన్నో సమస్యలు కనిపిస్తున్నా వాటిని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదా? మీ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ఆ సమస్యను ఫొటో తీసి, అది ఏ ప్రాంతానిదో వివరిస్తూ ఈ నెంబర్ 94949 76097కు వాట్సాప్ ద్వారా పంపించండి. సమస్య తీవ్రతను బట్టి మీ పేరు, ఊరు వివరాలతో 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురిస్తాం.

విజయనగరం

- విజయనగరం రూరల్ - కోట - దాసన్నపేట - గంటస్తంభం

నియోజకవర్గం

పాత పెన్షన్ విధానం అమలుకు కృషి

విజయనగరం టౌన్, జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానం (సీపీఎస్)ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ నాన్‌గేజిటేడ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం సంఘ నాయకులు ప్రభూజీ, ఆర్‌వీ రమణమూర్తి, డాక్టరు ఎ.మధుకర్, జె.మురళీ, కె.సురేష్ కుమార్, పెద్దింటి అప్పారావు ఎన్‌జీఓ హోంలో మాట్లాడారు. పాత పెన్షన్ విధానం అమలుకు ఈనెల 10 నుంచి నిరసన చేపడతామన్నారు. ప్రకటించారు. కార్యక్రమంలో ఈవీ భువనేశ్వరరావు, చంద్రశేఖర్ ఉన్నారు.

సంక్షిప్తం

మాజీ జడ్పీటీసీ హరినాయుడు మృతి



సంకుపాలెం (చీపురుపల్లి రూరల్) జనవరి 6: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకారం సంఘం మాజీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ మంత్రి హరినాయుడు (78) శనివారం సాయంత్రం కన్ను మూశారు. ఈయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గతంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థలో హెడ్‌మేన్‌గా పనిచేసి, టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు అనుచరుడిగా చాలా కాలం పార్టీకి క్రి యాశీలక సేవలు అందించారు. పెదనడిపల్లి పీఏసీఎస్ డైరెక్టర్‌గా, చీపురుపల్లి జడ్పీటీసీగా పనిచేశారు. అనంతరం ఆర్ఈసీఎస్ చైర్మన్ గా రెండుసార్లు నియమితులయ్యారు. హరినాయుడు మృతిపై టీడీపీ, వైసీపీ నా యకులు సంతాపం వ్య క్తం చేశారు.



మాట్లాడుతున్న చిన్నశ్రీను

‘జన్మభూమితో ప్రజాధనం వృథా’

దాసన్నపేట, జనవరి 6: జన్మభూమి మాఊరు కార్యక్రమం నిర్వహణ ద్వారా ప్రజాధనం వృథా తప్ప తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదని వైసీపీ జిల్లా పార్టీ వ్యవహారాల సమన్వయకర్త చిన్న శ్రీను విమర్శించారు. ఈమేరకు శనివారం సత్యా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొబ్బిలి జన్మభూమి సభ ద్వారా సీఎం చంద్రబాబు మరోసారి జిల్లా ప్రజలను మోసగించారన్నారు. గతంలో జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించకుండా బొబ్బిలి నియోజకవర్గానికి వరాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ అంబళ్ల శ్రీరాములు నాయుడు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి అవనాపు విజయ్, కౌన్సిలర్లు గాడు అప్పారావు, పిలకాదేవి, పిళ్లా పద్మావతి, గంటా చినతల్లి, ఎం.ఎల్.ఎన్. రాజు, పతివాడ అప్పలనాయుడు,వాసుదేవరావు, పతివాడ సత్యనారాయణ ఉన్నారు.● బొబ్బిలిలో జరిగిన జన్మభూమి సభకు వార్తల సేకరణకు వెళ్లి గుండె పోటుకు గురై తిరుమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కెమెరామెన్ ప్రకాశ్‌ను చిన్నశ్రీను పరామర్శించారు.

ప్రగతిపథంలో మలిచెర్ల

- ద్వారపూడి తర్వాత స్థానం దీనిదే..
- జన్మభూమిలో ఎమ్మెల్యే మీసాల గీత

విజయగరం రూరల్ జనవరి6: మలిచెర్ల గ్రామం ప్రగతిపథంలో పయనిస్తోంది. ద్వారపూడి తర్వాత అత్యంత అభివృద్ధి చెందిన గ్రామం ఇదేనని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. ఈమేరకు శనివారం మలిచెర్లలో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గ్రా మంలోని ఎక్కడ చూసినా సీసీ రోడ్లే కనిపిస్తాయన్నారు. శ్మశాన వాటికఅద్భుతంగా అభివృద్ధి, ఉన్నత పాఠశాలకు సోలార్ మినరల్ వాటర్ ప్లాంట్, పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణాలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా రేషన్ కార్డులు, ఫించన్లు కార్యాచరణ చేశామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. మలిచెర్లలో గ్రంథాలయం ఏర్పాటుకు రూ3లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. గత ప్రభుత్వాలు ఇక్కడ అభివృద్ధిని విస్మరిస్తే టీడీపీ ప్రభుత్వం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిందని గుర్తుచేశారు. స్థానిక దాత సమకూర్చిన భోజనం పళ్లేలను ఎమ్మెల్యే విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి పైడిరాజు, తహసీల్దార్ తాడ్డి గోవిందరావు, ఎంపీడీవో శ్రీరామ్మూర్తితో పాటు



విద్యార్థులకు భోజనం పళ్లేలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పండుగలా జన్మభూమి..

జామి, జనవరి 6: చింతాడ, పావాడ గ్రామాల్లో శనివారం పండుగ వాతావరణాన్ని తలపించేలా జన్మభూమి మాఊరు గ్రామసభలు నిర్వహించారు. చింతాడలో ఎంపీడీవో జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో సమస్యలపై ఆరా తీశారు. పావాడలో తహసీల్దార్ ఎ.ఆనందరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమపథకాలు ప్రజలకు వివరించారు. గ్రామంలో సమస్యలు గుర్తించారు. అలాగే వ్యక్తిగత సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.

కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి వైఎస్ భార్గవ్‌లో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాలు విస్తృతం చేయండి

దాసన్నపేట, జనవరి 6: జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఎమ్మెల్యే మీసాల గీత సూచించారు. జొన్నగుడ్డి రామాలయంలో ఎంఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2లకు చెందిన వలంటీర్లు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ఎస్ఎస్ పీవోలు డాక్టర్ శాంతిప్రియ, పి.ఉదయకుమారి వలంటీర్ల సేవలను పర్యవేక్షించారు. నాలుగోరోజు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మీసాలగీత పాల్గొని వలంటీర్ల సేవలను కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ పాల్గొని వలంటీర్లను అభినందించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మీనా కుమారి, వార్డు అధ్యక్షుడు కె.ఎర్రయ్యతో పాలు పలువురు పాల్గొన్నారు.

‘జన్మభూమి’లో కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన లేకపోవడం బాధాకరం

- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు



మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

దాసన్నపేట, జనవరి 6: కేంద్రప్రభుత్వ సహాయ, సహకారాలతోనే అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు... ఐదో విడత జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ నిధులతో అమలవుతున్న సంక్షేమ పథకాలను కనీసం ప్రస్తావించకపోవడం బాధాకరమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు విమర్శించారు. ఈమేరకు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం బొబ్బిలిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడుస్తోందనీ.. అది రాష్ట్ర ప్రభుత్వ ఘనతే అని చెప్పడం శోచనీయమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి అందిస్తున్న సహకారాన్ని కనీసం ప్రస్తావించకపోవడం ఘోరమన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు సత్తి అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరైన అంతర్జాతీయ విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయం కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యమైందన్న విషయాన్ని మర్చిపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో వచ్చామని చెబుతూనే... మరో పక్క రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తున్న మిత్ర పక్షాన్ని విషయాన్ని గుర్తుచేసుకోక పోవడం బాధాకరమన్నారు. 24గంటలు విద్యుత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రతీ ఇంటికి ఎల్ఈడి బల్బుల పంపిణీ, కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైనవే అని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు లక్ష్మీనరసింహం, మజ్జి రమేష్, కార్తీక్, బూర జగ్గారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లాస్థాయి మోడల్ పాలిసెట్

బంగారమ్మపేట (గజపతినగరం రూరల్) జనవరి 6: మండలంలోని మరుపల్లిలో బాలాజీ పాల్ టెక్నికల్ కళాశాలలో ఆదివారం పదో తరగతి విద్యా ర్థులకు మోడల్ పాలిసెట్ నిర్వహించనున్నట్లు కరస్పాడెంట్ రెడ్డి పావని, చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈపరీక్షలో ప్రతిభ చూపిన 30 మందికి బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. పరీక్ష ఉదయం 9నుంచి 12 గంటలవరకు నిర్వహించనున్నట్లుతెలిపారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మాకెన సతీష్‌తో పదో తరగతి పరీక్షలు ఎలా సన్నద్ధంపై అవగాహన కల్పిస్తారన్నారు.

‘ఆదర్శ’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

లక్కవరపుకోట, జనవరి 6 : ఎల్.కోట ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ అంజలీదేవి శనివారం తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు 1-9-2006 నుంచి 31-08-2008, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1-9-2004 నుంచి 31-08-2008 మధ్య జ న్మించి ఉండాలన్నారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.



సమాజంలో రోజూ ఎన్నో సమస్యలు కనిపిస్తున్నా వాటిని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదా? మీ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ఆ సమస్యను ఫొటో తీసి, అది ఏ ప్రాంతానిదో వివరిస్తూ 9985495666 నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించండి. సమస్య తీవ్రతను బట్టి మీ పేరు, ఊరు వివరాలతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురిస్తాం.

సమాచారం

గ్యాస్ ఏజెన్సీ ఫోన్ నంబర్లు

సాయి ఏజెన్సీ	: 08922-234523
ఎన్‌సీఎస్‌ఏజెన్సీ	: 08922- 224177, 233578
ఎన్‌వీఆర్ ఏజెన్సీ	: 08922-225810
శ్రీనివాసా ఏజెన్సీ	: 08922-224301, 285288

ఆర్టీసీ

విచారణ కేంద్రం	08922 225333
ఫిర్యాదుల విభాగం	7382923726
అడ్వాన్స్ బుకింగ్	08922 234911

ఎమర్జన్సీ సర్వీసెస్

పోలీస్	100
ఫైర్	101
ఆపద సమయాల్లో	108
బాలల సంరక్షణ కోసం	1098

సినిమా గైడ్

విజయనగరం

ఆదిత్య	: జవాన్
శ్రీకృష్ణ	: జుమాంజి
న్యూపూర్ణ	: హలో
హిమగిరి	: ఒక్క క్షణం
సప్తగిరి	: 2 కంట్రీస్
లీలామహల్	: ఎంసీఏ
ఎన్‌సీఎస్	: మెంటల్ మదిలో

ఎన్‌సీఎస్ ఐనాక్స్

స్క్రీన్-1, స్క్రీన్-2, స్క్రీన్-3
2 కంట్రీస్, ఒక్క క్షణం, హలో, ఎంసీఏ, టైగర్ జిందాహై, /జుమాంజి

గజపతినగరం

వేంకన్నకు వెన్నతో అలంకరణ

గజపతినగరం రూరల్ జనవరి 6: స్థానిక సీతారామ, వేంకటేశ్వర, అయ్యప్పస్వామి దేవాలయాల సముదాయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా శనివారం వేంకటేశ్వర స్వామికి వెన్నతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.



రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు

- ఎమ్మెల్యే కేఏ నాయుడు
- చంద్రన్న కానుకలు అందజేత







బుడతనాపల్లిలో గ్రామ సభలో అధికారులు, బంగారమ్మపేటలో తెలుసుకుంటున్న ఎంపీపీ శ్రీదేవి, కె.కృష్ణాపురంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేఏ నాయుడు

దత్తిరాజేరు: జనవరి 6: అర్హులందరికీ సంక్షేమపథకాలు అందిచాలన్నదే జన్మభూమి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు. శనివారం కె.కృష్ణాపురంలో నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కె.కృష్ణాపురంలో రూ.15 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినా నేటికీ బిల్లులు అందలేదని సర్పంచ్ మార్పిన తిరుపతి వాపోయారు. బిల్లులు వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.అనంతరం చంద్రన్న కానుకలు పంపిణీ చేశారు. ఎం పీపీ బెజవాడ రాజేశ్వరి, టీడీపీ మండ కన్వీనర్ బోడసింగి సత్తిబాబు , తహసీల్దార్ కల్పవల్లి, నాయకులు చప్ప చంద్రశేఖర్, కేశవ, అధికారులు పాల్గొన్నారు.

బంగారమ్మపేట (గజపతినగరం రూరల్) జనవరి 6: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి అన్నారు. శనివారం బంగారమ్మపేట, కాళంరాజపేట, భూదేవిపేట, శ్రీరంగరాజపురం గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో ఆమె మాట్లాడారు. పేదలకు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు తదితర పథకాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఇంకా అర్హులుంటే వారికీ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి పథకం వేతనదారులకు కూలి రూ.197 గిట్టుబాటయ్యేలా పనులు కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్య నిర్వహక కార్యదర్శి రావి శ్రీధర్, సీహెచ్‌సీ ఛైర్మన్ ఎం. వెంకటరమణ, ఎంపీడీవో బి. ఈశ్వరరావు, వెలుగు ఏపీవో కృష్ణవేణి మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

చంద్రంపేట (గంట్యాడ) జనవరి 6: తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరుచేస్తున్నట్లు జడ్పీటీసీ కె.రమేష్‌కుమార్ చెప్పారు. శనివారం చంద్రంపేట,పెదవేమలి, పెంటశ్రీరాంపురం, పొల్లంకిల్లో గ్రామ సభలు నిర్వహించారు.చంద్రంపేటలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు.ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఎంపీడీవో రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ సభల్లో ముగ్గులు పోటీలు, క్రీ డా పోటీలు నిర్వహించారు. వైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు. రేషన్‌కార్డులు, ఉపాధి హామీ జాబ్ కార్డులు, చంద్రన్న బీమా బాండ్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నీలకంఠరావు, వైస్ ఎంపీపీ రామునాయుడు. ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ జేఈలు సునీల్ రాజకుమార్, కృష్ణమూర్తి, ఎంఈవో విజయలక్ష్మి, వెలుగు ఏపీఎం శైలేష్, ఉపాధి ఏపీవో ఆది



వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

లక్ష్మి, జగ్గాపురం సర్పంచ్ కొండపల్లి భాస్కర్ నాయుడు, సీఎస్ డీటీ మంగరాజు, గ్రామపెద్ద చలుమూరి శ్రీనివాసరావు, రేషన్‌డీలర్ శివ, అధికారులు పాల్గొన్నారు.

వ్యాస రచన పోటీలు

పెదమధుపాడ (గంట్యాడ), జనవరి 6: జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పెదమధుపాడ పాఠశాలలో శనివారం విద్యార్థులకు మరుగుదొడ్ల ఆవ శ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బాలికలకు ముగ్గులు, ఆటలు,పాటలు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపించాలని కోరారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించేలా చూడాలన్నారు. ఉపాధ్యాయు రామకృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న అక్షరమాల



గజపతినగరంలో జన్మభూమి నమూనా ప్రదర్శన

(గజపతినగరం రూరల్) జనవరి 6: మండల కేంద్రంలోని బాలుర హైస్కూల్‌లో విద్యార్థులు జన్మభూమి- మాఊరు అక్షరాలుగా కూర్చుని ప్రదర్శించిన లోగో ఆకట్టుకుంది. ప్రధానోపాధ్యాయులు ఆచార్యులు ఆధ్వర్యంలో సుమారు అరగంటపాటు ఈ ప్రదర్శనను పట్టణ, పరిసర గ్రామాల ప్రజలతో పాటుపలువురు ఆసక్తిగా తిలకించారు.

సంక్షిప్తం

పార్కు అభివృద్ధికి విరాళం



విరాళం అందజేస్తున్న న్యాయమూర్తి

బంగారమ్మపేట (గజపతినగరం రూరల్) జనవరి 6: స్థానిక జ్యూడియల్ ఫస్ట్ క్లాస్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పి. నాగేశ్వరరావు తన కుమారుడు పి.రఘునందన్ పేరిట రూ.10 వేలు పార్కు అభివృద్ధికి శనివారం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు పరిసరాల్లో ఉన్న స్థలం అక్రమణ కాకుండా కమిటీ సభ్యులు మందుకు వచ్చి పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అభినందించదగిన విషయమన్నారు. మరి కొంతమంది దాతలు ముందుకు రావాలన్నారు. న్యాయవాదులు చప్పా తిరుపతిరావు, వాసు తదితరులు పాల్గొన్నారు.

బడి రుణం తీర్చుకోవడం వరం

బంగారమ్మపేట (గజపతినగరం రూరల్) జనవరి 6: బడి రుణం తీర్చుకోవడమంటే పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాలని జడ్పీటీసీ మక్కువ శ్రీధర్ అన్నారు. శనివారం గంగచోళ్లపెంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గజపతినగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బి. తిరుపతిరావు మైక్ సెట్‌ను అందజేశారు. ఈసందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతు పాఠశాల అభివృద్ధికి తిరుపతిరావు లాంటి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో బి. ఈశ్వరరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బొంతలకోటి శంకరావు, హెచ్‌ఎం కృష్ణంనాయుడు, వైస్ ఎంపీపీ కనకల పోలినాయుడు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పరామర్శ



వర్క్ ఇన్స్‌పెక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే నాయుడు

దత్తిరాజేరు: జనవరి 6: ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన వంగర ఎంపీటీసీ భర్త, వర్క్ ఇన్స్‌పెక్టర్ నాగూరు ప్రసాద్ కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్యే కేఏ నాయడు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన అదే గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కొల్లి అప్పలస్వామి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం ప్రకటించారు.

ఈయనతో పాటు మండలాధ్యక్షురాలు బెజవాడ రాజేశ్వరి , టీడీపీ నాయకులు , కార్యకర్తలు ఉన్నారు.

అంగన్‌వాడీలకు వంట సామగ్రి పంపిణీ



పెదమానాపురంలో వంటసామగ్రి అందిస్తున్న అధికారులు

దత్తిరాజేరు, జనవరి 6: పెదమానాపురంలో శనివారం నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో అంగన్‌వాడీ కేంద్రాలకు రూ. 20 వేల విలువైన వంటసామగ్రిని ప్రత్యేకాధికారి వెంకటరావు, ఎంపీడీవో కృష్ణవేణమ్మ, సర్పంచ్ చుక్క సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తొలుత ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ధాన్యం డబ్బుల అకౌంట్‌లో జమైనా, బ్యాంకుల్లో నగదు చెల్లింపులు చేయలేదని పలువురు రైతులు అధికారుల ఎదుట వాపోయారు. అంగన్‌వాడీ ક భవనం నిర్మించినా నేటికీ బిల్లు అందలేదని గుత్తేదారులు శివాజీరావు పట్నాయక్ వాపోయారు. అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్ర నిర్మాణానికి జడ్పీటీసీ గొటివాడ అప్పలమ్మ శంకుస్థాపన చేశారు. పాఠశాలలో ముగ్గులు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు గంట త్రినాధరావు, ఎంపీటీసీ సరగడ పైడిరాజు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శ్యామల, పశువైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, ఏవో గోవిందమ్మ, డీటీ వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు

బంగారమ్మపేట (గజపతినగరం రూరల్) జనవరి 6: నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ రాజశేఖర్‌నాయుడు హెచ్చరించారు. శనివారం మండలంలోని కొనిస జంక్షన్ వద్దగల మద్యం షాపును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ రోజువారి అమ్మకాలను తప్పని సరిగా నమోదుచేయాలన్నారు. వినియోగదారుడికి బిల్లులు అందజేయాలని సూచించారు. బెల్టు షాపులను నిర్వహిస్తే సమాచారం అందజేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐలు భాస్కరరావు, మన్యాలు , సిబ్బంది పాల్గొన్నారు.



మద్యం షాపు రికార్డులను పరిశీలిస్తున్న సీఐ

నేడు జిల్లాస్థాయి మోడల్ పాలిసెట్

బంగారమ్మపేట (గజపతినగరం రూరల్) జనవరి 6: మండలంలోని మరుపల్లిలో బాలాజీ పాల్‌టెక్నికల్ కళాశాలలో ఆదివారం పదో తరగతి విద్యార్థులకు మోడల్ పాలిసెట్ నిర్వహించనున్నట్లు కరస్పాడెంట్ రెడ్డి పావని, చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈపరీక్షలో ప్రతిభ చూపిన 30 మందికి బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. పరీక్ష ఉదయం 9నుంచి 12 గంటలవరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మాకెన సతీష్‌తో పదో తరగతి పరీక్షలు ఎలా సన్నద్ధం కావాలో అవగాహన కల్పిస్తారన్నారు.

ఉప తహసీల్దార్‌గా భాస్కర్‌రావు

గంట్యాడ, జనవరి 6: మండల ఉప తహసీల్దార్‌గా భాస్కరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లిమర్ల సీఎస్‌డీటీ పని చేస్తున్న ఆయన ఇప్పటి వరకూ డిప్యుటేషన్‌పై జేసీ లర్కర్‌కు సీసీగా విధులు నిర్వహించేవారు.. ఇప్పుడు బదిలీపై గంట్యాడకు వచ్చారు.

'ఆదర్శ' ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

లక్కవరపుకోట, జనవరి 6 : ఎల్.కోట ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ అంజలీదేవి శనివారం తెలిపా రు. ఓసీ, బీసీ విద్యార్థులు 1-9-2006 నుంచి 31-08-2008, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1-9-2004 నుంచి 31-08-2008 మధ్య జ న్మించి ఉండాలన్నారు. వివరాలకు తమ కా ర్యాలయంలో సంప్రదించాలని కోరారు.

శార్వాణిలో ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం క్రైం, జనవరి6 : జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కంటోన్మెంట్‌లో నిర్వహిస్తున్న శార్వాణి పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడి పోస్టుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎస్పీ పాలరాజు ప్రకటనలో తెలిపారు. ఇందుకుగానూ.. ఈనెల 10న మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పీజీ ఉత్తీర్ణత సాధించి.. ఆంగ్లం పరిజ్ఞానం తప్పనిసరి అని సూచించారు. ఆంగ్లంలో ఏడో తరగతి పాఠాలు బోధించగలిగే నైపుణ్యం ఉండాలన్నారు.

36 వార్డుల్లో 'జన్మభూమి' పూర్తి

- 8న నాలుగు వార్డులతో ముగింపు
- ఇప్పటివరకూ 4,026 దరఖాస్తుల స్వీకరణ
- పింఛన్లు, ఇళ్ల కోసమే అధికం

విజయనగరం టౌన్, జనవరి 6: విజయనగరం పట్టణంలో ఈనెల 2న ప్రారంభమైన జన్మభూమి- మా ఊరు కార్యక్రమం శనివారం నాటికి 36 వార్డుల్లో పూర్తయింది. మరో నాలుగు వార్డుల్లో సోమవారం జరగనుంది. దీంతో పట్టణంలో జన్మభూమి కార్యక్రమం పూర్తి కానుంది. జన్మభూమి కార్యక్రమం తొలిరోజు 2న ధర్మపురి ప్రాంతంలో రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ప్రారంభించారు. ఇప్పటి వరకు పట్టణంలో 36 వార్డుల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. 36 వార్డుల్లో ఏడెనిమిది వార్డుల మినహాయించి, మిగతా వార్డుల్లో జరిగే జన్మభూమికి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. వినతులు కూడా అదేస్థాయిలో అందాయి. ఎప్పటిలాగే జన్మభూమి- మా వూరు కార్యక్రమ ఉద్దేశం అధికారులు వివరించారు. నాలుగు విడతలుగా జరిగిన జన్మభూమిలో ఆయా వార్డులో వచ్చిన సమస్యలు.. ఆయా సమస్యలపై తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత దాదాపు పదివార్డుల్లో జరిగే సభల్లో పాల్గొనగా.... మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ 29 వార్డుల్లో జరిగిన సభలకు హాజరయ్యారు. కౌన్సిలర్లు తమ ప్రాంతాల్లో సమస్యలను అధికారులకు వివరించారు. ఇక ఎప్పటిలాగే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించింది. వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. హౌసింగ్ పురోగతి, మిల్లు చెల్లింపుల వివరాలను సంబంధిత ఇంజినీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు సభల్లో వివరించారు.


జన్మభూమిలో మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, ఎమ్మెల్యే గీత తదితరులు

వేలాదిగా వినతులు..

విజయనగరం పట్టణంలో 36 వార్డుల్లో జరిగిన జన్మభూమి సభల్లో మున్సిపల్ అధికారుల లెక్కల ప్రకారం 4,026 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా సామాజిక పెన్షన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగ) పెన్షన్లు కోసం వచ్చాయి. ఆ తర్వాత స్థానం ఇళ్లదే.

'సంక్షేమ ప్రభుత్వానికి సహకరించండి!'

విజయనగరం టౌన్, జనవరి6 : సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ కోరారు. ఈమేరకు శనివారం పట్టణంలోని 9, 19, 29, 39 వార్డుల్లో జరిగే జన్మభూమి మాఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఆయన 9, 29 వార్డుల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికిగా అమలు చేస్తున్న తీరును గుర్తుచేశారు. మూడున్నరేళ్లలో కోట్లాది రూపాయల మేర పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. బహిరంగ మల విసర్జన లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ పరంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో పాటు, పలు ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

'నరసింగరావు ఆదర్శప్రాయుడు'

విజయనగరం క్రైం, జనవరి 6: ఎంఆర్ న్యాయ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపాల్ బి.ఎల్.నరసింగరావు ఆదర్శప్రాయుడు అని జిల్లా ఎస్పీ పాల రాజు కొనియాడారు. ఈమేరకు శనివారం పట్టణంలోని ప్రైవేట్ హోటల్‌లో నరసింగరావు సంస్మరణ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ పాలరాజు హాజరై.. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... జిల్లాలో బాధ్యతలు చేపట్టిన సమయంలో వృద్ధుల కొరకు మంచి కార్యక్రమం ప్రారంభించాలని తాను భావించినప్పుడు నరసింగరావు పేరును కొంతమంది సూచించారని గుర్తుచేశారన్నారు. ఆయన భౌతికంగా లేనప్పటికీ ఆశయాలను, లక్ష్యాలను మనమందరం కొనసాగించడమే ఆయనకిచ్చే ఘన నివాళి అన్నారు. జిల్లా న్యాయ సహాయ కేంద్రం కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీహరి మాట్లాడుతూ... లీగల్ సర్వీసు ఆథారిటీకి నరసింగరావు చేసిన సేవలు విశిష్టమైనవని అన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్ రాజశిఖామణి మాట్లాడుతూ.. ఉన్నతమైన భావాలు ఆశయాలు కలిగిన వ్యక్తి నరసింగరావు అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎ.వి.రమణ, వెంకటేశ్వరరావు, గేదెల రామ్మోహన్‌రావు, బేత నాగేశ్వరరావు, బేత సురేష్, బేత హరీష్, కుమార్తె శైలజ, కిరణ్మయి, మాధురి, కళ్యాణశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

హుద్‌హుద్ బాధితులకు ఇళ్లు ఇవ్వండి

దాసన్నపేట, జనవరి 6: పట్టణంలోని 13వవార్డు అశోక్‌నగర్ సమీపంలోని హుద్ హుద్ తుఫాన్ బాధితులకు లంకాపట్నంలో ఇళ్లు ఇవ్వాలని సీపీఎం కార్యదర్శి రెడ్డి శంకర రావు డిమాండ్ చేశారు. బాధితులకు ఇళ్లు ఇవ్వాలని కోరుతూ.. ఈమేరకు శనివారం తహ సీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా రెడ్డి శంకరరావు మాట్లాడుతూ.. అశోక్‌నగర్ రోడ్డు పక్కన ఉన్న 111 మంది పేదలు హుద్‌హుద్ తుఫాన్‌కి నష్టపోయారనీ.. మరికొంత మంది రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయారన్నారు. వీరికి ఎమ్మెల్యే , మున్సిపల్ చైర్మన్‌లు వీరందరికి లంకాపట్నం లో ఇళ్లు ఇస్తామన్నారని గుర్తుచేశారు.. హామీ ఇచ్చిన సదరు ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు చేపట్టని తీరును ఆక్షేపించారు. ప్రత్యామ్నాయం చూపకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రతినిధులు రమణమ్మ, రామాయమ్మ, లక్ష్మణ రావు, దాసు తదితరులు పాల్గొన్నారు.



సీపీఎం నిరసన ప్రదర్శన

ఘనంగా 'త్యాగరాజ దివ్యస్మరణ'

బాబామెట్ట: జనవరి 6: స్థానిక శంకర మఠంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు త్యాగరాజ స్వామి దివ్యస్మరణ ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈమేరకు శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమం అనంతరం పంచరత్న సేవ గోష్టిగానం స్థానిక విద్వాంసులు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రముఖ సంగీత విద్వాంసురాలు డి. అనురాధా దేశాయ్‌తో పాటు పలువురు త్యాగరాయ గీతాలను ఆలపించారు. కార్యక్రమం ఆదివారం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు.

యువత చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు

- టీడీపీ నాయకుడు నాగార్జున

గుర్ల, జనవరి 6: రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున అన్నారు. శనివారం దమరసింగిలో మహరాజా కాలేజ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. యువత తలచుకుంటే గ్రామాల్లో అక్షర జ్యోతులు, అభివృద్ధిని ఎంతో సలువుగా మార్చవచ్చన్నారు. పర్యావరణాన్ని రక్షించి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చన్నారు. అభివృద్ధి, విజ్ఞానం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీవో కె.ఉమాశంకర్, జి.చంద్రశేఖర్, ఎం.రమణ తదితరులు పాల్గొన్నారు.


కార్యక్రమంలో మాట్లాడుతున్న నాగార్జున

గ్రామాలు అభివృద్ధే ధ్యేయం

గరివిడి, జనవరి 6: పట్టణాలను తలపించే విధంగా గ్రామాలను అభివృద్ధి పర్చడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఎంపీపీ పైల సింహాచలం అన్నారు. శనివారం కుమరాం, కె.పాలవలస, గ్రామాలలో తహసీల్దార్ సుభాస్ ఆధ్వర్యంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. విద్యుత్ దీపాలు వేశామన్నారు.

సంక్షిప్తం

10న 'అంతా రామమయం'

దాసన్నపేట, జనవరి 6: శారదా విద్యా పీఠ్ పాఠశాలలో 10న బుధవారం ఉదయం 10 గంటలకు తెలుగుభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంతా రామమయం కార్యక్రమం నిర్వహించనున్నామని సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయిలో అభినవ లవకుశలుగా పేరు పొందిన హైదరాబాద్‌కు చెందిన కంభంపాటి కృష్ణ ఆదిత్య, శరత్‌బాబు రామకథ గానం చేస్తారని పేర్కొన్నారు.


రంగవల్లులు తిలకిస్తున్న దృశ్యం

దుప్పాడలో ఘనంగా జన్మభూమి సంబరాలు

విజయనగరం రూరల్, జనవరి 6: ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు దుప్పాడ ప్రాథమిక పాఠశాలలో శనివారం జన్మభూమి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు పొట్నూరు భాస్కరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగవల్లులు అందంగా తీర్చిదిద్దారు. అలాగే.. ప్రభుత్వ పథకాలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. పోటీలను తిలకించేందుకు సర్పంచ్ సైలాడ అరుణ, ఎంపీటీసీ సభ్యురాలు కొసర భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బహుమతులు ప్రదానం చేశారు.


బాలకృష్ణమ్మ చిత్రపటం ఎదుట నివాళి

'మార్పు'నకు ఘన నివాళి

విజయనగనరం టౌన్, జనవరి 6: ఏపీటీఎఫ్ నాయకుడు మార్పు బాలకృష్ణమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకుడు డి.ఈశ్వరరావు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బాలకృష్ణమ్మ చేసిన సేవలను కొనియాడారు. అదే విధంగా సంఘం బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. నేటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు బాలకృష్ణమ్మలోని పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీహెచ్‌వీఎస్ఎన్ మూర్తి, ఐ.చినసత్యనారాయణ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి 13
విజయనగరం • ఆదివారం
7 జనవరి 2018
www.andhrajyothy.com

పాడి రైతులకు బోనస్ పంపిణీ

భర్తవానిపాలెం(వేపాడ), జనవరి 6 : పాల సంఘం పరిధిలోని 185 మంది పాడి రైతులకు రూ.4.85లక్షలు సంక్రాంతి బోనస్‌గా పంపిణీ చేసినట్టు సంఘం అధ్యక్షుడు పోతల వెంకటరమణ శనివారం తెలిపారు. ముగ్గురు రైతులకు బీమా సొమ్ము రూ.1.03లక్షలు అందించామన్నారు. కార్యక్రమంలో గంగునాయుడు పాల్గొన్నారు.



బోనస్ అందజేస్తున్న దృశ్యం







బల్లంకిలో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో, పోతంపేటలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి, దెందేరులో గర్భిణులకు సీమంతాలు చేస్తున్న జడ్పీటీసీ రమణమ్మ

సమస్యల పరిష్కారానికే 'జన్మభూమి'

బల్లంకి (వేపాడ), జనవరి 6: సమస్యలను పరిష్కరించాలని బల్లంకి గ్రామ సర్పంచ్ డీఎం నాయుడు శనివారం నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో అధికారులకు మొర పెట్టుకున్నారు. ఎంపీడీవో కేవీఆర్ పట్నాయక్ ఆధ్వర్యంలో జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ గ్రామ సమస్యలను జడ్పీ సీఈవో జిల్లా నోడల్ అధికారి టి.వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రుణమాఫీ పత్రాలు, చంద్రన్న కానుకలను లబ్ధిదారులకు అందజేశారు. ఈసందరంగా విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య రూపకం, వీధి నాటికను తిలకించిన సీఈవో చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బానాదిలో గ్రామ సర్పంచ్ గొంప వెంకటరావు సారథ్యంలో గ్రామసభ నిర్వహించారు. అనంతరం సీఈవో ఉపాధి హామీ హెల్ప్‌లైన్ డెస్క్‌ను ప్రారంభించారు. నాలుగేళ్లుగా అసిస్టెంట్ లైన్‌మన్ లేక ఇబ్బందులు పడుతున్నామని చినగుడిపాల గ్రామస్థులు తహసీల్దార్‌కు జన్మభూమి గ్రామసభలో మొర పెట్టుకున్నారు. నీలకంఠరాజపురంలో సర్పంచ్ కండిపల్లి చిట్టితల్లి అధ్యక్షతన జన్మభూమి నిర్వహించారు. ఐసీడీఎస్ సారథ్యంలో సామూహిక సీమంతాలు చేపట్టారు.

కొత్తవలస రూరల్: గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం జన్మభూమి నిర్వహిస్తోందని తహసీల్దార్ కె.శ్రీనివాసరావు తెలిపారు. దెందేరులో సర్పంచ్ విరోతి శివాజీ అధ్యక్షతన నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకలు, రైతు రుణ ఉపశమనపత్రాలు, చంద్రన్న బీమా బాండ్లు, రేషన్ కార్డులు, జాబ్‌కార్డులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ, ఐసీడీఎస్ సీడీపీవో ఉషారాణి, ఈవో పీఆర్‌డీ ఎన్.అప్పలనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు వై.సూరిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొత్తవలస : జన్మభూమిలో భాగంగా శనివారం కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ క్రీడలను నిర్వహించారు. చిడతలు, చిటికెలు, బైటో భజన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, కోతి కొమ్మచ్చి, తొక్కుడుబిళ్లలు వంటి క్రీడలను నిర్వహించామని జన్మభూమి కోఆర్డినేటర్ రమణ తెలిపారు.

లక్కవరపుకోట: పోతంపేట పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శనివారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జన్మభూమిలో భాగంగా తహశీల్దార్ జె.రాములమ్మ ఆధ్వర్యంలో పోతంపేట, నర్సంపేట, ఎంపీడీవో రమణమ్మ ఆధ్వర్యంలో రంగారాయపురం, రంగాపురంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుద్దవలసలో వాటర్‌ట్యాంక్, పోతంపేటలో పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీ రమణమూర్తి, జడ్పీటీసీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరరావు, మండల ప్రత్యేకాధికారి బి.సత్యనారాయణ, ఎంఈవో కూర్మారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శృంగవరపుకోట : ఎస్.కోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జన్మభూమిలో భాగంగా శనివారం మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఆరు బాలికల, ఎనిమిది బాలుర జట్లు పాల్గొన్నాయి. బాలికల విభాగంలో ధర్మవరం ప్రథమ, బాలికల విభాగంలో ఎస్.కోట ద్వితీయ, బాలుర విభాగంలో వెంకటరమణపేట ప్రథమ, ముషిడిపల్లి ద్వితీయ స్థానాలు సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు పొట్నూరు శ్రీరాములు తెలిపారు. విజేతలకు 11న బహుమతులు అందిస్తామన్నారు

రైతుబజారు విస్తరణకు రూ.14.91లక్షలు మంజూరు

ఎమ్మెల్యే లలితకుమారి

శృంగవరపుకోట, జనవరి 6: ఎస్.కోట రైతు బజారు విస్తరణకు రూ.14.91లక్షలు మంజూరైనట్టు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. ఎల్ఈడీ డిస్‌ప్లేకు రూ.2లక్షలు, కంప్యూటర్ సిస్టమ్‌కు రూ.50వేలు, సీసీ కెమెరాలకు రూ.లక్ష, అదనంగా 22 దుకాణాలను నిర్మించేందుకు రూ.10లక్షలు, ఇతర పనులకు రూ.1.41 లక్షలు కేటాయించారన్నారు. రైతుబజారును పూర్తి స్థాయిలో విస్తరించేందుకు ఈ నిధులు వినియోగిస్తామన్నారు. ఈ రైతుబజారు అనతి కాలంలోనే విజయవంతంగా నడవడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు దీన్ని ఆదర్శ రైతు బజారుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ నిధులు విడుదలైనట్టు తెలిపారు.



పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

హోరాహోరీగా కబడ్డీ పోటీలు

వేపాడ, జనవరి 6 : వేపాడ జడ్పీ పాఠశాలలో శనివారం నిర్వహించిన మండలస్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో సోంపురం విద్యార్థులు ప్రథమ, వేపాడ రెండో స్థానంలో, బాలికల్లో వేపాడ కస్తూర్బా విద్యాలయం మొదటిస్థానం, సోంపురం విద్యార్థినులు రెండో స్థానంలో నిలిచారని హెచ్ఎం ఎంజే వర్మ తెలిపారు. వీరికి వేపాడలో 11న నిర్వహించే జన్మభూమిలో బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాలల పీఈటీలు పాల్గొన్నారు.

ధర్నా విజయవంతం చేయండి

శృంగవరపుకోట, జనవరి 6: సీపీఎస్ విధానం రద్దు కోసం ఈనెల 9న ఎస్.కోట పాత తాలూకా కేంద్రంలో పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఏపీఎన్జీవో తాలూకా అధ్యక్షుడు ఎస్వీ సుధాకర్ కోరారు. శనివారం సాయంత్రం స్థానిక ఎన్జీవో కార్యాలయంలో పెన్షన్ సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాడాలని నిర్ణయించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.



సమావేశమైన పెన్షన్ సాధన సమితి నేతలు



సమాజంలో రోజూ ఎన్నో సమస్యలు కనిపిస్తున్నా వాటిని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదా? మీ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ఆ సమస్యను ఫొటో తీసి, అది ఏ ప్రాంతానిదో వివరిస్తూ 83280 26470 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించండి. సమస్య తీవ్రతను బట్టి మీ పేరు, ఊరు వివరాలతో 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురిస్తాం.

పథకాలను సద్వినియోగం చేసుకోండి



మంగళపాలెంలో పాడి రైతులకు మినరల్ మిక్చర్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న ఇన్‌చార్జి ఎంపీపీ రాజన్న

కొత్తవలస రూరల్, జనవరి 6: ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి ఎంపీపీ పి.రాజన్న సూచించారు. మంగళపాలెంలో దెందేరు పశు వైద్యాధికారిణి కోరాడ గాయత్రి ఆధర్యంలో శనివారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుసంవర్థక శాఖ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. పశు పోషణలో జాగ్రత్తలు పాటించి రెండంకెల వృద్ధి సాధన దిశగా రైతులు కృషిచేయాలన్నారు. అనంతరం పలువురు రైతులకు ఉచితంగా మినరల్ మిక్చర్ ప్యాకెట్లను ఆయన పంపిణీ చేశారు. శిబిరంలో 146 పశువులకు వైద్యసేవలందించినట్టు డాక్టర్ గాయత్రి తెలిపారు. లేగ దూడలకు నట్టల నివారణ, గర్భకోశ, సాధారణ, కృత్రిమ గర్భాధారణ ప్రత్యేక చికిత్సలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో గోపాలమిత్రలు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షిప్తం

ముగిసిన సాంకేతిక శిక్షణ

కొత్తవలస, జనవరి 6: నరపాంలోని కోస్టల్ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ విభాగ విద్యార్థులకు ఈ నెల 2 నుంచి నిర్వహిస్తున్న సాంకేతిక శిక్షణ శనివారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ వీఆర్‌కే నరసింహ రాజు తెలిపారు. ఈ శిక్షణ సాంకేతిక రంగంలో ఉన్నతంగా రాణించడానికి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో శిక్షకులు కృష్ణ తపన్ కుమార్, ప్రియదర్శ్య, సుధీర్ , సత్యపవన్, ఎం.మౌళి, జి.నాయుడు పాల్గొన్నారు.

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

లక్కవరపుకోట, జనవరి 6 : ఎల్.కోట ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ అంజలీదేవి శనివారం తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు 1-9-2006 నుంచి 31-08-2008, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1-9-2004 నుంచి 31-08-2008 మధ్య జన్మించి ఉండాలన్నారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

రైతుబజారు ధరలు

కూరగాయలు	కిలో (రూ)
టమోటా (దేశవాళీ)	11-00
వంకాయలు(తెల్లవి)	29-00
వంకాయలు(నల్లవి)	16-00
రవి వంకాయలు	27-00
బెండకాయలు	35-00
బీరకాయలు	38-00
కాకరకాయలు	24-00
దొండకాయలు	25-00
క్యాబేజీ	18-00
పొడుగుచిక్కుడు	24-00
బరబటీ	30-00
ఫ్రెంచ్‌బీన్స్	28-00
క్యారెట్	28/35-00
బీట్‌రూట్	26-00
ఉల్లిపాయలు	42-00
బంగాళదుంపలు	8-00
పచ్చిమిర్చి	30/38-00
అల్లం	35-00
వెల్లుల్లి	36-00
క్యాప్సికమ్	40-00
కీర దోశ	22-00
క్యాబేజీ పువ్వు	20-00
బీన్స్ పిక్కలు	60-00
ఆగాకర	65-00
పందిరి చిక్కుడు	17-00

సినిమాలు

శృంగవరపుకోట

శ్రీశ్రీనివాస------------------ఒక్క క్షణం
శ్రీవెంకటేశ్వర------------------ఎంసీఏ

కొత్తవలస

శ్రీజయ--------------------ఒక్క క్షణం
శ్రీరాజా--------------------ఎంసీఏ
శ్రీలక్ష్మీనరసింహా----------------హలో

జామి

లక్ష్మీనరసింహా-----------------జవాన్